ఆంధ్రజ్యోతి
ANDHRAJYOTHY
www.andhrajyothy.com
నిర్మల్
20
బుధవారం 23 ఆగస్టు 2017



భక్తుల కోర్కెలు తీర్చే సత్య గణేషుడు

- 69 ఏళ్లుగా పూజలందుకుంటున్న పాలజ్ కర్ర వినాయకుడు
- ప్రతీయేటా 11రోజులు మాత్రమే దర్శనమిచ్చే అరుదైన గణనాథుడు
- లక్షలాది మంది భక్తుల రాక
- గ్రామస్థుల ఐకమత్యంతోనే ఆలయ అభివృద్ధి



పాలజ్‌లో ముస్తాబవుతున్న మందిరం (ఇన్‌సెట్‌లో కర్ర వినాయకుడు)

9



'కుంతియా ఫార్ములా'కు.. రెడీ

8

TARGET 2019

- కాంగ్రెస్‌లో మారనున్న సమీకరణలు
- మొదట నిర్మల్ జిల్లాలో పొలిటికల్ ఫార్ములా అమలుకు యాక్షన్ ప్లాన్
- మహేశ్వర్‌రెడ్డికి బాధ్యతలు అప్పగించిన టీ కాంగ్రెస్ ఇన్‌చార్జి కుంతియా!
- ప్రభుత్వ పథకాల లోపాలపై సీరియస్‌గా దృష్టి
- స్థానిక నేతలపై వచ్చే ఆరోపణలపై నాయకుల ఫోకస్
- 'జనం ముంగిట హస్తం' పేరిట పార్టీ శ్రేణుల సన్నద్ధం
- 2019 సార్వత్రిక ఎన్నికలే లక్ష్యంగా కార్యక్రమాలు
- జిల్లాలో పార్టీకి పూర్వవైభవం దిశగా స్థానిక నేతల అడుగులు

ఉమ్మడి జిల్లాలో 'జనం ముంగిట హస్తం'.. పేరిట కాంగ్రెస్ పార్టీ తన రాజకీయ కార్యక్రమాలను ముమ్మరం చేసేందుకు కుంతియా ఫార్ములాతో రెడీ కాబోతోంది. 2019 సార్వత్రిక ఎన్నికలే లక్ష్యంగా పార్టీ శ్రేణులు ముందుకు కదలనున్నాయి. అధికార పార్టీ నాయకుల అక్రమాలు, సంక్షేమ పథకాల అమలులో లోపాలు, ప్రభుత్వంపై ప్రజల్లో గల వ్యతిరేకతను ఎత్తిచూపుతూ నాయకులు ముప్పేట దాడికి సిద్ధమవుతున్నారు. కాగా, గడిచిన రెండేళ్లలో రాష్ట్ర సర్కారు తీరుపై నిర్మల్ జిల్లా నాయకులు జరిపిన ఎదురుదాడి వ్యవహారంపై తెలంగాణ కాంగ్రెస్ ఇన్‌చార్జి కుంతియా దృష్టి సారించారు. దీన్నే అస్త్రంగా చేసుకుని కుంతియా పొలిటికల్ ఫార్ములాను అమలు చేయబోతున్నారు. దీనిలో భాగంగా ఉమ్మడి జిల్లాలోని పది సెగ్మెంట్‌లలోనూ ఇదే తరహా విధానాన్ని అమలు చేసేందుకు కుంతియా దిశా నిర్దేశం చేయనున్నారు. నిర్మల్ తరహా ఆందోళనలపై రూట్ మ్యాప్‌తో సన్నద్ధమయ్యారు. కాగా, ఈ రాజకీయ ఫార్ములా అమలు బాధ్యతలను పార్టీ అధిష్ఠానం మహేశ్వర్ రెడ్డికి అప్పగించింది. మరి ఉమ్మడి జిల్లాలో కుంతియా ఫార్ములాతోనైనా కాంగ్రెస్ పార్టీ పూర్వవైభవం దిశగా అడుగులు వేస్తుందేమో వేచిచూడాల్సిందే..!!



(ఆంధ్రజ్యోతి, నిర్మల్)

కానరాని ఐటీడీఏ!

- బోధన సిబ్బంది లేక ముందుకు సాగని చదువులు
- రెండేళ్లుగా అందని యూనిఫాం దుస్తులు
- అడుగడుగునా శాఖ నిర్లక్ష్యం!

గిరిజనుల సర్వతోముఖాభివృద్ధికి ప్రత్యేకంగా సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థ (ఐటీడీఏ)ను రాష్ట్ర సర్కారు ఏర్పాటు చేసింది. అయితే దీని వల్ల ఆశించిన స్థాయిలో ఫలితాలు కనిపించడం లేదు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కాస్తా నాలుగు జిల్లాలుగా విడిపోయినా ఐటీడీఏ పాలన మాత్రం యథావిధిగానే కొనసాగుతోంది. అధికారుల అలసత్వంతో శాఖ పాలనా తీరు మరీ అస్థవ్యస్థంగా మారింది. దీనిపై 'ఆంధ్రజ్యోతి' ప్రత్యేక కథనం..



8

కొనసాగుతున్న ట్రిపుల్ ఐటీ అధ్యాపకుల ఆందోళన

9



యూనివర్సిటీ వద్ద నిరసన తెలుపుతున్న కాంట్రాక్టు అధ్యాపకులు

ఆసరాకు సమ్మె సెగ!

తపాల(పోస్టు) ఉద్యోగులు తమ డిమాండ్ల సాధనలో భాగంగా తలపెట్టిన సమ్మెతో ఆసరా పథకం పింఛన్లకు సెగ తగిలింది. దీంతో లబ్ధిదారులు డబ్బులు అందక ఇబ్బందులు పడుతున్నారు.

8

బాసరలో మరో పూజారిపై వేటు

- బాసర ఆలయంలో మూడో పూజారి విశ్వజిత్‌ను తొలగించాలని ఆదేశాలు
- వెల్లడించిన ఈవో సుధాకర్‌రెడ్డి
- దేవరకొండలో ప్రత్యేక అక్షరాభ్యాసాల ఘటనపై 'ఆంధ్రజ్యోతి' ఎఫెక్ట్

3



ఇంటర్వ్యూ
I.N.T.E.R.V.I.E.W

జర్నలిస్టుల సంక్షేమానికి కృషి చేస్తున్నాం

- వై. సంపత్ కుమార్, మంచిర్యాల జిల్లా పౌర సంబంధాల శాఖ అధికారి



మందమర్రి : ప్రజాహితం, సమాజ చైతన్యమే లక్ష్యంగా పనిచేస్తున్న జర్నలిస్టుల సంక్షేమానికి కృషి చేస్తున్నామని జిల్లా పౌరసంబంధాల అధికారి సంపత్ తెలిపారు. ప్రభుత్వం పాత్రికేయులకు పెద్దపీట వేసున్నదని ఈ క్రమంలో అనేక పథకాలు ప్రవేశపెట్టి అమలుచేస్తున్నదని పేర్కొన్నారు. 'ఆంధ్రజ్యోతి'కి ఆయన ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు.

ఆంధ్రజ్యోతి : జర్నలిస్టుల కోసం ఎలాంటి సంక్షేమ కార్యక్రమాలు అమలుచేస్తున్నారు?

అధికారి : ప్రభుత్వం జర్నలిస్టు సంక్షేమానికి కట్టుబడి ఉన్నది. ఈమేరకు పలు పథకాలు అమలుచేస్తున్నది. జీఓ 289 ప్రకారం, పత్రికల విలేకరులకు అక్రిడిటేషన్ కార్డులు అందజేస్తున్నాం. ఇప్పటికే 181మందికి బస్, రైల్వేపాసులు, 161 మందికి హెల్త్ కార్డులు అందజేశాం. వీరిలో ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు ఉన్నారు.

ఆంధ్రజ్యోతి : విధి నిర్వహణలో చనిపోయిన వారికి ఎలాంటి సహాయం అందిస్తున్నారు?

అధికారి : ప్రభుత్వం ప్రత్యేకంగా జర్నలిస్టుల సంక్షేమ నిధి ఏర్పాటుచేసింది. విధి నిర్వహణలో చనిపోయిన జర్నలిస్టు కుటుంబాలకు రూ.5లక్షల ఆర్థికసాయంతో పాటు వారిళ్లలో పెళ్లీడు ఆడపిల్లలు ఉంటే వివాహానికి రూ.3 లక్షల చొప్పున అందజేస్తున్నాం. పిల్లల ఉన్నత చదువుల కోసం అర్హతను బట్టి ఆర్థిక సాయం మంజూరుచేస్తున్నాం.

ఆంధ్రజ్యోతి : అక్రిడిటేషన్‌కార్డుల జారీకి ఎలాంటి నిబంధనలున్నాయి?

అధికారి : పత్రికలు, చానళ్లలో పనిచేసే జర్నలిస్టులకు ఆయా సంపాదకులు, బ్యూరో ఇన్‌చార్జిలు అందించే లేఖల ఆధారంగా అక్రిడిటేషన్ కార్డులు మంజూరుచేస్తున్నాం. ఈ అంశాన్ని అక్రిడిటేషన్ కమిటీ చూసుకుంటుంది. గతంలో ఇచ్చిన కార్డుల సంఖ్య ఆధారంగా ప్రస్తుతం అందజేస్తున్నాం.

ఆంధ్రజ్యోతి : జిల్లాలో జర్నలిస్టుల కోసం భవనం లేదుకదా? నిర్మాణానికి చర్యలు తీసుకుంటున్నారా?

అధికారి : జిల్లాలో జర్నలిస్టుల కోసం ప్రత్యేకంగా భవనం లేదు. జర్నలిస్టులు కోరుకుంటే తప్పకుండా నిర్మించేందుకు చర్యలు తీసుకుంటాం. జిల్లాలో దాదాపు 561 మందికిపైగా విలేకరులున్నారు. వీరంతా సమావేశమయ్యేందుకు జిల్లాకేంద్రంలో భవనం ఉంటే బాగుంటుంది.

గణ'పత్రం'.. పర్యావరణ మిత్రం!

● గణపతి పూజలో 21 పత్రాలు ● అన్నింటిలోనూ ఔషధ గుణాలు



వివిధ పత్రాలతో పూజలు అందుకుంటున్న వినాయక విగ్రహం



వినాయకుని పూజకు వినియోగించే పలు రకాల పత్రాలు

భైంసా : దేవతల్లో ప్రథమ పూజలందుకునేది వినాయకుడే. గణపతి పూజల్లో వినియోగించే పత్రాలన్నీ ఔషధ గుణాలు కలిగినవే. కరిముఖున్ని భక్తులు 21 రకాల పత్రాలతో కొలవడం ఆనవాయతీ. సహజంగా వినాయక చవితికి రెండు, మూడు రోజుల ముందు నుంచే పత్రాల సేకరణకు భక్తులు సిద్ధమవుతారు. ఈ క్రమంలో వినాయక చవితి సందర్భంగా నిర్వహించే పూజల్లో వినియోగించే పత్రాలు, అందులోని ఔషధ గుణాలు ఒక్కసారి తెలుసుకుందాం..

- **గరిక :** గ్రామీణ ప్రాంతాల్లో గరిక ఎక్కువగా లభిస్తుంది. అష్టోత్తర శతనామాలతో విఘ్నేశ్వర పూజచేసిన మరుసటి రోజు ఆ గరిక మొదళ్లను తుంచి వాటిని వేయించి, పిల్లలకు తినిపిస్తే వారిలో జ్ఞాపకశక్తి పెరుగుతుంది.
- **జిల్లేడు :** జిల్లేడును అర్కపత్రం అని కూడా అన్నారు. 41 రోజులు తెల్ల జిల్లేడుతో పూజలు చేస్తే సత్ఫలితాలు ఉంటాయి. జిల్లేడు పాము, తేలు విషాలను హరిస్తుంది.
- **మాచి పత్రం :** దీని కాషాయం దద్దుర్లను తగ్గిస్తుంది. తల నొప్పులు, వాతాన్ని నివారిస్తుంది.
- **బృహతీ పత్రం :** దీనిని వాకుడాకు అంటారు. ఒక రకమైన ముళ్ల చెట్టు. శ్లేష్మం, క్షయం, ఉబ్బసం, దగ్గును తగ్గిస్తుంది.
- **బిల్వ పత్రం :** దీన్ని మారేడు, బిలిబిత్తిరి అనే పేర్లతో పిలుస్తారు. బిల్వ పత్రం త్రిదళం శివుడికి ప్రీతి పాత్రమైంది. దీని పండ్ల గుజ్జు బంక విరోచనాలను తగ్గిస్తుంది.
- **దుద్దూర పత్రం :** దీనిని ఉమ్మెత్త ఆకు అంటారు. నల్ల ఉమ్మెత్త చాలా శ్రేష్ఠమైంది. వీటి ఆకులకు ఆముదం రాసి దీపపు సెగ చూపి గడ్డలపై రుద్దితే అందులోని చీము కారిపోతుంది. లైంగిక పరమైన వ్యాధులనూ నివారిస్తుంది.
- **బదరీ పత్రం :** దీనికి రేగి ఆకు అంటారు. జీర్ణకోశ వ్యాధులను నివారిస్తుంది. రక్త దోషాలను హరిస్తుంది.
- **ఆపామార్గ పత్రం :** దీనిని ఉత్తరేణి అంటారు. పంటి జబ్బులకు మంచి మందుగా పనిచేస్తుంది.
- **తులసీ పత్రం :** జీర్ణ వ్యాధులను తగ్గిస్తుంది.
- **చూత పత్రం :** దీన్ని మామిడాకు అంటాం. మేహ కారపు మంటలను, రక్త అతిసారం తొలగిస్తుంది.
- **కర వీర పత్రం :** గన్నేరు ఆకు అంటారు. కణతులను కరిగిస్తుంది. జంతు విషాలను విరగ్గొడుతుంది.
- **విష్ణు క్రాంత :** ఇది ఒక రకమైన గడ్డి. నేలపై పాకుతూ విస్తారంగా పెరుగుతుంది. కాషాయం పైత్య జ్వరాలకు, రొమ్ము పడిశం, దగ్గు, ఉబ్బసం తగ్గుతుంది.
- **దాడిమీ పత్రం :** దీన్ని దానిమ్మ ఆకు అంటారు. నీళ్ల విరోచనాలు, నోటిపూత, జీర్ణకోశ వ్యాధుల నివారణకు వాడుతారు.
- **దేవదారు పత్రం :** వీటి ఆకులతో కాచిన తైలం కళ్లకు చలువ చేస్తుంది.
- **మరువక పత్రం :** మరువం అంటారు. జీర్ణశక్తిని పెంపొందించి ఆకలిని పుట్టిస్తుంది. జుట్టు రాలడాన్ని అరికడుతుంది.
- **సింధూర పత్రం :** వావిలాకు అటారు. దీని కాషాయం జ్వరాలు, కీళ్ల నొప్పుల తగ్గుదలకు ఉపయోగిస్తారు.
- **జాజి ఆకులు :** వాతం, పైత్యం, నోటి పూత, చర్మరోగాలు, గవద బిళ్లల నివారణకు వాడుతారు.
- **గండకీ పత్రం :** కొన్ని ప్రత్యేక ప్రదేశాల్లోనే దొరుకుతుందని ఆయుర్వేద శాస్త్రం చెబుతోంది.
- **శమీపత్రం :** దీనినే జమ్మి ఆకు అంటారు. కఫాన్ని హరిస్తుంది. కుష్టు వ్యాధి నివారణకు ఉపయోగపడుతుంది.
- **అశ్వత్థ పత్రం :** దీనిని రావి ఆకు అంటారు. జ్వరాలు, నోటి పూత, ఆస్తమాను తగ్గిస్తుంది.
- **అర్జున పత్రం :** దీన్ని మద్ది ఆకు అంటారు. మలాశయ దోషాలకు మందుగా ఉపకరిస్తుంది.

ఆధ్యాత్మికం

మకరతోరణం వెనుక మర్మమిదే..

- వంశీకృష్ణ శర్మ, గణపతి ఆలయం పూజారి



నస్పూర్ : దేవాలయాల్లో ద్వారతోరణం మధ్యభాగాన కనుగుడ్లు ముందుకు చొచ్చుకు వచ్చిన ఒక రాక్షసముఖం కనిపిస్తుంది. దానికే మకరతోరణమని పేరు. ఇందుకు సంబంధించి పురాణాల్లో ఒక కథ ఉన్నది. పూర్వం కీర్తిముఖుడనే రాక్షసుడు బ్రహ్మను మెప్పించి అనేక వరాలను పొంది సమస్త భువనాలను, సంపదలను సొంతం చేసుకున్నాడు. చివరకు నారదుని ప్రేరణతో పరమశివుడి పత్ని అయిన జగన్మాతను పొందాలని ఆశపడ్డాడు. రాక్షసుడిపై ఆగ్రహంతో రగిలిపోయిన మహేశ్వరుడు, అగ్నిని సృష్టించి, కీర్తిముఖుడిని మింగివేయమని ఆజ్ఞాపిస్తాడు. ఆ అగ్ని లోకాలన్నింటినీ భస్మం చేస్తూ, రాక్షసున్ని వెంబడిస్తుంది. అలా లోకాలన్నీ తిరుగుతూ పరమశివుడి శరణు కోరాడు. భక్తవశంకరుడైన ఆయన, రాక్షసున్ని కాపాడేందుకు అగ్నిజ్వాలను ఉపసంహరించి, తన నుదుట మూడో కన్నుగా ధరించాడు. ఆ తర్వాత కీర్తిముఖుడు తనకు తట్టుకోలేనంత ఆకలి వేస్తున్నదనీ, తినడానికి ఏదైనా ఆహారం చూపమని మహాదేవున్ని కోరాడు. యుక్తిగా శివుడు 'నిన్ను నీవే తిను' మని చెప్పాడు. దీంతో మొసలి రూపం ధరించిన కీర్తిముఖుడు తోక భాగం నుంచి మింగడం మొదలుపెట్టాడు. కంఠం వరకూ తిని, మిగిలిన భాగం ఎలా తినాలో తెలియక, ఆకలి తీరక శివున్ని ప్రార్థించాడు. దీంతో ఆ దేవదేవుడు, 'నీవు ఈనాటి నుంచి సమస్త దేవాలయాల్లో తోరణ అగ్రభాగాన్ని అలంకరించి, దైవ దర్శనానికి ముందు వారిలోని దుష్ట ఆలోచనలు, అహంకారాన్ని తింటూ ఉండు..' అని సెలవిచ్చాడు. అలా నాటి నుంచి కీర్తిముఖుడు దేవలాయాల్లో తోరణ మధ్యభాగాన్ని అలంకరించి, తన కర్తవ్యాన్ని నిర్వర్తిస్తున్నాడు.

Employee Voice

ఉద్యోగి వాయిస్

సీఆర్‌పీలను రెగ్యులరైజ్ చేయాలి

- దూట సత్యం, మంచిర్యాల జిల్లా సీఆర్‌పీల అసోసియేషన్ నాయకుడు



మందమర్రి : కాంట్రాక్ట్ పద్ధతిలో నియమితులైన క్లస్టర్ రిసోర్స్ పర్సన్స్(సీఆర్‌పీలు) గత ఐదేళ్లుగా శ్రమదోపిడీకి గురవుతున్నారు. సంవత్సరాలు గడుస్తున్నా ప్రభుత్వం రెగ్యులరైజేషన్ చేయడం లేదు. అరకొర జీతాలతో కుటుంబాలను పోషించుకోవడం కష్టంగా మారింది. ఒక్కో సీఆర్‌పీ తన క్లస్టర్ పరిధిలోని 20 పాఠశాలు సందర్శించి మధ్యాహ్నభోజనాన్ని పర్యవేక్షించాల్సి ఉంటుంది. స్కూల్ కాంప్లెక్స్‌లకు, మండల విద్యావనరుల కేంద్రానికి అనుసంధానకర్తలుగా విధులు నిర్వహిస్తున్నాం. ఏకోపాధ్యా పాఠశాలల్లో టీచర్ సెలవుపై వెళ్లినప్పుడు పాఠాలు బోధిస్తున్నాం. ఇంకా అనేక సమావేశాలకు, కాన్ఫరెన్సులకు హాజరవుతున్నాం. మారుమూల గ్రామాల్లో కనీస రవాణా సౌకర్యంలేని చోట పనిచేస్తున్నాం. ప్రభుత్వం రవాణా భత్యం కూడా చెల్లించడం లేదు. ప్రభుత్వ ఉద్యోగుల కంటే ఎక్కువగా పని భారం మోస్తున్న మమ్ములను విస్మరించడం సరైంది కాదు. ఇప్పటికైనా కాంట్రాక్ట్ పద్ధతికి స్వస్తి చెప్పి, మా అందరినీ రెగ్యులరైజ్ చేయాలి. లేదంటే దశలవారీగా ఉద్యమిస్తాం.

తమ్ముడిని కత్తితో పొడిచిన అన్న

ఖానాపూర్‌రూరల్: మండలంలోని రాజురా గ్రామానికి చెందిన అన్నదమ్ముల మధ్యవాకిలి విషయమై గొడవ జరగడంతో అన్న హరిలాల్ తన తమ్ముడు గోపిచంద్‌ను కత్తితో పొడిచాడు. తీవ్రంగా గాయపడిన గోపీచంద్‌ను నిర్మల్ ఆసుపత్రికి తరలించారు. వీరిద్దరి ఇండ్లు ఎదురెదురుగా ఉండడంతో ఇంటి వాకిలి విషయమై గొడవ జరిగింది. దీంతో అన్న ఇంట్లో ఉన్న కత్తితో ఈ దారుణానికి ఒడిగట్టాడు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పెంబి ఎస్ఐ సంజీత్ తెలిపారు.

అతిసారతో బాలుడి మృతి

నార్నూర్: కొత్తపల్లి(హెచ్)కు చెందిన చిన్నారి రాథోడ్ నితేష్ (2) విరేచనాలు, జ్వరంతో కూడా బాధపడుతూ మంగళవారం మృతి చెందాడు. సోమవారం నితేష్‌ను స్థానిక ఆరోగ్య కేంద్రానికి తరలించగా అక్కడి వైద్యులు ఉట్నూర్ ఆసుపత్రికి తరలించాలని సూచించారు. ఉట్నూర్‌లోని ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యం చేయించినా ఫలితం లేకపోయిందని తల్లిదండ్రులు తెలిపారు.

గుర్తుతెలియని వ్యక్తి ఆత్మహత్య

ఇచ్చోడ: గుర్తుతెలియని వికలాంగుడొకరు మండల కేంద్రంలో గల అయ్యప్ప మందిరం ప్రాంతంలో ఉరివేసుకున్నాడు. ఈ ఘటన జరిగి దాదాపు పదిహేను రోజులు గడిచిన తర్వాత బయటపడింది. 50 నుంచి 60 ఏళ్ల వయస్సు గల ఆ వ్యక్తి మృతదేహం కుళ్లిన స్థితిలో ఉందని ఎస్సై డి.మోహన్ పేర్కొన్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం చేసి కేసు దర్యాప్తు చేస్తున్నామన్నారు.

తాండ్ర ఆకులు తిని 40 మేకల మృతి

సిరికొండ: మండలంలోని రిమ్మ అటవీ ప్రాంతంలో మంగళవారం సాయంత్రం తాండ్ర చెట్టు ఆకులు తిన్న 40 మేకలు మృతి చెందాయి. రిమ్మ గ్రామానికి చెందిన సిడాం దేవ్‌రావ్‌కు చెందిన 9 మేకలు, మేస్రం పక్రుబాయి 21, పెందూర్ మారుతి, మహదు, బండులకు ఒక్కొక్క మేక, సీతారాంనకు చెందిన 3 మేకలు ఈ ఘటనలో మృతి చెందాయి. మేకల కాపరి అడవికి తీసుకెళ్లి మేపుతుండగా అక్కడ పడి ఉన్న తండ్ర చెట్టు ఆకును తిన్నాయి. ఇందులో నుంచి 40 మేకలు అక్కడక్కడ పడి మృతి చెందగా మరికొన్ని విషమ పరిస్థితుల్లో ఉన్నాయి. ఈ విషయం తెలుసుకున్న సిరికొండకు చెందిన పశు వైద్యాధికారుల బృందం రిమ్మ గ్రామానికి చేరుకుంది. ప్రాణాప్రాయ స్థితిలో ఉన్న మేకలకు చికిత్స ప్రారంభించారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని పశువుల కాపరులు కోరుతున్నారు.

భీంపూర్‌లో ప్రబలుతున్న వ్యాధులు

- కాళ్లు, కీళ్ల నొప్పులతో బాధపడుతున్న వివిధ గ్రామాల ప్రజలు
- తాగునీరే కారణమంటున్న బాధితులు



భీంపూర్ ఆసుపత్రికి చికిత్స కోసం వచ్చిన నారాయణ

తాంసి: భీంపూర్ మండలంలోని పలు గ్రామాలలో ప్రజలు వ్యాధుల బారిన పడి తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. ఇందుకు వాతావరణంలో వస్తున్న మార్పులు కొంత కారణమైనా.. కలుషిత తాగునీరే కారణమని బాధితులు వాపోతున్నారు. అనేక మంది కాళ్లు, కీళ్ల నొప్పులతో తీవ్రంగా బాధపడుతున్నారు. మండల కేంద్రమైన భీంపూర్‌లో కూడా పదుల సంఖ్యలో ప్రజలు మంచానపడ్డారు. దాదాపు ఐదు రోజుల నుంచి వాతావరణం పూర్తిగా చల్లబడడంతో ఈ నొప్పులు మరింత ఎక్కువగా ఉన్నాయని స్థానికులు అంటున్నారు. కొన్ని గ్రామాలలో పారిశుధ్యం అధ్వానంగా ఉందని, అధికారులెవరూ పట్టించుకోకపోవడంతో మురుగు నీరు రోడ్లపైనే ప్రవహిస్తోంది. నివాస ప్రాంతాల్లో పెంట కుప్పలు పేరుకుపోయి దోమల బెడద తీవ్రంగా ఉంది. దీని వల్ల కూడా వ్యాధులు వ్యాపిస్తున్నాయని పలువురు వాపోతున్నారు. మంగళవారం ఆయా గ్రామాలకు చెందిన పలువురు భీంపూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంకు వచ్చి చికిత్సలు చేయించుకుంటున్నారు. వాస్తవానికి వ్యాధులు ప్రబలినట్లయితే వెంటనే ఆయా ప్రాంతాలలో వైద్య శిబిరాలు నిర్వహించాల్సి ఉంటుంది. కాని వైద్య సిబ్బంది మాత్రం అలాంటి చర్యలు చేపట్టడం లేదని పలువురు రోగులు వాపోతున్నారు. అష్టకష్టాలు పడి ఆరోగ్య కేంద్రంకు వెళ్తునప్పటికి సరైన రీతిలో వైద్య సేవలు అందడం లేదని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రతీ రోజు ఆసుపత్రిలో వైద్య సిబ్బందితో పాటు వైద్యాదికారి ఉంటున్నా.. సరైన సేవలు అందడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. చిన్న పిల్లలకు సైతం రోగాల బారిన పడుతున్నారని మండల వాసులు వాపోతున్నారు. అర్లి గ్రామంలో కూడా ఎక్కడ పడితే అక్కడ పెంట కుప్పలు, మురికి నీరు రోడ్లపై ప్రవహిస్తోంది. దీనికి తోడు బోర్ల పక్కనే మురికి నీరు నిల్వ ఉంటోందని, దీంతో తాగునీరు కలుషితమవుతోందని స్థానికులు వాపోతున్నారు. ఉన్నతాధికారులు, ప్రజా ప్రతినిధులు ఈ విషయంలో స్పందించి పారిశుద్ధ్య మెరుగుపడేలా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. ఇకనైనా వైద్య సిబ్బంది ఆయా గ్రామాలలో ప్రత్యేక వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి వ్యాధులను సకాలంలో నివారించాలని మండల వాసులు కోరుతున్నారు. దీనిపై భీంపూర్ వైద్యాధికారిని వివరణ కోరేందుకు 'ఆంధ్రజ్యోతి' చేసిన ప్రయత్నాలు ఫలించలేదు.

ఉపాధికోసం దుబాయ్ వెళ్లి..

నిర్జీవంగా స్వగ్రామానికి



మృతదేహాన్ని తీసుకువస్తున్న సాయేందర్ (ఇన్‌సెట్‌లో) మృతి చెందిన పోసులు (ఫైల్)

లక్ష్మణచాంద : దుబాయ్‌లో అనారోగ్యంతో మృతి చెందిన ఉడుత పోసులు (58) మృతదేహం మంగళవారం మల్లాపూర్ గ్రామానికి చేరుకుంది. అస్వస్థతకు గురైన పోసులును ఈ నెల 15వ తేదీన దుబాయ్‌లోని ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందించారు. అయితే అతడి పరిస్థితి విషమించి అదేరోజు మృతి చెందిన సంఘటన తెలిసిందే. వారం రోజులుగా మృతదేహం కోసం ఎదురు చూస్తూ విలపిస్తున్న కుటుంబ సభ్యులు మంగళవారం పోసులు మృతదేహన్ని చూసి భోరున విలపించారు. తెలంగాణ వలస కార్మికుడు పొతుగంటి సాయేందర్ చొరవతో మృతదేహాన్ని తీసుకువచ్చారు. మంగళవారం కుటుంబ సభ్యులు పోసులుకు అంత్యక్రియలు నిర్వహించారు. మృతుడికి భార్య సాయవ్వ, కుమార్తె ముత్తవ్వ, కుమారుడు భీంరాజ్ ఉన్నారని గ్రామస్థులు తెలిపారు.బాధిత కుటుంబానికి ప్రభుత్వం ఆదుకోవాలని వారు కోరారు.

బాసర ఆలయ మూడో పూజారిపై వేటు

ఆంధ్రజ్యోతి ఎఫెక్ట్

బాసర: బాసర సరస్వతీ ఆలయం నుంచి అమ్మవారి విగ్రహాన్ని అనధికారికంగా తీసుకెళ్లి నల్గొండ జిల్లా దేవరకొండ పాఠశాలలో పూజలు నిర్వహించిన ఘటనలో మూడో పూజారిపై దేవాదాయ శాఖ అధికారులు వేటువేశారు. ఇప్పటికే ఆలయ ప్రధాన అర్చకుడు సంజీవ్‌కుమార్, మరో పండితుడు ప్రణవ్‌కుమార్‌లను సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. తొలుత దేవరకొండ పూజలో ఇద్దరు ఆలయ పండితులు మాత్రమే పాల్గొన్నారని భావించి వారిపైనే చర్యలు తీసుకున్నారు. ఆ తరువాత మూడవ పూజారి పాత్రపై 'ఆంధ్రజ్యోతి'తో 'ఇద్దరు కాదు.. ముగ్గురు పండితులు' అనే కథనం రావడంతో ఆలయ అధికారులు స్పందించారు. దీనిపై విచారణ జరిపి దేవాదాయ శాఖ కమిషనర్‌కు నివేదికను పంపారు. దీంతో మూడో పూజారి విశ్వజిత్‌ను సస్పెండ్ చేస్తూ దేవాదాయ శాఖ కమిషనర్ ఆదేశాలిచ్చారు. ఈ మేరకు సోమవారం బాసర దేవస్థానానికి ఉత్తర్వులు అందాయి. విశ్వజిత్‌ను సస్పెండ్ చేస్తున్నట్లు ఆలయ ఈవో సుధాకర్‌రెడ్డి మంగళవారం విలేకరులకు వివరించారు.

'పాలకుల నిర్లక్ష్యం వల్లే రైతుల ఆత్మహత్య'



మాట్లాడుతున్న భుజంగ్‌రావ్

ఇచ్చోడ: పాలకుల నిర్లక్ష్యం వల్లే రైతులు ఆత్మహత్య చేసుకోవాల్సిన పరిస్థితి నెలకొంటోందని మానవ హక్కుల వేదిక పేర్కొంది. మంగళవారం వేదిక రాష్ట్ర కార్యదర్శి ఆత్రం భుజంగరావ్ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. అభివృద్ధి ముసుగులో ప్రభుత్వం రైతుల సమస్యలను పట్టించుకోవడం లేదన్నారు. ఓ వైపు రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతుంటే ప్రభుత్వం, ప్రజా ప్రతినిధులు అభివృద్ధి పాట పడుతున్నారన్నారు. నేటి పాలకుల మూలంగా ఆదివాసులు జీవించలేని పరిస్థితి నెలకుంటోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కొత్త రాష్ట్రం, కొత్త పాలకులు వచ్చినా ఆదివాసీల మనుగడ ప్రశ్నార్థకంగానే ఉందన్నారు. ఆదివాసీల కోసం రాజ్యంగ కల్పించిన భద్రత, కేంద్ర ప్రభుత్వం రూపొందించిన చట్టాలు నిరుపయోగంగా మారాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఆదివాసీల హక్కులు హరించుకుపోతున్నా రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ పథకం దుర్వినియోగం కావడానికి, నిరుపేద ప్రజలకు చేరకుండా అడ్డుగోడగా నిలుస్తుంది పాలక పార్టీకి చెందిన ప్రజా ప్రతినిధులే కారణమని ఆయన తీవ్రంగా విమర్శించారు. మానవ హక్కుల సంఘం ఆధ్వర్యంలో నవ సమాజ నిర్మాణం కోసం పోరాటం చేయడానికి సన్నద్ధం ఈ సందర్భంగా ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు.

ఏవోపై విచారణకువస్తే ఏడీఏపై

ఫిర్యాదు చేసిన రైతు నాయకులు

బోథ్: బోథ్ మండల ఏవోగా పని చేస్తున్న భాస్కర్‌పై కొంత మంది వ్యాపారులు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడంతో ఏడీఏ (జిల్లా అధికారి) రమేష్ మంగళవారం విచారణ చేపట్టారు. అయితే ఏవో వల్ల ఏమైనా ఇబ్బందులు కలుగుతున్నాయా? వేధింపులకు గురి చేస్తున్నారా? అంటూ విచారణకు వచ్చిన అధికారి వ్యాపారులను ప్రశ్నించారు. అయితే ఏవో వల్ల తమకు ఎలాంటి ఇబ్బంది లేవని ఆయన ఎప్పుడు ఏనాడు తమను ఇబ్బందులకు గురి చేయలేదంటూ వ్యాపారులు లిఖిత పూర్వకంగా విచారణ అధికారి దృష్టికి తీసుకు వచ్చారు. కాగా ఏడీఏ సురేఖపై విచారణాధికారికి పలువురు రైతులు ఫిర్యాదు చేశారు. ఆయన తమకు సరైన సమాచారం ఇవ్వడం లేదని ఏదైనా విషయం అడిగేందుకు వెళ్తే ఆగ్రహం వ్యక్తం చేస్తూ 'మీకేందుకు?..' అంటూ దురుసుగా ప్రవర్తిస్తున్నారని చింతలబోరి గ్రామానికి చెందిన రైతు విష్ణుకుమార్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ వినోద్‌కుమార్ విచారణ అధికారికి ఏడీఏపై లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. గతంలో తాము సోలార్ కంచెను సబ్సిడీ పై తీసుకున్నామని యేడాదిలోనే కంచె చెడి పోతే ఈవిషయాన్ని ఏడీఏ దృష్టికి తీసుకెళ్తే తమకు ఏమి తెలియదని ఈ విషయంలో తమను ఏమీ అడుగ వద్దంటు ఆమె మండిపడుతున్నారని వాపోయారు. పలుమార్లు కార్యాలయానికి వెళ్లిన ఏడీఏ అందుబాటులో ఉండడం లేరని వారు విచారణ అధికారి దృష్టికి తీసుకు వచ్చారు. స్పందించిన విచారణ అధికారి ఈ విషయాన్ని ఉన్నతాధికారులకు వివరిస్తామని పేర్కొన్నారు.

పాఠశాలను తనిఖీ చేసిన ఎంఈవో

సారంగాపూర్: మండలంలోని నాగాపూర్, రవీంద్ర నగర్, యాకర్‌పల్లి తండాలలోని పాఠశాలను మంగళ వారం ఎంఈవో తనిఖీ చేశారు. మధ్యాహ్న భోజనం, విద్యార్థి హాజరుకు సంబంధించిన రిజిస్టర్‌లను పరిశీ లించారు. విద్యార్థులకు క్రమశిక్షణ అలవడేలా చూడా లని ఉపాధ్యాయులకు సూచించారు. చదవటం, రాయ టంలో వెనుకబడి ఉన్న విద్యార్థులై ప్రత్యేక శ్రద్ధ చూప లన్నారు. ప్రైవేటుక దీటుగా ప్రభుత్వ పాఠశాలల నిర్వ హణ ఉండాలని, ఉపాధ్యాయులు గైర్హజరు కాకు ండా చూసుకోవాలన్నారు.

మాట వినని అధికారిపై బదిలీ వేటా: కాంగ్రెస్


సమావేశంలో మాట్లాడుతున్న కాంగ్రెస్ ప్రజా ప్రతినిధులు

దిలావర్‌పూర్: అవినీతి సహకరించడం లేదనే దిలావర్‌పూర్ ఎంపీడీవో మోహన్‌రెడ్డిని అధికార పార్టీ నాయకులు బదిలీ చేయించారని జడ్పీటీసీ సుజాత మెర్వాన్, జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు సత్యం చంద్ర కాంత్, ఎంపీటీసీ సౌజన్య ఆరోపించారు. మండల పరిషత్ జనరల్ ఫండ్ నిధుల వినియోగం విషయంలో ఎంపీడీవో మాట వినడం లేదనే కారణంతో మండలస్థాయి ప్రజా ప్రతినిధి పట్టుబట్టి బదిలీ చేయించారన్నారు. ఎంపీడీవో మోహన్‌రెడ్డి రాజకీయాలకు అతీతంగా పని చేస్తున్నారన్నారు. ఎంపీడీవో మోహన్‌రెడ్డి బదిలీని నిలిపి వేయాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో నిర్మల్ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ తక్కల రమణారెడ్డి, కాంగ్రెస్ అధ్యక్షుడు ముత్యంరెడ్డి, యూత్ కాంగ్రెస్ మండలాధ్యక్షుడు వీరేష్ కుమార్, సీనియర్ నాయకులు కట్కం ముత్యంరెడి పాల్గొన్నారు.

'ఆరోగ్య తెలంగాణనే సర్కారు లక్ష్యం'

దిలావర్‌పూర్: ఆరోగ్య తెలంగాణనే సర్కారు లక్ష్యమని నిర్మల్ మార్కెట్ కమిటీ చైర్మన్ దేవేందర్ రెడ్డి అన్నారు. గుండంపల్లి ఉన్నత పాఠశాలలో మంగవారం ఎంఆర్ టీకాల కార్యక్రమాన్ని ప్రారంభించారు. సర్కారు ఆసుపత్రుల్లో మౌలిక సదుపాయాలను కల్పించడం ద్వారా పేదలకు కార్పొరేట్ స్థాయిలో వైద్యం అందించేందుకు కృషి చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఎంఈవో శంకర్, సిహెచ్‌వో రాజేశ్వర్ పాండే, హెల్త్ సూపర్ వైజర్ రత్నకుమారి, వేణురావు, హెల్త్ అసిస్టెంట్‌లు రమణారెడ్డి, శేఖర్ తదితరులున్నారు.

బ్యాంకులకు మూడు రోజుల పాటు వరుస సెలవులు

నిర్మల్‌కల్చరల్: బ్యాంకులకు మళ్లీ మూడు రోజుల పాటు వరుస సెలవులు రానున్నాయి. 25న వినాయక చవితి, శని, ఆదివారాలు వరుసగా రానున్నాయి. అత్యవసరంగా డబ్బులు అవసరం ఉన్న వారు ఇబ్బందులు పడాల్సిన పరిస్థితులు తప్పవంటున్నారు.

రోడ్డు ప్రమాదంలో ఒకరికి తీవ్ర గాయాలు

నర్సాపూర్ (జి): మండల కేంద్రంలో రాత్రి 8 గంటలకు రోడ్డు ప్రమారం చోటు చేసుకుంది. భైంసా నుంచి నిర్మల్ వైపు వెళ్తున్న మహీంద్రా టెంపో టీఎస్01యూఏ 7339 అనే వాహనం నందన్ గ్రామానికి చెందిన న్యాకపు ఆశన్నకు తీవ్రగాయాలయ్యాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మండల కేంద్ర రహదారికి ఆనుకోని ఉన్న వైన్స్‌కు వెళ్లి తిరిగి రోడ్డు దాటుతున్న సమయంలో భైంసా నుంచి నిర్మల్ వైపునకు వస్తోన్న టెంపో ఆశన్నను ఢీకొట్టింది. ఆశన్నకు తలకు బలమైన గాయమైంది. 108లో ఆశన్నను ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు. ఢీకొట్టిన వాహనాన్ని పోలీసులు స్వాధీన పరుచుకున్నారు. రహదారి పక్కన ఉన్న వైన్స్‌ను తొలగించాలని స్థానికులు కోరుతున్నారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.


పమాదానికి గురైన ఆశన్న

పంటకు రక్షణ.. పాత చీరలు

● అడవి పందుల దాడిలో పంట నష్టం ● చేను చుట్టూ పాత చీరలను రక్షణగా కడుతున్నరైతులు


మొక్కజొన్న పంట చుట్టూ పాత చీరలను కట్టిన దృశ్యం

నిర్మల్‌అగ్రికల్చర్: రైతులు ఆరుగాలం కష్టంచి, పెట్టుబడి పెట్టి రాత్రి పగలు శ్రమించి పండించిన పంట చేతికి వచ్చే సమయంలో అడవుల సమీపంలోని పంట పొలాలపై అడవి పందులు, కోతులు, నక్కలు, పక్షులు దాడులు చేసి పంటలను ధ్వంసం చేస్తున్నాయి. రాత్రి వేళ ల్లో పొలాలకు కాపాలగా వెళ్లి కాస్త కునుకు తీసే సమయంలో చేన్లలో ఎక్కడో ఒక చోట అడవి పందులు పంటను నాశనం చేస్తున్నాయి. దాదాపు ఇప్పటి వరకూ 2 వేల ఎకరాలకు పైగా పంట నష్టం వాటిల్లింది. నిర్మల్ జిల్లా అటవీ ప్రాంత మండలాలైనా మామడ, ఖానాపూర్, పెంబి, దస్తూరాబాద్, కడెం, సారంగాపూర్, తానూర్, కుభీర్, మండలాల్లో అడవి పందులు మొక్కజొన్న పంటను నాశనం చేస్తున్నాయి. నిర్మల్ ప్రాంతంలో మహబూబ్ ఘాట్ ప్రాంతం, కడెం, ఖానాపూర్ సమీపంలో కోతుల బెడద ఎక్కువగా ఉంది. కోతులకు అడవిలో తినడానికి ఏమీ దొరకకపోవడంతో ఎక్కువగా ప్రయాణికులు వేసే తిను బండారాలకు అలవాటు పడ్డాయి. దీంతో అవి వాహనాల దగ్గరకు వస్తున్నాయి. వాహనాల వేగం వల్ల వాటి కింద పడి చనిపోతున్నాయి. వన్య ప్రాణులను చం పడం నేరం కావడంతో రైతులు అడవి పందులు పంటను నాశనం చేసిన ఏమీ చేసే స్థితిలో లేరు. ఏపుగా పెరిగిన పత్తి పంటలోని పత్తి కాయలను, మొక్కజొన్న పంటలోని మొక్కజొన్న కంకులు పందులు నాశనం చేస్తున్నాయని, రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మొక్కజొన్న పంటలకు చిలుకలు, కోతులు బెడద కూడా తీవ్రంగా ఉంది. పంట రక్షణకు రైతులు అనేక పాట్లు పడుతున్నారు. పంట చేను చుట్టూ పాత చీరలను కంచెగా కడుతూ తమ పంటలను కాపాడుకుంటున్నారు. వ్యవసాయ, రెవెన్యూ అధికారులు పెన్సింగ్ ఏర్పాటుకు తగిన చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.

బ్యాంక్ ఉద్యోగుల సమ్మె విజయవంతం



బ్యాంక్ ఎదుట సమ్మె చేస్తున్న ఉద్యోగులు

నిర్మల్‌కల్చరల్: మంగళవారం యునైటేట్ ఫోరం ఆఫ్ బ్యాంక్స్ యూనియన్ ఆధ్వర్యంలో నిర్మల్ జిల్లా కేంద్రంలో చేపట్టిన సమ్మె విజయవంతమైంది. బ్యాంకింగ్ వ్యవస్థలో ప్రజా వ్యతిరేఖ సంస్కరణలను వెంటనే నిలిపి వేయాలని వారు డిమాండ్ చేశారు. బ్యాంకులో అధికంగా వసూలు చేస్తున్న అనవసర చార్జీలను నిలిపి వేయాలని, నికర ఆస్తులను వెంటనే చట్ట పరంగా వసూలు చేయాలన్నారు. రుణ ఎగవేతదారులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని, బ్యాంక్ బోర్డు బ్యూరోలను రద్దు చేయాలని, ఎఫ్ఆర్‌డీఐ బిల్లును రద్దు చేయాలని నాయకులు డిమాండ్ చేశారు. బ్యాంక్ ఉద్యోగులకు గ్రాట్యూటీని పెంచి బ్యాంకింగ్ పరిశ్రమలో కార్మికుల నియమకాలు చేపట్టాలన్నారు. ఈ ధర్నా కార్యక్రమంలో తెలంగాణ కార్పొరేషన్ బ్యాంక్ అధ్యక్షుడు దేగవాత్ శ్రీధర్ రాథోడ్, ఎస్‌బీఐ ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్, నిర్మల్ జిల్లా ప్రధాన కార్యదర్శి దేవన్న, ఆంధ్రబ్యాంకు ఉద్యోగుల సంఘం కార్యదర్శి శ్రీనివాస్ తదితరులున్నారు.

ఇన్‌స్పైర్ అవార్డుకు నిర్మల్ విద్యార్థుల ఎంపిక


ఎర్రోల్ల మానస


మహ్మద్ రఫీక్

నిర్మల్‌కల్చరల్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతీయేటా ఇచ్చే ఇన్‌స్పైర్ అవార్డుకు నిర్మల్ జిల్లా కేంద్రంలోని దీక్ష కళాశాల విద్యార్థులు ఎర్రోల్ల మానస, మహ్మద్ రఫీక్ ఇన్‌స్పైర్ అవార్డుకు ఎంపికయ్యారు. ఇంటర్మీడియట్‌లో ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు ప్రతీ సంవత్సరం ప్రభుత్వం ఇన్‌స్పైర్ అవార్డులను ప్రభుత్వం ప్రకటిస్తుంది. వారికి ఏడాదికి రూ. 80వేల చొప్పున ఐదేళ్ల పాటు డిగ్రీ పూర్తి చేసేందుకు ఆర్థిక సహాయం అందిస్తారు. ప్రిన్సిపాల్ సిహెచ్ వెంక ట్‌రెడ్డి, కరస్పాంటెండెంట్ అప్పాల గణేష్ చక్రవర్తి, సూపరింటెండెంట్ ప్రమోద్‌రావు, తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు.

ఆర్టీసీ కార్మికుల సామూహిక నిరాహార దీక్షలు


నిరాహార దీక్షలో కూర్చున్న ఆర్టీసీ సంఘం సభ్యులు

నిర్మల్‌టౌన్: ఆర్టీసీ కార్మికులు తమ డిమాండ్ల సాధనకు మంగళవారం డిపో కార్యాలయం ఎదుట సామూహిక నిరాహార దీక్షలు చేపట్టారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కార్మికులతో ఒప్పందం చేసుకున్న ప్రధాన డిమాండ్‌ను నేరవేర్చలన్నారు. 2017 ఏప్రిల్ నుంచి ఉద్యోగుల పేస్కెల్ అమలు పర్చాలని, ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలన్నారు. డ్రైవర్ల పర్మినెంట్ రొటేషన్ చార్జీ వేయాలన్నారు. మహిళా కండక్టర్లకు ప్రత్యేక సెలవులు కల్పించాలన్నారు. ఈ దీక్షలకు బీజేపీ రాష్ట్ర నాయకులు రావుల రాంనాథ్ మద్ధతు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా ఉపాధ్యక్షులు ఎస్ఎన్ రెడ్డి, పిపి సింగ్, డిఆర్ స్వామి, హైమద్ హుస్సేన్, దాస్, సుధాకర్, పి.రెడ్డి, శాకీర్, హైమద్, పాల్గొన్నారు.

పీఆర్‌టీయూ నిర్మల్ అర్బన్ మండల శాఖ ఎన్నికలు



ఓటు వేస్తున్న మహిళా అభ్యర్థి

నిర్మల్‌స్పోర్ట్స్: నిర్మల్ జిల్లా పీఆర్‌టీయూ అర్బన్ మండల శాఖ ఎన్నికలు ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాలలో మంగళవారం హోరాహోరీగా సాగాయి. ఈ ఎన్నికల్లో అధ్యక్షుడిగా టి. నరేంద్రబాబు, ప్రధాన కార్యదర్శిగా డి. బాబు, మహిళా కార్యదర్శిగా రాజమణి, అసోసియేట్ ప్రెసిడెంట్‌గా స్వామి, కార్యదర్శిగా రోహిదాస్ ఎన్నికయ్యారు.

నిర్మల్ రూరల్ అధ్యక్షుడిగా కె. సత్యానారాయణ, ప్రధాన కార్యదర్శిగా కె.పరమేశ్వర్ రెడ్డి, అసోసియేట్ ప్రెసిడెంట్‌గా వెంకటేశ్వర్, మహిళా కార్యదర్శిగా శ్రీమాల, కార్యదర్శిగా కె. భోజన్న ఎన్నికయ్యారు.


పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములు కావాలి

● మట్టి గణపతి తయారీపై విద్యార్థులకు శిక్షణ ● ఎన్‌జీసీ రాష్ట్ర ప్రాజెక్టు డైరెక్టర్ విద్యాసాగర్

నిర్మల్‌టౌన్: పర్యావరణ పరిరక్షణలో ప్రతీ ఒక్కరు భాగస్వాములు కావాలని ఎన్‌జీసీ రాష్ట్ర ప్రాజెక్టు డైరెక్టర్ విద్యాసాగర్ అన్నారు. మంగళవారం నిర్మల్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జుమ్మెరాత్‌పేట్ ఉన్నత పాఠశాలలో మట్టి గణపతుల తయారీపై వివిధ పాఠశాలల విద్యార్థులకు శిక్షణిచ్చారు. ఈ సందర్భంగా విద్యాసాగర్ మాట్లాడుతూ రసాయనాలను ఉపయోగించడం వలన పర్యావరణం కలుషితం, క్యాన్సర్ వంటి ప్రాణంతాక వ్యాధులు సోకే ప్రమాందం ఉందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్‌జీసీ ఆధ్వర్యంలో అవగాహన కల్పిస్తున్నామన్నారు. మట్టి గణపతులనే పూజించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్‌జీసీ జిల్లా కోఆర్డినేటర్ మోహన్‌రావు, ప్రధానోపాధ్యాయులు ముడారపు పరమేశ్వర్, స్టాఫ్ సెక్రెటరీ వెంకటేశ్వర్లు, ఎస్టీయు నిర్మల్ సెక్టార్ అధ్యక్షులు లక్ష్మణ్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.


విద్యార్థులకు మట్టి గణపతులను అందిస్తున్న దృశ్యం

సినిమా గైడ్ నిర్మల్



తిరుమల: నేనే రాజు నేనే మంత్రి
వేంకటేశ్: జయ జానకి నాయకా
నారాయణ: ఫిదా

ఆంధ్రజ్యోతి
ఖానాపూర్
5
నిర్మల్ । బుధవారం 23 ఆగస్టు 2017
ఖానాపూర్ । ఖానాపూర్ రూరల్ । కడెం । మామడ । లక్ష్మణచాంద । పెంబి । దస్తూరాబాద్ ।

పదోన్నతుల ప్రక్రియ వేగవంతం చేయాలని ఎమ్మెల్సీకి వినతిపత్రం అందజేత

నిర్మల్‌కల్చరల్: ఏకీకృత సర్వీస్ రూల్స్‌కు సంబంధించి రాష్ట్రపతి ఉత్తర్వులు వెలువడి నెల రోజులు అయినా ఉపాధ్యాయుల పదోన్నతులు, బదిలీల కౌన్సిలింగ్‌పై ప్రభుత్వం ఎలాంటి చర్య తీసుకోకపోవడం సరికాదని, వాటిపై దృష్టి సారించాలని కోరుతూ నిర్మల్ జిల్లా టీయూటీఎఫ్ ఎమ్మెల్సీ, చీఫ్ విప్ పి. సుధాకర్ రెడ్డికి వినతి పత్రాన్ని అందించారు. రాష్ట్ర అధ్యక్షుడు స్వామిరెడ్డి, నిర్మల్ జిల్లా అధ్యక్షుడు మురళీ మనోహర్ రెడ్డితో పాటు ప్రధాన కార్యదర్శి నాగభూషణం, సాయిరెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

నేడు ఖానాపూర్‌లో విద్యుత్ సరఫరాకు అంతరాయం

ఖానాపూర్: మండల కేంద్రంలో నేడ విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగనుందని ఖానాపూర్ ఎఈ గంగ జనార్ధన్ మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పట్టణంలో పలు ప్రాంతాల్లో విద్యుత్ మరమ్మతులు నిర్వహిస్తున్నందున మధ్యాహ్నం 12గంటల నుంచి సాయంత్రం 6గంటల వరకు విద్యుత్ సేవలు నిలిపి వేస్తామని ఆయన తెలిపారు. పట్టణ ప్రజలు సహకరించాలన్నారు.

పోలీసు రక్షణ దళం ఏర్పాటు

నిర్మల్‌కల్చరల్: నిర్మల్ పట్టణంలోని రాంనగర్ కాలనీలో మంగళవారం పోలీసు రక్షణ దళాన్ని సీఐ జాన్ దివాకర్ ఏర్పాటు చేశారు. పోలీసు మైత్రి, ఫ్రెండ్లీ పోలీస్ ఐడికార్డులను సభ్యులకు అందించారు. రక్షణ దళం పట్టణంలో రాత్రిపూట గస్తీ తిరుగుతూ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కృషి చేస్తుందని సీఐ తెలిపారు. గస్తీ ఏ విధంగా చేపట్టాలనే విషయాలపై రక్షణ దళానికి శిక్షణ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఐలు మల్లయ్య, కిరణ్ పాల్గొన్నారు.

'విద్యుత్‌ను పొదుపుగా వినియోగించుకోవాలి'

లక్ష్మణచాంద: గణేష్ మండపాలలో విద్యుత్‌ను పొదుపుగా వినియోగించుకోవాలని ఎఈ లక్ష్మిరాజ్యం తెలిపారు. విద్యుత్ ప్రసారం అయ్యే విద్యుత్ వైర్ లైన్‌ల కింద మండపాలు ఏర్పాటు చేయవద్దన్నారు. నాణ్యమైన సర్వీస్ వైర్లను ఉపయోగించాలని, మండపాలలో విద్యుత్ ప్రసారమయ్యే ఇనుప వస్తువులకు విద్యుత్ వైర్‌లు తగలకుండా చూసుకోవాలన్నారు. 1000 వాట్స్ వరకు రూ. 1400, 1500 వాట్స్‌కు రూ. 2085, 2500 వాట్స్‌కు ఆ పైన ఉపయోగిస్తే ప్రతీ 1000 వాట్స్‌కి అదనంగా రూ.1406 నిర్ణీత రుసుమును చెల్లించాల్సి ఉంటుందన్నారు.

'విద్యుత్ శాఖ అనుమతితో వినియోగించాలి'

దస్తూరాబాద్: వినాయక చవితి నవరాత్రుల సందర్భంగా మండలంలోని అన్ని గణేష్ మండపాల నిర్వహకులు విద్యుత్ అధికారుల అనుమతి పొందాలని ఎఈ శ్రీనివాస్ మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కిలో వాట్‌కు రూ. 1400, రెండు కిలో వాట్‌లకు రూ. 2745, అంతకు మించి వినియోగిస్తే రూ.2745తోపాటు కిలో వాట్‌కు అదనంగా చెల్లించాల్సి ఉంటుందన్నారు. అనుమతి లేకుండా విద్యుత్‌ను వినియోగిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. అలాగే గ్రామ పంచాయతీ విధీ దీపాలకు సంబంధించిన విద్యుత్ బకాయిలను చెల్లించాలని అన్నారు.

బ్లాక్ డేను పాటించిన డిగ్రీ లెక్చర్లు

నిర్మల్‌టౌన్: ఏడవ వేతన కమిటీ సిపార్సు కమిటీ వేతనాలను బహిర్గత పర్చకుండా అనుసరిస్తున్న కేంద్ర ప్రభుత్వం విధానాలను వ్యతిరేఖిస్తూ మంగళవారం నిర్మల్‌లోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల అధ్యాపకులు భోజనవిరామ సమయంలో బ్లాక్ డేను పాటించారు. ఆలిండియా ఫెడరేషన్ ఆఫ్ యూనివర్సిటీ అండ్ కాలేజీ టీచర్స్ ఆర్గనైజేషన్ పిలుపు మేరకు బ్లాక్ డేను నిర్వహిస్తూ వెంటనే యూజీసీ వేతనానలను బహిర్గత పర్చాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు సుధాకర్‌తో పాటు ప్రధాన కార్యదర్శి వేణుపతి, కళాశాల అధ్యాపకులు తదితరులున్నారు.

చవితి ఉత్సవాలకు ఆంక్షలు విధించడం సరికాదు

● బీజేపీ రాష్ట్ర నాయకులు రావుల రాంనాథ్

నిర్మల్‌టౌన్: హిందువులు నిర్వహించే పండుగల పట్ల రాష్ట్ర ప్రభుత్వం ఆంక్షలు విధించడం తగదని బీజేపీ రాష్ట్ర నాయకులు రావుల రాంనాథ్ అన్నారు. సంస్కృతి, సంప్రదాయాలకు దర్పణం పట్టే వినాయక చవితి పండుగ నిర్వహణ పట్ల పోలీసు అధికారులు విధించే ఆంక్షలు హిందువుల మనోభావలను దెబ్బతిస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. డిజె సౌండ్ సిస్టంను అనుమతించకపోవడం, వినాయక విగ్రహాల ఏర్పాటు చేయాలనుకుంటే పోలీసుశాఖ అనుమతి తీసుకోవాలనడం సరియైన పద్దతి కాదన్నారు. ఉత్సవాలు శాంతియుతంగా నిర్వహిస్తామని హామీ ఇచ్చినప్పటికి అధికారులు అత్యుత్సాహంతో ఆంక్షలు విధించడం ఏ మేరకు సమంజసమని ప్రశ్నించారు. అధికారులు ఆంక్షల పేరుతో అడ్డంకులు సృష్టించవద్దని హితవు పలికారు.

టీజేవీవీ ఆధ్వర్యంలో సభ్యత్వ నమోదు

నిర్మల్‌టౌన్: తెలంగాణ జాగృతి విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని డిగ్రీ కళాశాలలో మంగళవారం సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర కన్వీనర్ పసుల చరణ్ మాట్లాడారు. ప్రభుత్వం యువతకు, విద్యార్థులకు అధిక ప్రాధాన్యతనిస్తుందన్నారు. మెరుగైన విద్య కోసం పాఠశాలలు, కళాశాలల్లో నాణ్యమైన వసతులు ఏర్పాటు చేస్తుందన్నారు. అన్ని శాఖల్లో ఉద్యోగాల భర్తీకి సన్నహాలు ఏర్పాటు చేసిందన్నారు. తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో నిర్వహించే కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలన్నారు. అనంతరం విద్యార్థులతో సభ్యత్వ నమోదు చేపట్టారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ జాగృతి జిల్లా కన్వీనర్ తుమ్మన పల్లి లక్ష్మణచారి, విద్యార్థి విభాగం కన్వీనర్ గాజుల అజయ్ కుమార్, మహిళా విభాగం కన్వీనర్ ఈటెల కవిత, నాయకులు రాజేశ్, సాయి ప్రసాద్, ప్రశాంత్, శేఖర్ తదితరులున్నారు.

ఇరుకు రోడ్లతో ఇబ్బందులు



బస్టాండ్ సమీపంలో రోడ్డుపై ఇరుక్కున్న ఆర్టీసీ బస్సులు

ఖానాపూర్: పట్టణ కేంద్రంలోని ప్రధాన రహదారులై రద్దీతో వాహనదారుల పాలిట నరక ప్రాయంగా మారుతున్నాయి. ఎదురెదురుగా పెద్ద వాహానాలు వస్తే ఇబ్బందులు తప్పడం లేదు. ముందే ఇరుకుగా ఉన్న రోడ్లకు తోడు ఖానాపూర్‌లోని ప్రధాన రోడ్ల పక్కనే దుకాణాలు వెలిసాయి. వాటి ఎదుట ద్విచక్ర వాహానాలు, ఆటోలు పార్కింగ్ చేస్తున్నారు. ఖానాపూర్ బస్టాండ్ నుంచి భైంసా డిపోకు చెందిన ఓ ఆర్టీసీ బస్సు బయటకు వస్తుండగా జగిత్యాల డిపోకు చెందిన మరో బస్సు బస్టాండ్‌లోకి వస్తుంది. ఈ రెండు బస్సులు పాత బస్టాండ్ ప్రాంతంలో ఒకదా నికొకటి తగిలాయి. దీంతో బస్సుల్లో ప్రయాణికులు ఆందోళన చెందారు. డ్రైవర్‌లిద్దరూ చాక చక్యంగా వ్యవహరించడంతో ఎటువంటి ప్రమాదం జరుగ లేదు. ఇలా ఖానాపూర్‌లోని రోడ్లపై నిత్యం ఏదో ఒక చోట ఇటువంటి దృశ్యాలు కనిపిస్తున్నాయి. రోడ్డును వెడల్పు చేయాలని స్థానికులు చెబుతున్నారు. ఇటివల ఖానాపూర్ మీదుగా బైపాస్ రోడ్డుకు ప్రభుత్వం గెజిట్ జారి చేరిసింది. బైపాస్ రోడ్డు పూర్తయితే ఖానాపూర్‌లో ట్రాఫిక్ సమస్యలు తప్పుతాయని ప్రజలు అభిప్రాయ పడుతున్నారు. రోడ్డు వెడల్పు పనులను చేపట్టి ఖానాపూర్‌లో సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేస్తామని గతంలో పాలకులు చేసిన ప్రకటనలు ఆచరణకు నోచుకోవడం లేదని ప్రజలు మండి పడుతున్నారు. ఇప్పటికెనా రోడ్డు వెడల్పు పనులు ప్రారంభించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

నిత్యం ఏదో ఒక చోట వాహానాలు ఇరుక్కుంటున్నాయి

- ఎడ్ల రాజేశ్వర్, వాహానాదారుడు



ఖానాపూర్‌లో నిత్యం ఏదో ఒక చోట పెద్ద వాహనాలు ఇరుక్కుంటున్నాయి. దీంతో ట్రాఫిక్ సమస్యలు తలెత్తున్నాయి. రోడ్లు ఇరుకుగా ఉండటంతో ఇబ్బందులు తప్పడం లేదు. అధికారులు స్పందించి ఇప్పటికైనా ఖానాపూర్‌లోని ప్రధాన రహదారులను వెడల్పు చేయాలి.

'చవితి ఉత్సవాలను శాంతియుతంగా జరుపుకోవాలి'


సమావేశంలో మాట్లాడుతున్న సీఐ పెద్దన్న కుమార్

దస్తూరాబాద్: గణేష్ నిమజ్జనం ఉత్సవాల్లో అపశృతులు చోటుచేసుకోకుండా చూసుకోవాలని దస్తూరాబాద్ ఎస్‌ఐ కోదాడి రాజు అన్నారు. మండల కేంద్రంలోని పోలీస్‌స్టేషన్‌లో మంగళవారం మండల గణేష్ నిర్వాహకులతో ఆయన సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్‌ఐ మాట్లాడుతూ గణేష్ నిమజ్జనం ఉత్సవాల్లో అల్లర్లు, గొడవలు జరగకుండా చూడాలని అన్నారు. గణేష్ మండపాల వద్ద మైక్‌సెట్, డిజె అనుమతి లేకుండా పెట్టవద్దని సూచించారు. మద్యం తాగకుండా ప్రశాంతంగా ఉత్సవాలు జరుపుకోవాలన్నారు. నిమజ్జనం అర్ధరాత్రి లోపు పూర్తిచేయాలన్నారు. ఎవరైనా ఈ చర్యలను అతిక్రమిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాలకు చెందిన గణేష్ మండపాల నిర్వహకులు పాల్గొన్నారు.

దిలావర్‌పూర్: చవితి నవరాత్రి ఉత్సవాలనుశాంతియుతంగా నిర్వహించుకోవాలనిదిలావర్‌పూర్ ఎస్‌ఐ ఎండి ఆసిఫ్ అన్నారు. మండలంలోని ఆయా గ్రామాల గణేష్ ఉత్సవ సమితి సభ్యులతో సమావేశాన్ని దిలావర్‌పూర్‌లో నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్‌ఐ ఎండి ఆసిఫ్ మాట్లాడుతూ గణేష్ ఉత్సవాలు ప్రజల్లో భక్తి భవనాలు పెంపొందించాలే కాని ఇతరులను ఇబ్బంది పెట్టే విధంగా ఉండవద్దన్నారు. అక్రమంగా విద్యుత్‌ను వాడుకోవద్దని, తప్పనిసరిగా విద్యుత్ అధికారుల అనుమతి తీసుకోవాలన్నారు. గణేష్ మండపాల వద్ద మద్యం తాగడం, పేకాట ఆడడం వంటివి చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. గణేష్ నిమజ్జనోత్సవం శాంతియుతంగా నిర్వహించాలన్నారు.

ఖానాపూర్: గణేష్ నవరాత్రి ఉత్సవాలను అత్యంత భక్తి శ్రద్ధలతో శాంతియుతంగా జరుపుకోవాలని ఖానాపూర్ సీఐ పెద్దన్న కుమార్ అన్నారు. మండల కేంద్రంలోని ఎఎంకె పంక్షన్ హాల్‌లో శాంతి కమిటీ సమావేశంలో మాట్లాడారు. ప్రతీ గణేష్ మండపం వద్ద నలుగురు వ్యక్తులు తప్పకుండా ఉండాలన్నారు. స్థానికంగా ఏ సమస్య ఉన్న అధికారుల దృష్టికి తీసుకురావాలన్నారు. 30 పోలీసు యాక్ట్ అమలులో ఉన్నందున అతిగా ప్రవర్తించే వారిపై చట్ట పరమైన చర్యలు తీసుకుంటామన్నారు. గణేష్ మండపాల నిర్వహకులు పోలీసుల అనుమతి తప్పకుండా తీసుకోవాలన్నారు. ఎవరైతే శాంతియుతంగా శోభాయాత్ర నిర్వహిస్తారో వారికి బాలల గణేష్ మండలికి రూ. 2500, పెద్దల గణేష్‌మండలికి రూ.3000 బహుమతిగా అందిస్తానని టీఆర్ఎస్ నాయకులు కొత్తపల్లి సురేష్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఖానాపూర్ సర్పంచ్ సత్యనారాయణ, మాజీ సర్పంచ్ ఆకుల శ్రీనివాస్, ఎఐకెఎంఎస్ జిల్లా అధ్యక్షుడు నంది రామయ్య, బీజేపీ మండలాధ్యక్షుడు పడాల రాజశేఖర్, ఖానాపూర్ వీడీసీ అధ్యక్షుడు సతీశ్‌రావు, దేశ్‌పాండే, టీఆర్ఎస్ నాయకులు సురేష్, రమేష్ తదితరులున్నారు.



మాట్లాడుతున్న ఎస్‌ఐ కోదాడీ రాజు

'కళలన్నీ జానపదం నుంచే ఆవిర్భవించాయి'

నిర్మల్‌టౌన్: కళలన్నీ జానపదం నుంచి ఆవిర్భవించాయని కళా సంఘం గౌరవ అధ్యక్షుడు డాక్టర్ కృష్ణంరాజు అన్నారు. మంగళవారం పట్టణంలోని టీఎన్‌జీవో సంఘం భవనంలో ప్రపంచ జానపద దినోత్సవాన్ని నిర్వహించారు. ప్రపంచంలో అన్ని కళలు జానపదం నుంచి వచ్చినవన్నారు. గ్రామస్థాయిలోని వివిధ కళల్లో ప్రావీణ్యం ఉన్న కళాకారులను వెలికి తీసేందుకు తెలంగాణ జానపధ కళాకారుల సంఘం విశేషంగా కృషి చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో అంతర్జాతీయ కళాకారుడు గంగాధర్, టి.మహేశ్, సాయిరాజ్, శంకర్, రాజేశ్వర్, శ్రావణ్, వినయ్, సాయి, ఆఖిల్, పరమేశ్, రాము, రమేష్, తదితరులున్నారు

ఖానాపూర్: ప్రపంచ జానపద దినోత్సవ వేడుకలను మంగళవారం మండల కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. జానపద కళాకారుల సంఘం ప్రధాన కార్యదర్శి చింతమణి శ్రీనివాస కృష్ణస్వామి మాట్లాడుతూ నేడు జానపద కళాకారులు పొట్టకూటీ కోసం తిప్పలు పడాల్సిన పరిస్థితి ఉందన్నారు. గ్రామస్థాయి, మండల స్థాయిలో వివిధ కళారూపాలను ప్రదర్శిస్తూ జీవనం గడపాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. గ్రామస్థాయిలోని వివిధ కళల్లో ప్రావీణ్యం ఉన్న కళాకారులను వెలికి తీసేందుకు తెలంగాణ జానపధ కళాకారుల సంఘం విశేషంగా కృషి చేస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ జానపద కళాకారుల సంఘం సభ్యులు గంట హన్మయ్య, పచ్చిమట్ల సాగర్ గౌడ్, కుర్మ సందీప్, అభిషేక్, సంజయ్, వెంకట నర్సయ్య, కొరుట్ల రాజేశ్వర్, ప్రణయ్, సాయిరాజ్, రాజమల్లు తదితరులున్నారు. .


ఖానాపూర్‌లో కేక్ కట్ చేస్తున్న జానపద కళాకారులు

నేడు డిగ్రీ సీట్లకు తుది గడువు

భైంసా రూరల్: డిగ్రీ ప్రథమ సంవత్సరంలో ప్రవేశం కోసం దరఖాస్తు చేసుకున్న విద్యార్థుల 3వ విడత జారీ చేసిన జాబితాలో వచ్చిన సీటును నిర్ధారించుకునేందుకు ఈ నెల 23వ తేదీ తుది గడువని కళాశాల ప్రిన్సిపల్ కే. రఘునాథ్ ఒక ప్రకటనలో తెలిపారు. సీటు కోసం దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు మూడవ విడతలో జారీ చేసిన జాబితాలో వచ్చిన సీటు బుధవారం నిర్ధారించుకుని అడ్మిషన్లు పొందాలన్నారు. ఇది వరకే 3వ విడత జాబితాలో మొదట వచ్చిన సీటు కొన్ని సాంకేతిక కారణాలతో రద్దు చేయబడినవని, మళ్లీ 18న కొత్తగా ఓటీపీ నెంబర్‌తో విద్యార్థుల మొబైల్ నెంబర్‌కు అడ్మిషన్ వివరాలు వచ్చాయన్నారు.

ఖిలాపత్ దివస్‌కు పూర్తి మద్దతు

భైంసా రూరల్: కంట్రీబ్యూటరీ పెన్షన్ విధానాన్ని రద్దు చేయాలని కోరుతూ సెప్టెంబర్ 1న తలపెట్టిన ఖిలావత్ దివస్‌కు పూర్తి మద్దతు ఉంటుందని ఉపాధ్యాయ సంఘం జిల్లా అధ్యక్షుడు డి. రామారావు మంగళవారం స్పష్టం చేశారు. పట్టణంలో భైంసా డివిజన్ సంఘ భవనాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యారంగంలో పేరుకు పోయిన ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం ఎస్టీయూతోనే సాధ్యమన్నారు. డీఎస్సీపై నెలకొన్న ప్రతిష్ఠంబనను తొలగించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఆ సంఘం జిల్లా కార్యదర్శి జుట్టు గజేందర్, సంఘ ప్రతినిధులు, ఆయా మండలాల బాధ్యులు ఆర్. రవీందర్, పి. శ్రీనివాస్, డీ. వెంకటేశ్వరరావు, సిరాజోద్దీన్, సంతోష్‌కుమార్, రతన్ కుమార్, గంగారావు, రాజశేఖరచారి. లక్ష్మణ్, ఇర్ఫాన్ షేక్, సుర్యంబాపు, పోతన్న, నాగేందర్, వెంకటేశ్వర్‌లున్నారు.

'ఉమ్మడి జిల్లా జనరల్ కౌన్సిలింగ్‌ను జయప్రదం చేయండి'

భైంసా రూరల్: రైతు సమస్యలపై బుధవారం పట్టణంలోని ఎస్ఆర్ గార్డెన్‌లో నిర్వహించనున్న ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా జనరల్ కౌన్సిలింగ్ సదస్సును రైతులు, రైతు నాయకులు జయప్రదం చేయాలని ఏఐకేఎంఎస్ జిల్లా ఉపాధ్యక్షుడు జె. రాజు తెలిపారు. రైతుల పట్ల ప్రభుత్వాలు అనుసరిస్తున్న వ్యతిరేక విధానాలపై పోరాటం తప్పదని అందు కోసం చేపడుతున్న ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.

కూలి డబ్బులు చెల్లించాలని
ఈజీఎస్ కార్యాలయానికి వచ్చిన కూలీలు

భైంసా రూరల్: తాము ఉపాధి పనులు చేసి 4.5 నెలలవుతుందని, ఇప్పటికీ కూలి డబ్బులు రాలేదని, వెంటనే చెల్లించాలని కోరుతూ మండలంలోని బాబుల్‌గాం గ్రామానికి చెందిన ఉపాధి కూలీలు మంగళవారం ఈజీఎస్ కార్యాలయానికి వచ్చి ఏపీవో ప్రమీలను కోరారు. ఈ సందర్భంగా ఆంధ్రజ్యోతికి వివరాలు వెల్లడించారు. ఈ ఏడాది ఉపాధి పనులు ప్రారంభమైన మొదట్లో ఉపాధి పనులు చేయగా వీటికి సంబంధించిన కూలి డబ్బులు ఇంత వరకు వారి చేతికి అందలేదన్నారు. దీనిపై ఏపీవో ప్రమీలకు వివరణ కోరగా గ్రామంలో ఈ సంవత్సరమే కూలీలుగా పని చేశారని, ఇంతకు ముందువున్న జాబ్ కార్డులు రద్దుకావడంతో కొత్తగా 130 మంది జాబ్ కార్డులను జారీ చేశామన్నారు. వీరు తపాలాశాఖ జమ ఖాతాలు తెరవకపోవడంతో వారి అకౌంట్‌లో కూలి డబ్బులు రావడం లేదన్నారు. ఇప్పటికే పనులకు సంబంధించిన బిల్లులను చేసి పంపామన్నారు. సీఆర్‌డీలో పెండింగ్‌లో ఉండటంతో వారి చెల్లింపులు సస్పెన్స్‌లోకి వెళ్లాయన్నారు. కూలీలు చేసిన పనులకు సంబంధించి చెల్లింపులు వస్తాయని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.

ఘనంగా అన్నాబావు సాఠె జయంతి

లోకేశ్వరం: మండలంలోని పుస్పూర్ గ్రామంలో సాహిత్య సామ్రాట్ అన్నాబావు సాఠె 97 జయంతి ఉత్సవాలను పూల మాలలు వేసి మంగళవారం గ్రామస్తులు ఘనంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో బండి రాంచందర్, ముత్యంరెడ్డి, గన్ను నర్సారెడ్డి, పోతన్న, కిష్టన్న, ప్రశాంత్, నవీన్, రవి, సంఘ నాయకులు పాల్గొన్నారు.

'పండుగలను ప్రశాంతంగా జరుపుకోవాలి'

భైంసారూరల్: వినాయక చవితి పండుగను ప్రశాంత వాతవరణంలో జరుపుకోవాలని రూరల్ ఎస్ఐ చంద్రశేఖర్ కోరారు. మంగళవారం రూరల్ పోలీస్ స్టేషన్‌లో ఆయా గ్రామాల గణేష్ మండళ్ల నిర్వాహకులతో ఏర్పాటు చేసిన సమావేశం నిర్వహించారు. ప్రశాంత వాతావరణంలో పండుగ జరుపుకోవాలి, శోభయాత్రలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. గ్రామాల్లో యువకుల, వినాయక మండళ్ల సభ్యులచే రక్షక దళాలను ఏర్పాటు చేసి, వారికి గుర్తింపు కార్డులను అందించారు. ఈ సమావేశంలో ఏఎస్ఐ నాగేశ్వరరావు, ఆయా గ్రామాల సర్పంచ్, యువజన సంఘాలు ప్రతినిధులు గణేష్ మండపాల నిర్వాహకులు పాల్గొన్నారు.

అలరించిన ఫ్రెషర్స్ డే

ముథోల్: మండల కేంద్రమైన ముథోల్‌లోని శివరంజని ఫంక్షన్ హాల్‌లో మంగళవారం గిర్వాణీ జూనియర్, డిగ్రీ కళాశాలల ఫ్రెషర్స్ డే అలరించింది. విద్యార్థులు పాడిన పాటలు, చేసిన నృత్యాలు ఉర్రూతలూగించాయి. ఈ కార్యక్రమంలో ఎస్ఐ శ్రీనివాస్ గిర్వాణీ కళాశాల డైరెక్టర్ బాలనంద్ దేశ్‌ముఖ్, కరస్పాండెంట్ భీంరావు దేశ్‌ముఖ్, ప్రిన్సిపల్ రవీందర్, వినాయకరావు, జాగృతి ప్రిన్సిపల్ లక్ష్మణ్, రబీంద్ర ప్రిన్సిపల్ సాయినాథ్, మాజీ ఎంపీటీసీ పోతన్న యాదవ్, విద్యార్థులు పాల్గొన్నారు.

ఘనంగా ప్రపంచ జానపద దినోత్సవం

ముథోల్: మండలంలోని ఆష్టా గ్రామంలో మంగళవారం ముథోల్ కళామిత్ర జానపద బృందం ఆధ్వర్యంలో ప్రపంచ జానపద దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కళాకారుల సంఘం జిల్లా అధ్యక్షురాలు హెచ్చం రజిత, మండల అధ్యక్షుడు అడ్డ దిగంబర్, కళామిత్ర సభ్యులు లక్ష్మణ్, రాజేశ్వర్, లక్ష్మీ, విఠల్, నర్సయ్య, భోజన్న, శ్రీకాంత్, వసంతలున్నారు.

ఆరోగ్య ఉప కేంద్రాలకు అస్వస్థత

- ప్రజారోగ్యానికి రక్షణ కరువు
- అద్దె భవనాలతో అవస్థలు



పెంకుటింట్లో కొనసాగుతున్న ఆరోగ్య ఉప కేంద్రం

భైంసా: గ్రామాల్లోని పేద ప్రజలకు వైద్య సదుపాయం అందుబాటులో ఉండేందుకు ప్రభుత్వం గ్రామాల్లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను, వాటికి ఉప కేంద్రాలను ఏర్పాటు చేసింది. పేద ప్రజలకు మందులు ఉచితంగా అందించేందుకు ఆరోగ్య కార్యకర్తలు ఈ ఉప కేంద్రాలు పని చేస్తున్నాయి. కానీ ఏళ్ల తరబడి ఉప కేంద్రాల్లో తిష్ట వేసిన సమస్యల పుణ్యమా కానీ అన్ని గ్రామాల్లో ప్రజల ఆరోగ్యానికి భద్రత కొరవడింది. పాలకులు, అధికారులు ఆరోగ్య కేంద్రాల సమస్యలపై స్పందించడం లేదని పల్లె వాసులు విమర్శిస్తున్నారు. మండల పరిధిలో ఎగ్గాం, కామోల్, దేగాం, మిర్జాపూర్, మహాగావ్, వానల్‌పాడ్, పిప్రి గ్రామాల్లో 7 ఉప కేంద్రాలు ఉన్నాయి. ఇందులో కేవలం వానల్‌పాడ్ గ్రామంలో ఆరోగ్య ఉప కేంద్రానికి మాత్రమే సొంత భవనం ఉంది. మిగతా ఆరు ఉపకేంద్రాలు ఆయా గ్రామాల్లోని కమ్యూనిటీ భవనాల్లో, పాఠశాలల ప్రాంగణాల్లో, గ్రామ పంచాయతీ కార్యాలయ భవనాల్లో నిర్వహిస్తున్నారు. మరి కొన్ని చోట్ల సిబ్బంది అద్దెలు చెల్లిస్తూ నెట్టుకొస్తున్నారు. ప్రభుత్వం రూ. 250 అద్దె చెల్లిస్తున్నా అది చాలక పోవడంతో సిబ్బందే అదనపు రుసుము చెల్లిస్తూ ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితులు సైతం ఉన్నాయి. ప్రస్తుతం వాతవరణంలో చోటు చేసుకుంటున్న మార్పులు, చేర్పుల మూలంగా వ్యాధులు విజృంభిస్తుండటంతో పేదలు అవస్థలు ఎదుర్కొంటున్నారు. ఉప కేంద్రాల్లో సాధారణ సమస్యలకు మందులు పూర్తి స్థాయిలో లేకపోవడంతో పాటు సిబ్బంది అందుబాటులో ఉండటం లేదు. దీంతో మండల పరిధిలోని గ్రామీణ ప్రాంత వాసులు చిన్న పాటి ఆరోగ్య సమస్యకు భైంసాలోని ఏరియా ఆ సుపత్రికి పరుగులు తీయాల్సిన పరిస్థితి ఏర్పడింది. భవనాలు లేమితో సిబ్బంది సమయ పాలన పాటించడం లేదనే ఆరోపణలు సైతం వినిపిస్తున్నాయి. తల్లి, బిడ్డలకు ఆరోగ్య సూచనలు, మందుల పంపిణీ వంటి విషయాల్లో ఆరోగ్య కార్యకర్తలు అందుబాటులో ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. ప్రభుత్వం సైతం ఆ దిశగానే ఆరోగ్య ఉప కేంద్రాలకు శ్రీకారం చుట్టింది. కానీ భవనాల లేమి, వేధిస్తున్న సమస్యల వలన ప్రభుత్వ లక్ష్యం నెరవేరడం లేదు.

గ్రామాల అభివృద్ధే ప్రభుత్వ ధ్యేయం

- ఎమ్మెల్యే విఠల్‌రెడ్డి


ఎమ్మెల్యేకు స్వాగతం పలుకుతున్న గిరిజనులు

కుంటాల: రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి గ్రామాల అభివృద్ధే ధ్యేయంగా పని చేస్తుందని ముథోల్ ఎమ్మెల్యే విఠల్‌రెడ్డి అన్నారు. మంగళవారం మండలంలో పలు అభివృద్ధి పనులకు ఆయన భూమి పూజ చేశారు. ఓలా గ్రామంలోని నాలుగు పాఠశాలల్లో వంట గదుల నిర్మాణానికి భూమి పూజ చేశారు. రూ.10 లక్షల వ్యయంతో అభివృద్ధి పనులు చేపట్టనున్న శ్మశాన వాటిక నిర్మాణానికి భూమి పూజ చేశారు. ఆనంతరం అంబుగాం గ్రామంలో గ్రామస్తులు గత కొద్ది రోజులుగా పెండింగ్‌లో ఉన్న నీటి సమస్యను తీర్చిన ఎమ్మెల్యేకు సంప్రదాయ నృత్యాలతో స్వాగతం పలికారు. అనంతరం హనుమాన్ ఆలయ సమీపంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యేను గ్రామస్తులు సన్మానించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు ఎమ్మెల్యేకు సమస్యలు వివరించారు. ముఖ్యంగా గ్రామానికి రోడ్డు సౌకర్యం బాగాలేక పోవడం వలన ప్రయాణం ఇబ్బందిగా మారిందన్నారు. ఆనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ త్వరలోనే రోడ్డుకు మరమ్మత్తులు చేయించి శాశ్వత రోడ్డు నిర్మాణం చేపట్టేందుకు కృషి చేస్తానన్నారు. గ్రామంలో పాఠశాలలో ఆదనపు తరగతి గదుల నిర్మాణం, సీసీ రోడ్లు, మురికి కాలువలు, విద్యుత్ స్తంభాలు తదితర మౌళిక వసతుల కల్పనకు తన వంతు కృషి చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్‌లు ఎగ్గాం గజ్జారాం, సవ్వి అశోక్‌రెడ్డి, చిన్న రాజలింగులు, ఎంపీటీసీ పోశెట్టి, ఉప సర్పంచ్‌లు దత్తు, మల్లేష్, సదాశివ్, ఎం ఈవో మోహన్‌రావు, మాజీ సర్పంచ్‌లు శంకర్‌గౌడ్, రమణా గౌడ్, ప్రకాశ్‌గౌడ్, కో-ఆప్షన్ సభ్యులు అహ్మద్ పాషా, స్థానిక నాయకులు రాజు, బాబురావు, ఉత్తమ్, మంగీలాల్, రాజేందర్, దేవిదాస్, మహబూబ్‌ఖాన్, రాధాకృష్ణ, కిష్టయ్య, ఏపీవో సుగుణ, టీఏ భాస్కర్‌రెడ్డిలున్నారు.

బాధిత కుటుంబానికి పరామర్శ..

మండల కేంద్రం కుంటాలకు చెందిన రిటైర్డు ఉపాధ్యాయుడు జుట్టు హన్మండ్లు ఇటీవల అనారోగ్యంతో మృతి చెందగా ఆయన కుటుంబ సభ్యులను మంగళవారం ముథోల్ ఎమ్మెల్యే విఠల్‌రెడ్డి పరామర్శించారు. ఎమ్మెల్యే వెంట సర్పంచ్‌ల సంఘం అధ్యక్షుడు అశోక్‌రెడ్డి, జుట్టు మహేందర్, జుట్టు మహేందర్, అహ్మద్‌పాషా, దత్తు, రాధాకృష్ణ, మహబూబ్‌ఖాన్‌లున్నారు.

సాదాసీదాగా మండల సర్వసభ్య సమావేశం

లోకేశ్వరం: మండల సర్వసభ్య సమావేశం సాదాసీదాగా జరిగింది. మంగళవారం ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీపీ కుంటాల లక్ష్మిసాగర్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమం నిర్వహించారు. ముందుగా వ్యవసాయ శాఖ ఏఈవో మౌనిక మాట్లాడారు. ఫసల్ బీమా పథకంపై రైతులకు అవగాహన కల్పించారు. ఉద్యానవన శాఖ హెచ్ఈవో మోయిన్, పశు వైద్యాధికారి జెస్సీ, ఐసీడీఎస్ సూపర్‌వైజర్ రాజేశ్వరీ, ఎంఈవో రవీందర్‌రెడ్డి, అటవీశాఖ డిప్యూటీ రేంజ్ అధికారి వాణి, పలువురు అధికారులు వారి శాఖల గురించి మాట్లాడారు. కో-ఆప్షన్ మెంబర్ భుజంగ్‌రావు మాట్లాడుతూ హవర్గ, బిలోలి గ్రామాల వివరాలు ఆన్‌లైన్‌లో లేవని గతంలో అధికారులకు విన్నవించినా పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనికి స్పందించిన ఉద్యానశాఖ అధికారి రైతులకు కావల్సిన పరికరాలను అందించేందుకు కృషి చేస్తామన్నారు. వట్టోలి సర్పంచ్ మాట్లాడుతూ పాఠశాలలో నిర్మించిన మరుగుదొడ్ల బిల్లులు సంవత్సరాలు గడుస్తున్నా అందడం లేదని విద్యాధికారిని ప్రశ్నించారు. ఎంఈవో రవీందర్‌రెడ్డి మాట్లాడుతూ సంబంధిత జేఈ లేకనే జాప్యం జరుగుతుందన్నారు. ఫారెస్టు అధికారిపై సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కోతుల బెడద గ్రామాల్లో చాలా తీవ్రంగా ఉందని వాటి నివారణ చర్యలు చేపట్టకుండా ఆలసత్వం వహించడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేశారు. గడ్డెన్న వాగు ప్రాజెక్టు శాఖ ఏఈ మాట్లాడగా సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. గడ్డెన్న వాగు ప్రాజెక్టు నుండి ఎన్ని క్యూసెక్కుల నీటిని విడుదల చేసి వ్యవసాయ క్షేత్రాలకు అందిస్తున్నారని, ఈ నీటిని వృధాగా పోకుండా చూసుకోవాల్సిన అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం ఏంటని సభ్యులు అధికారిని నిలదీశారు. మండలాన్ని కరువు మండలంగా ప్రకటించాలని సభ్యులంతా ఏకగ్రీవ తీర్మానం చేసి ఎంపీడీవో సాయిరాం, ఎంపీపీ కుంటాల లక్ష్మిసాగర్‌కు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో సాయిరాం, పీఏసీఎస్ చైర్మన్ చిన్నారావు, ఆత్మ చైర్మన్ రవీందర్‌రావు, ఆయా శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

ఇంటర్వ్యూ

రైతుల వివరాలను కంప్యూటరీకరణ చేస్తున్నాం


మౌనిక, ఏఈవో, లోకేశ్వరం క్లస్టర్

ఆంధ్రజ్యోతి: భూ సర్వే వివరాల నమోదు పూర్తి చేశారు.?

ఏఈవో: మండలంలోని లోకేశ్వరంలో క్లస్టర్ పరిధిలోని ధర్మోరా, పంచాగుడి, కిష్టాపూర్, మోహాల, లోకేశ్వరం, మల్కాపూర్, గ్రామాల్లోని రైతుల వివరాలను భూ సర్వే నమోదు ప్రక్రియ పూర్తి అయింది. రైతుల వివరాలను కంప్యూటరీకరణ చేస్తున్నాం. ఇప్పటి వరకు 90 శాతం పూర్తి చేశాం.

ఆంధ్రజ్యోతి: పత్తి పంటకు తెగుళ్లపై రైతులకు మీరిచ్చే సూచనలు ఏంటి..?

ఏఈవో: రైతులు సాగు చేస్తున్న పత్తి పంటకు ఎండు తెగుళ్ళు వస్తున్న మాట వాస్తవమే. ఇది వరకే లోకేశ్వరం క్లస్టర్ పరిధిలోని సాగు పంటలను పరిశీలించాం. ఈ తెగుళ్ల వర్షాభావ పరిస్థితుల వల్ల వస్తాయి. నివారణ చర్యలను రైతులకు వివరించాం.

ఆంధ్రజ్యోతి: వ్యవసాయ పరికరాలు సబ్సిడీపై రైతులకు అందిస్తున్నారా..?

ఏఈవో: రైతులకు సబ్సిడీపై వ్యవసాయ పరికరాలను అందిస్తున్నాం. 50 సబ్సిడీపై టార్పాలిన్లు, బ్యాటరీ స్ప్రేర్లు, అందజేశాం. దాదాపు 450 మంది రైతులకు టార్పాలిన్లు 80 మంది రైతులకు బ్యాటరీ స్ప్రేర్లు అందించాం. అలాగే రైతులకు ఫసల్‌బీమా యోజన పథకం గురించి అవగాహన కార్యక్రమాలను నిర్వహించాం. ఆగస్టు 31 వరకు ఈ బీమా చేసుకోవచ్చు ఎకరానికి రూ. 580 చొప్పున చెల్లించాలి. ఈ పథకాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలి.

-లోకేశ్వరం

దినఫలాలు

అదృష్టసంఖ్యలు: 5, 7

మేషరాశి: (మార్చి21-ఏప్రిల్20): విందు వినోదాలు, వేడుకలకు ఖర్చులు అంచనాలు మించు తాయి. ఆరోగ్యం, ఆహార విషయాలపై శ్రద్ధ చూపిం చాలి. రిటైల్, హోటల్, వైద్య రంగాల వారికి వృత్తిప రంగా ప్రోత్సాహకరంగా ఉంటుంది.

వృషభరాశి: (ఏప్రిల్21-మే20): చిన్నా రులు, ప్రియతములతో ఉల్లాసంగా వేడుకల్లో పాల్గొంటారు. విలువైన వస్తువులు సమకూర్చుకుం టారు. పెట్టుబడుల్లో నిదానం అవసరం. లాభి స్తాయి. సృజనాత్మకంగా వ్యవహరించి లక్ష్యాలు సాధిస్తారు.

మిథునరాశి: (మే21-జూన్21): ఇంట్లో సందడి వాతావరణం నెలకొంటుంది. రియల్ ఎస్టేట్, రిటైల్, గృహనిర్మాణ రంగాలు పెట్టుబడులతో లక్ష్యాలు సాధిస్తారు. కుటుంబ సభ్యుల వైఖరి ఆవేదన కలిగిస్తుంది.

కర్కాటకరాశి: (జూన్22-జూలై23): సోదరీ సోదరులు, బంధుమిత్రులను కలుసుకుంటారు. ప్రయాణాలు, సమావేశాల్లో కొంత అసౌకర్యానికి గురవుతారు. ఒక సమాచారం కలవరపెడుతుంది. ప్రయాణాలకు ఏర్పాట్లు చేసుకుంటారు.

సింహరాశి: (జూలై24-ఆగస్ట్23): ప్రియ తముల కోసం విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. పెట్టుబడుకు సంబంధించిన నిర్ణయాలు వాయిదా వేయండి. షాపింగ్‌లో వస్తువుల నాణ్యత గమనించండి.

కన్యారాశి: (ఆగస్ట్24-సెప్టెంబర్23): బృందకార్యక్రమాలు, వేడుకల్లో పాల్గొంటారు. వ్యక్తిగత అవసరాల కోసం ఖర్చు చేస్తారు. కీలక నిర్ణయాలు వాయిదా వేయండి. మీ నిర్ణయాలను సమీక్షించుకుంటారు. మనశ్శాంతి లోపిస్తుంది.

తులారాశి: (సెప్టెంబర్24-అక్టోబర్23): పూజలు, వేడుకలు, సంస్మరణల్లో పాల్గొంటారు. ఉన్నత విద్య, విదేశీ వ్యవహారాలకు అనుకూలం. పెట్టుబడుల్లో నిదానం అవసరం. ప్రయాణాల్లో చికాకులు తప్పకపోవచ్చు. సినీ రాజకీయ రంగాలవారికి ప్రోత్సాహకరం.

వృశ్చికరాశి: (అక్టోబర్24-నవంబర్22): బంధుమిత్రులతో వేడుకల్లో పాల్గొంటారు. ఆర్థిక విషయాల్లో ప్రోత్సాహకరంగా ఉంటుంది. బృంద కార్యక్రమాల్లో అసౌకర్యానికి గురవుతారు. స్నేహి తులు, ప్రియతముల కోసం ఖర్చులు అధికం.

ధనూరాశి: (నవంబర్23-డిసెంబర్21): ప్రముఖులను కలుసుకుంటారు. గౌరవ మర్యాద లకు భంగం కలిగే అవకాశంఉంది. కుటుంబ పెద్దల వైఖరి మనస్తాపం కలిగిస్తుంది. వృత్తి, వ్యాపారాల్లో సృజ నాత్మకంగా వ్యవహరించి లక్ష్యాలు సాధిస్తారు.

మకరరాశి(డిసెంబర్22-జనవరి21): సమావేశాలు, బృందకార్యక్రమాలు, వేడుకల్లో పాల్గొంటారు. ప్రయాణాలు,చర్చలు సత్ఫలితా లను ఇవ్వకపోవచ్చు. ఒక సమాచారం ఆందో ళన కలిగిస్తుంది. న్యాయ,బోధన, కన్సల్టెన్సీ రంగాల వారికి శుభప్రదం.

కుంభరాశి: (జనవరి22-ఫిబ్రవరి18): విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. పూర్వ మిత్రులను కలుసుకుంటారు. మన సును ఏదో వెలితి వెంటాడుతుంది. పూజలు, వేడుకలు, సంస్మరణల్లో పాల్గొంటారు. క్రయవి క్రయాలలో నాణ్యత గమనించండి.

మీనరాశి:(ఫిబ్రవరి19మార్చి20): బంధుమి త్రులతో వేడుకలు, విందుల్లో పాల్గొంటారు. కొత్త పరిచయాలు లాభిస్తాయి. సాహస ప్రయత్నాలకు, పందాలకు అనుకూల సమయం కాదు. ఖర్చులు అంచనాలు మించుతాయి.

-బిజుమళ్ళ బిందుమాధవ శర్మ

'డిగ్రీ కాలేజీలను కేయూలోనే కొనసాగించాలి'

మంచిర్యాల రూరల్: మంచిర్యాల, ఆసిఫాబాద్ జిల్లాలలోని డిగ్రీ కళాశాలలను కాకతీయ విశ్వవిద్యాల యంలోనే కొనసాగించాలని తెలంగాణ విద్యార్థి సంఘాల జేఏసీ నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన సమావేశంలో విద్యార్థి సంఘాల జేఏసీ నాయకులు మాట్లాడారు. దశాబ్ద కాలంగా మంచిర్యాల, ఆసిఫాబాద్ జిల్లాలోని డిగ్రీ కళాశాలలు కాకతీయ యూనివర్సిటీకి అనుబంధంగా కొనసాగించారన్నారు. ప్రస్తుతం టీఆర్‌ఎస్ ప్రభుత్వం శాతవాహన యూనివ ర్సిటీలో కలపాలన్న ప్రతిపాదనను తెరపైకి తీసుకవ చ్చిందన్నారు. ఈ ప్రతిపాదనతో విద్యార్థులకు తీవ్ర అన్యాయం జరుగుతుందని వారు పేర్కొన్నారు. విద్యా ర్థులు కేయూకు వెళ్లడానికి రైలు సౌకర్యం ఉందన్నారు. కానీ శాతవాహన యూనివర్సిటీ వెళ్లడానికి దూర భారం అవుతుందన్నారు. కేయూ యూనివర్సిటీకి న్యాక్ గుర్తింపు ఉందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం పునరాలో చించి విద్యార్థుల ప్రయోజనాల దృష్ట్యా మంచిర్యాల, ఆసిఫాబాద్ జిల్లాలోని డిగ్రీ కళాశాలలను కేయూ అనుబంధ కాలేజీలుగానే కొనసాగించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జేఏసీ చైర్మన్ తోట రాజేష్, కన్వీనర్ చిప్పకుర్తి శ్రీనివాస్, వైస్ చైర్మన్ చంద్రగిరి నరేష్, కో కన్వీనర్ అనపర్తి యువరాజ్, అధికార ప్రతి నిధి మెట్‌పల్లి రంజిత్‌రావు, జేఏసీ సభ్యులు నల్ల నాగేంద్రప్రసాద్, ఎస్‌కే సల్మాన్ పాల్గొన్నారు.



సమావేశంలో మాట్లాడుతున్న తెలంగాణ విద్యార్థి జేఏసీ నాయకులు

'మంచిర్యాల ఎమ్మెల్యే రాజీనామా చేయాలి'

మంచిర్యాల క్రైం: భూ కబ్జాలకు పాల్పడుతూ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్న మంచిర్యాల ఎమ్మెల్యే దివాకర్ పద వికి రాజీనామా చేయాలని టీడీపీ జిల్లా అధ్య క్షుడు బోడ జనార్దన్ డిమాండ్ చేశారు. మంగళవారం టీడీపీ కార్యాలయంలో విలేక రుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ సర్వే నెంబర్ 324లో 57 ఎకరాల భూమిని అక్రమంగా తండ్రి పేరిట ఎలా బదలాయిం చుకున్నారో ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. ఎమ్మెల్యేతో పాటు అతని అనుచరులు రాంచెరువు, పోశమ్మ చెరువు, రాళ్లవాగు, భూదాన్ భూమి, గర్మిళ్ల చెరువు లను ఆక్రమించుకొని ప్లాట్లుగా మార్చి సొమ్ము చేసుకుంటున్నారని ఆరోపించారు. కాంగ్రెస్‌లో చేరుతానని వచ్చిన వార్త అవాస్తవమని పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీ పూర్వ వైభవానికి తన వంతు కృషి చేస్తా నన్నారు. ఈ సమావేశంలో కోశాధికారి గోపతి మల్లేష్ పాల్గొన్నారు.

ఉద్యమాలతోనే సమస్యలు పరిష్కారం

● టీఎస్‌యూటీఎఫ్ జిల్లా అధ్యక్షురాలు శాంతకుమారి



మాట్లాడుతున్న శాంతకుమారి

కోటపల్లి: ఉద్యమాల ద్వారానే సమస్యలు పరిష్కారం అవుతాయని టీఎస్‌యూటీఎఫ్ జిల్లా అధ్యక్షురాలు శాంతకుమారి అన్నారు. మంగళవారం కోటపల్లి ఆదర్శ పాఠశాలలో అవర్లిబేస్‌డ్, అవుట్‌సోర్సింగ్ ఉపాధ్యాయులతో కలిసి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఉపాధ్యాయుల పక్షాన టీఎస్‌యూటీఎఫ్ ముందుండి పోరాడుతుందని ఆమె పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులతో సమానంగా విధులు నిర్వర్తిస్తున్న ఆదర్శ పాఠశాలల ఉపాధ్యాయులకు కనీస వేతనం ఇవ్వకపోవడం దారుణమన్నారు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని జీవో నెంబర్ 14 సూచిస్తున్నా ఇంతవరకు అమలు కాకపోవడం దారుణమన్నారు. మోడల్‌స్కూల్‌లలో పని చేసే అవర్లీ బేస్‌డ్ ఉపాధ్యా యులకు నెలకు వేతనం రూ.22వేలు అందించాలన్నారు. అలాగే కస్తూర్బాగాంధీ పాఠశాలల సీఆర్‌టీలకు పదో పీఆర్సీ ప్రకారం పోస్టుకు తగిన వేతనం చెల్లించాలని మహిళా ఉపాధ్యాయులకు ఆరు నెలల ప్రసూతి సెలవులు ఇవ్వాలన్నారు. ఈ డిమాండ్‌ల సాధనకు ఈ నెల 28న జిల్లా కలెక్టరేట్‌ల ముందు ధర్నా చేస్తున్నట్లు తెలిపారు. అనంతరం దర్నాకు సంబంధించిన పోస్టర్లను ఉపాధ్యాయులతో కలిసి ఆమె విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో సంఘం జిల్లా ఉపాధ్యక్షులు రవికుమార్, జిల్లా కార్యదర్శి శంకరయ్య, కోశాధికారి రాజవేణు, అవర్లిబేస్‌డ్ ఉపాధ్యాయుల సంఘం ఉమ్మడి జిల్లా అధ్యక్షులు వెంకటరమణ, నాయకులు మహేష్, వీరస్వామి, భారతి, చంద్ర లేఖ, సరిత, ఆమని, రాజు, తదితరులు పాల్గొన్నారు.

ఇన్‌స్పైర్ మేళా రిజిస్ట్రేషన్ గడువు పొడిగింపు

శ్రీరాంపూర్: జిల్లాలో ఇప్పటివరకు ఇన్‌స్పైర్ సైన్స్ ఎగ్జిబిషన్‌కు ఆన్‌లైన్‌లో ఆయా పాఠశాలలు తమ విద్యార్థు ల ప్రదర్శనలను రిజిస్ట్రేషన్ చేయించుకునేందుకు ప్రభు త్వం సెప్టెంబర్ 15వరకు గడువు పెంచిందని జిల్లా సైన్స్ అధికారి(డీఎస్‌ఓ)మధుబాబు పేర్కొన్నారు. మంగళవారం ఆయన శ్రీరాంపూర్‌లో విలేకరులతో మాట్లాడారు. ఆన్‌లైన్ లో వన్‌టైం రిజిస్ట్రేషన్, విద్యార్థుల నామినేషన్ పూర్తి చేయ ని వారు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని కోరారు. మొదట స్కూల్ రిజిస్ట్రేషన్ చేసుకుని గడువు లోపు విద్యార్థుల ప్రా జెక్టు వివరాలను నమోదు చేయాలన్నారు. డబ్ల్యూడబ్ల్యూడ బ్ల్యూ.ఇన్‌స్పైర్‌వార్డ్స్‌డీఎస్‌టీ.జీఓవీ.ఇన్ అడ్రస్ ద్వారా వెబ్ పేజీ ఓపెన్ చేసినప్పుడు దానిలో స్కూల్ అథార్టిని క్లిక్ చే సినప్పుడు వన్‌టైం రిజిస్ట్రేషన్ వస్తుందని పేర్కొన్నారు. దా న్ని పూర్తి చేసిన తర్వాత ఆన్‌లైన్ మోడ్ వస్తుందన్నారు. దాన్ని క్లిక్ చేస్తే న్యూ స్కూల్ రిజిస్ట్రేషన్ ఫామ్ వస్తుంద న్నారు. దానిలో స్కూల్ మెయిల్, డైస్ నెంబర్, కొత్త జిల్లా పేరును నమోదు చేయాలన్నారు. తర్వాత ఫార్వర్డ్ ఫర్ అప్రూవల్ అని డిస్ట్రిక్ట్ అథారిటీకి ఫార్వర్డ్ చేస్తే స్కూల్ రిజి స్ట్రేషన్ ప్రాసెస్ సక్సెస్ అంటూ అప్లికేషన్ వస్తుందన్నారు. ఆతర్వాత జనరేట్ నాలెడ్జ్‌మెంట్ క్రియేట్ చేస్తే సరిపోతుం దన్నారు. అప్ నాలెడ్జ్‌మెంట్ సేవ్ చేసి ప్రింట్ తీసుకుని స్కూల్ రికార్డుల్లో భద్రపర్చుకోవాలని కోరారు. జిల్లా అథారి టీ ఆమోదం అయ్యాక వన్‌టైం రిజిస్ట్రేషన్‌లో పాఠశాల ఇ చ్చిన మెయిల్ ఐడీకి మెయిల్ వస్తుందన్నారు. ఆ మెయిల్‌లో పాఠశాల యూజర్ ఐడీ ఉంటుందని పేర్కొ న్నారు. గత సంవత్సరం ఓటీఆర్ పూర్తి చేసుకుని యూజర్ ఐడీ పాస్‌వర్డ్ గుర్తు ఉన్నవారు నేరుగా నామినేషన్ చేయ వచ్చని తెలిపారు. విజ్ఞానశాస్త్ర, సాంకేతిక రంగాలపై విద్యా ర్థులకు మక్కువ పెంచే విధంగా నూతన ఆవిష్కరణలను ప్రోత్సహించాలని కోరారు.

ముగిసిన ఈ -లెర్నింగ్ శిక్షణ

మంచిర్యాల రూరల్: హాజీపూర్ మండలంలోని ముల్కల్ల గ్రామంలో గల ఐజా ఇంజనీరింగ్ కళాశాలలో జిల్లాలోని అధికారులకు ఈ నెల 17వ తేది ప్రారంభం అయిన ఈ-లెర్నింగ్ శిక్షణ మంగళవారం ముగిసింది. 17వ తేది ఈ-లెర్నింగ్ శిక్షణ కార్యక్రమాన్ని మంచిర్యాల జిల్లా కలెక్టర్ ఆర్వీ కర్ణన్ ప్రారంభించి అధికారులకు శిక్షణ యొక్క ప్రాముఖ్యతను వివరించారు. ఈ శిక్షణలో 12 అంశాలకు సంబంధించి సాఫ్ట్ స్కిల్స్, ఆర్‌టీఐ, ఆఫీస్ ప్రొసిజర్స్, ఫైనాన్స్ ఎకౌంటింగ్‌పై శిక్షణ అందించారు. డిపార్ట్ మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రేనింగ్ శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన శిక్షణలో ఎంపీడీఓలు, తహసీల్దార్లు, గెజిటెడ్ హెడ్‌మాస్టర్లు తదిత రులు పాల్గొన్నారు.

మట్టి విగ్రహాలతోనే పర్యావరణ పరిరక్షణ

● మంచిర్యాల కలెక్టర్ ఆర్వీ కర్ణన్

మంచిర్యాల క్రైం: మట్టి విగ్రహాలతోనే పర్యా వరణాన్ని పరిరక్షించవచ్చునని జిల్లా కలెక్టర్ ఆర్వీ కర్ణన్ అన్నారు. మంగళవారం కలెక్టర్ కార్యాలయం వద్ద విగ్రహాల పంపిణీ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అభినవ స్వచ్ఛంద సేవా సంస్థ నాయ కులు హరితహార గణపతులను పంపిణీ చేస్తున్నట్లు ఆయన తెలిపారు. రసాయనాలతో చేసిన వినాయ కులతో పర్యావరణానికి హాని కలుగుతుందని, పరిర క్షణకు అందరూ మట్టి విగ్రహాలను వాడాలని జిల్లా కలెక్టర్ ఆర్వీ కర్ణన్ అన్నారు. బెల్లంపల్లి, మంచిర్యాలలో 600 మట్టి విగ్రహాలతో పాటు ఒక మొక్కను జతచేసి హరిత గణపతులను ఈ నెల 24వ తేదీన ఉచితంగా పంపిణీచేయనున్నారని, ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ ఉపయోగించుకోగలరన్నారు.

ఈ కార్యక్రమంలో క్రీడా యువజన సంక్షేమ అధికారి శ్రీకాంత్‌రెడ్డి, సంతోష్, కుమార్, పర్యనాలిటి డెవలప్‌మెంట్ సెంటర్ వ్యవస్థాపకులు డాక్టర్ కవిత హజం, సేవా సంఘం అధ్యక్షులు ప్రవీణ్, చరణ్, రాజ్యలక్ష్మి, సాగరిక తదితరులు పాల్గొన్నారు.



మట్టి విగ్రహాలను పంపిణీ చేస్తున్న కలెక్టర్

అక్షరాలకు దూరమవుతున్న అడవి బిడ్డలు!

◆ బోధన సిబ్బంది లేక ముందుకు సాగని చదువులు ◆ రెండేళ్లుగా అందని యూనిఫాం దుస్తులు ◆ అడుగడుగునా ఐటీడీఏ నిర్లక్ష్యం!

తరతరాలుగా వస్తున్న వెనుకబాటు తనాన్ని పోగొట్టే అక్షర ఆయుధానికి అడవి బిడ్డలు దూరమవుతూనే ఉన్నారు. ప్రభుత్వం యేటా కోట్ల రూపాయలను ఖర్చు చేస్తున్న గిరిజనులకు మెరుగైన విద్య అందని ద్రాక్షగానే మారుతోంది. గిరిజనుల సర్వతోముఖాభివృద్ధికి ప్రత్యేకంగా సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థ (ఐటీడీఏ)ను ఏర్పాటు చేసిన ఆశించిన స్థాయిలో ఫలితాలు కనిపించడం లేదు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కాస్తా నాలుగు జిల్లాలుగా విడిపోయినా ఐటీడీఏ పాలన మాత్రం యధావిధిగానే కొనసాగుతోంది. ఆదిలాబాద్, నిర్మల్, మంచిర్యాల, కొమరంభీం జిల్లాలోని గిరిజనుల విద్యాభివృద్ధి కోసం ఆశ్రమ పాఠశాలలు 134, గిరిజన సంక్షేమ ప్రాథమిక పాఠశాలలు 906 ఉన్నాయి. వీటి పరిధిలో మొత్తం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 55వేల 234 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. చదువుకోవాలన్న ఆసక్తి ఉన్న పేదరికం వెంటాడుతునే ఉంది. దీనికి తోడు అధికారుల అలసత్వంతో ప్రభుత్వ లక్ష్యం నీరుగారి పోతోంది. అంతేకాకుండా ప్రభుత్వాలు మారిన, పాలకులు మారిన తమ తలరాతలు మారడం లేదని గిరిజనులు వాపోతున్నారు. ప్రత్యేక రాష్ట్రంలోనూ గిరిజనుల అభివృద్ధిపై ప్రభుత్వం చిన్న చూపు చూస్తుందన్న వాదనలు వినిపిస్తున్నాయి. జిల్లా విభజన తర్వాత ఐటీడీఏ పాలన మరి అస్థవ్యస్థంగా మారింది. పది నెలలు గడిచి పోతున్న ఇప్పటి వరకు ఇన్‌చార్జీ పీవోతోనే ఐటీడీఏను ప్రభుత్వం నెట్టుకొస్తోంది. దీంతో క్షేత్ర స్థాయిలో పర్యవేక్షణ కొరవడి గిరిజన బడులు పూర్తిగా నిర్లక్ష్యానికి గురవుతున్నారు.

● సరిపడా బోధన సిబ్బందేరి?

ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఐటీడీఏ పరిధిలో పని చేస్తున్న పాఠశాలల్లో 2650 మంది ఉపాధ్యాయ పోస్టులను ప్రభుత్వం మంజూరు చేసింది. ఇప్పటి వరకు 1930 పోస్టులను భర్తీ చేయగా మిగితా 720 పోస్టులు ఖాళీగానే ఉంటున్నాయి. అయితే పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యను బట్టి మరిన్ని పోస్టులను మంజూరు చేయాల్సిన అవసరం ఉంది. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా వెయ్యి మందికి పైగా సీఆర్టీ పోస్టులను మంజూరు చేసి ఉపాధ్యాయుల కొరతను తీరుస్తున్న యేటా సీఆర్టీల నియమాకాల్లో కోత విధిస్తున్నారు. దీంతో గిరిజన విద్యార్థుల చదువులపై తీవ్ర ప్రభావం పడుతుంది. సీఆర్టీల పని తీరు విద్యార్థులు సాధించిన ఫలితాల ఆధారంగా వారిని రెన్యూవల్ చేస్తూ వస్తున్నారు. కానీ ఈ యేడు పదవ తరగతిలో మెరుగైన ఫలితాలే వచ్చిన ఉమ్మడి జిల్లావ్యాప్తంగా దాదాపు 200 మంది సీఆర్టీలను ప్రభుత్వం పక్కన పెట్టింది. అయిన వారి స్థానంలో కొత్త వారిని నియమించక పోవడంతో సరిపడ బోధన సిబ్బంది లేక చదువులు ముందుకు సాగడం లేదు.

● రెండేళ్లుగా యూనిఫాం దుస్తులే దిక్కులేదు

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థ (ఐటీడీఏ) ఆధ్వర్యంలోని గిరిజన సంక్షేమ పాఠశాలలో చదువుకుంటున్న విద్యార్థులకు రెండేళ్లుగా యూనిఫాం దుస్తులకు దిక్కులేకుండా పోయింది. ఇంత కాలం గిరిజన సంక్షేమ పాఠశాలలకు యూనిఫాం దుస్తులను సరఫరా చేసిన విద్యాశాఖ గత రెండేళ్లుగా చేతులెత్తేయడంతో ఆ పాఠశాలలో చదువుకుంటున్న గిరిజన విద్యార్థులు పాత దుస్తులతోనే సరిపెట్టుకోవాల్సి వస్తోంది. అయితే గిరిజన సంక్షేమ ప్రాథమిక పాఠశాలల్లో ఒక్కొక్కరికీ రెండు జతల దుస్తులను అందించిన 30 వేలకుపైగా యూనిఫాం దుస్తులు కావాల్సి ఉంది. ఇప్పటికే విద్యాశాఖ అన్ని పాఠశాలల విద్యార్థులకు యూనిఫాం దుస్తులను అందించింది. గత రెండేళ్లగా రాష్ట్రస్థాయి అధికారులు యూనిఫాంల అందజేతపై నిర్ణయం తీసుకోక పోవడంతో విద్యార్థులకు ఇబ్బందులు తప్పడం లేదు. కానీ గిరిజన సంక్షేమ ప్రాథమిక పాఠశాలలో చదువుకుంటున్న విద్యార్థులపై వివక్ష చూపడంపై తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ పిల్లలు ఏం పాపం చేశారని గిరిజనులు ఆవేదనకు గురవుతున్నారు. పాతబడిన చినిగిన దుస్తులతోనే బడికి వెళ్లాల్సి వస్తుందని గిరిజన విద్యార్థులు పేర్కొంటున్నారు.

● అరకొర వసతులతో అవస్థలే..

గిరిజన బిడ్డల విద్యాభివృద్ధి కోసం ఎన్నో కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నామని ప్రభుత్వం చెబుతున్న క్షేత్ర స్థాయిలో మాత్రం భిన్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇప్పటికి కనీసం మంచి నీరు దొరకని పాఠశాలలు ఉన్నాయంటే అతిశయోక్తి కాదు మరి. కలుషిత నీటినే తాగుతూ విద్యార్థులు భయంకర వ్యాధుల భారీన పడుతున్నారు. శుద్ధజలం పేరిట కోట్లు ఖర్చు చేసి ఆర్‌వో ప్లాంట్లను ఏర్పాటు చేసిన అవి పని చేయక మూలనే పడి ఉంటున్నాయి. గత్యంతరం లేక స్థానికంగా అందుబాటులో ఉన్న నీళ్లనే తాగి దాహం తీర్చుకుంటున్నారు. అలాగే, కాలకృత్యాలు కూడా ఆరు బయటనే తీర్చుకోవాల్సిన దుస్థితి కనబడుతుంది. సరిపడా బెంచీలు, కూర్చీలు లేక నేల పైననే కూర్చొని చదువులు కొనసాగిస్తున్నారు. ఆశ్రమ పాఠశాలల పరిసరాలు అధ్వానంగా మారి చర్మ వ్యాధులు, ఇతరాత్ర వ్యాధుల బారిన పడి ఇబ్బందుల పాలవుతున్నారు. కనీసం పాఠశాల భవనం లేక తాత్కాలికంగా ఏర్పాటు చేసిన భవనాల్లోనే చదువులు భయం భయంగా కొనసాగిస్తున్నారు.

(- ఆంధ్రజ్యోతి, ఆదిలాబాద్)

'ఆంధ్రజ్యోతి' ఫోకస్



పై ఫోటోలో కనిపిస్తున్న రేకుల షెడ్డు పాఠశాలను చూశారా? దీన్ని చూస్తేనే ఐటీడీఏ పరిధిలో పని చేస్తున్న పాఠశాలల దుస్థితి ఎలా ఉందో? ఇట్టే అర్థమై పోతుంది. గట్టిగా ఈదురు గాలులు వీస్తే నెలకొరిగే ఈ రేకుల షెడ్డు పాఠశాల ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలంలోని భరంపూర్ గ్రామ పంచాయతీ పరిధిలో గల న్యూనందిగామ గూడెంలోనిది. ఇక్కడ 1 నుంచి 2వ తరగతి వరకు చదువుకోవడానికి అవకాశం ఉంది. మొత్తం 20 మంది విద్యార్థులు ఉండగా ఒకే ఒక ఉపాధ్యాయుడు విధులు నిర్వహిస్తున్నాడు. వర్షం వచ్చిందంటే చాలు పలుకా, బలపం పట్టుకొని ఇంటికి పరుగు తీయాల్సి వస్తోంది.

● గిరిజన విద్యార్థులపై ప్రభుత్వం చిన్నచూపు

- వెడమ బొజ్జు, ఆదివాసీ విద్యార్థి సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి



గిరిజన విద్యార్థులపై రాష్ట్ర ప్రభుత్వం చిన్న చూపుచూస్తోంది. గిరిజనుల సంక్షేమం కోసం కోట్ల రూపాయలను ఖర్చు చేస్తున్నామని చెబుతున్నా ప్రభుత్వ మాటలకు పొంతన లేకుండా పోతోంది. అరకొరగా దుస్తులను అందిస్తూ నాణ్యతకు తిలోదకాలు ఇస్తున్నారు. అలాగే సరైన వసతులను కల్పించక పోవడంతో గిరిజన విద్య అధ్వానంగా మారుతోంది. అధికారుల నిర్లక్ష్యంతో గిరిజన విద్యార్థులకు శాపంగా మారింది.

● పాత దుస్తువులతోనే పాఠశాలకు వస్తున్నాం..

- సావిత్రి, 4వ తరగతి విద్యార్థిని



గతేడాది నుంచి ప్రభుత్వం యూనిఫాం దుస్తువులను అందించక పోవడంతో పాత దుస్తువులతోనే బడికి రావాల్సి వస్తుంది. ఇతర పాఠశాలల పిల్లలు ప్రభుత్వం అందించిన దుస్తువులను వేసుకొని వస్తుంటే తాము మాత్రం అందుబాటులో ఉన్న దుస్తువులనే వేసుకుంటున్నాం. సరిపడ దుస్తువులు లేక నిత్యం బడి నుంచి వెళ్లిన తర్వాత పిండేసుకుంటూ మళ్లీ వేసుకుంటున్నాం. ప్రభుత్వం దుస్తువులను అందించకపోవడంతో ఇబ్బందులకు గురవుతున్నాం.

ఆసరాకు సమ్మె సెగ!

● తపాల ఉద్యోగుల సమ్మెతో నిలిచిన పింఛన్లు

● ఇబ్బందుల్లో పింఛన్‌దారులు

సారంగాపూర్: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఆసరా పథకం కింద నిరుపేద వృద్ధులు, వితంతులు, వికలాంగులు, బీడీ కార్మికులకు ప్రతీనెల పింఛన్‌ను పంపిణీ చేస్తోంది. ఈ పథకం కింద వృద్ధులకు, వితంతులకు రూ.వెయ్యి, వికలాంగులకు రూ.1500 ప్రతీనెల చెల్లిస్తున్నారు. నెలలో రెండో వారం లబ్ధిదారులకు డబ్బులను పంపిణీ చేసేందుకు చర్యలు తీసుకుంటోంది. ఈ నెలకు సంబంధించిన ఫింఛన్ డబ్బులు మంజూరైనప్పటికీ తపాల(పోస్టు) ఉద్యోగులు సమ్మె చేస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో పని చేస్తున్న తపాల ఉద్యోగులకు సమాన వేతనం, సమయ పాలనతో పాటు సవరణ చేసిన 7వ ఆర్థిక సంఘం సిఫార్సులను అమలు చేయాలని కోరుతూ ఉద్యోగులు ఆందోళన బాట పట్టారు. మండలంలోని తపాల ఉద్యోగులు సమ్మె చేయడంతో ఉత్తరాలతో పాటు పింఛన్‌ల పంపిణీ ప్రక్రియ నిలిచిపోయింది. ఆసరా పథకం కింద పింఛన్లు మంజూరైనప్పటికి పంపిణీ చేసే పరిస్థితి లేదు. దీంతో ఆసరా పింఛన్ దారులకు తిప్పలు తప్పడం లేదు. సమ్మె విరమిస్తే తప్ప ప్రత్యామ్నాయ మార్గం కనిపించడం లేదు. మరోవైపు ఆసరా పథకం కింద లబ్ధిదారులు పింఛన్ ఎప్పుడొస్తుందా? అని ఎదురుచూస్తున్నారు. బయోమెట్రిక్ ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో పింఛన్ పోస్టాఫీస్‌లో పంపిణీ చేయడంతో ఉద్యోగులు సమ్మెబాటలో ఉండడం వల్ల పింఛన్ డబ్బులు రాక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సమ్మె ప్రభావంతో లబ్ధిదారులకు పింఛన్‌లు ఎలా పంపిణీ చేయాలన్న దానిపై ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్లు తెలిసింది. తమ డిమాండ్‌లను పరిష్కరించే వరకు విధుల్లో చేరేది లేదని తపాల ఉద్యోగుల సంఘం ప్రకటించింది. కేంద్ర ప్రభుత్వం స్పందించి వెంటనే ఉద్యోగుల సమస్యలను పరిష్కరించినట్లయితే లబ్ధిదారులకు డబ్బులు పంపిణీ చకచకా సాగిపోతుంది. లేనిపక్షంలో పింఛన్ పంపిణీకి ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవాలని లబ్ధిదారులు అధికారులను వేడుకుంటున్నారు. ప్రతీనెల తపాల అధికారులు సంబంధిత అధికారుల పింఛన్‌లకు సంబంధించిన ఆక్విటెన్స్‌లను అందిస్తేనే యథావిధిగా పింఛన్ డబ్బులు మంజూరవుతాయని సంబంధిత అధికారులు తెలిపారు. తపాల అధికారులు సమ్మె బాటలో ఉండడంతో పూర్తిస్థాయిలో పింఛన్లు ఆక్విటెన్స్‌ల డాటా ఇవ్వకపోవడంతో వచ్చేనెల పింఛన్ల మంజూరుపై కూడా ప్రభావం పడే అవకాశం ఉందంటున్నారు. సమ్మె ఎన్నాళ్లు చేస్తారో? ఎప్పుడు విరమిస్తారో? అని పింఛన్ లబ్ధిదారులు ఎదురుచూస్తున్నారు.

కాంగ్రెస్‌లో మారనున్న సమీకరణలు

❖ ఉమ్మడి జిల్లా బాధ్యతలు మహేశ్వర్‌రెడ్డికి

❖ మొదట నిర్మల్ జిల్లాలో ఫార్ములా అమలుకు యాక్షన్ ప్లాన్

పొలిటికల్ రిపోర్ట్

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ తన రాజకీయ కార్యకలాపాలను మరింత ముమ్మరం చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు ఆ పార్టీ రాష్ట్ర ఇన్‌చార్జీగా బాధ్యతలు చేపట్టిన కుంతియా తన పొలిటికల్ ఫార్ములాను జిల్లా నేతలకు బోధించినట్లు సమాచారం. ఈ ఫార్ములా ప్రకారం కాంగ్రెస్ శ్రేణులు 2019 ఎన్నికల వరకు తమ కార్యకలాపాలను కొనసాగించనున్నారు. అధికార టీఆర్ఎస్, భారతీయ జనతా పార్టీలను లక్ష్యంగా చేసుకుంటూ పూర్వ వైభవం దిశగా కాంగ్రెస్ ఎదురుదాడికి సిద్ధ కానుంది. దీని కోసం ఉమ్మడి జిల్లాలోని పది అసెంబ్లీ సెగ్మెంట్‌లలో కుంతియా ఫార్ములా అమలు బాధ్యతను డీసీసీ అధ్యక్షుడు ఏలేటి మహేశ్వర్ రెడ్డికి అప్పగించినట్లు తెలిసింది. ఆయా నియోజకవర్గాల ఇన్‌చార్జీలు, సీనియర్ నేతలతో కూడా అవసరమైతే కుంతియా సమావేశం కానున్నట్లు పేర్కొంటున్నారు.

● నియోజకవర్గాల వారీగా..

మహేశ్వర్ రెడ్డి నేతృత్వంలో నియోజకవర్గాల వారీగా సమావేశాలు నిర్వహించనున్నారు. ఆ తరువాత కొత్తగా ఏర్పడ్డ జిల్లా కేంద్రాల్లో నిర్వహించనున్నారు. పార్టీ సమీక్ష సమావేశాలకు కుంతియా స్వయంగా హాజరయ్యే అవకాశాలున్నాయంటున్నారు. ఆ తరువాత పార్టీ అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేఖ విధానాలు, అమలు చేస్తున్న పథకాల్లోని లోపాలను ఎత్తి చూపుతూ దీనిని ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లాలని కాంగ్రెస్ భావిస్తోంది. దీనికి తోడుగా అధికార పార్టీ నేతలపై వస్తున్న ఆరోపణలు, ఫిర్యాదులను అస్త్రాలుగా మలుచుకొని ఎదురుదాడి సాగించాలని ఆ పార్టీ నిర్ణయించినట్లు సమాచారం. ఒకేసారి రెండు రకాల ఆరోపణలు, విమర్శలతో అధికార పార్టీ నేతలను లక్ష్యంగా చేసుకుంటూ నిరంతర ఆందోళన కార్యక్రమాలను చేపట్టేందుకు కాంగ్రెస్ సమాయత్తం కాబోతోంది. గతానికి భిన్నంగా కుంతియా ప్రతీ వారం రోజులకొసారి అన్ని జిల్లాల నేతలతో సమీక్ష నిర్వహించి లోటుపాట్లపై చర్చించడమే కాకుండా పార్టీ నేతలు, కార్యకర్తల మధ్య సమన్వయం సాధించడం.. అలాగే పార్టీ శ్రేణులకు దిశా నిర్దేశం చేయనున్నట్లు తెలుస్తుంది.

● నిర్మల్ తరహా ఆందోళనలపై..

గత రెండేళ్ల నుంచి నిర్మల్‌లో కాంగ్రెస్ పార్టీ అధికార పార్టీని లక్ష్యంగా చేసుకొని సాగిస్తున్న ఎదురుదాడి వ్యవహారంపై కుంతియా ఆసక్తి కనబర్చినట్లు సమాచారం. డీసీసీ అధ్యక్షుడు మహేశ్వర్‌రెడ్డి ఆధ్వర్యంలో నిర్మల్‌లో స్థానిక మంత్రిని లక్ష్యంగా చేసుకొని ఆందోళన సాగిస్తున్న అంశాన్ని సమీక్షలో కుంతియా ప్రశంసించినట్లు సమాచారం. మంత్రికి అధికార అండదండలున్నప్పటికీ మిగతా చోట్ల కన్నా నిర్మల్‌లోనే కాంగ్రెస్ మరింద దూకుడుగా దూసుకుపోతుండడాన్ని కుంతియా డిల్లీ హై కమాండ్‌కు తెలిపినట్లు సమాచారం. ఇక ఉమ్మడి జిల్లాలోని అన్ని సెగ్మెంట్‌లలో నిర్మల్‌లో అనుసరించిన ఎదురుదాడి వ్యూహాన్ని కొనసాగించాలంటూ కుంతియా స్థానిక నేతలకు సూచించినట్లు సమాచారం. దీని కోసం మొదట అభివృద్ధి పనుల్లో జరుగుతున్న అవకతవకలు, లోపాలు, అధికార పార్టీ నేతలపై వస్తున్న ఆరోపణలు, ఫిర్యాదుల జాబితాను సెగ్మెంట్‌ల వారిగా కాంగ్రెస్ రూపొందించనుంది. దీని కోసం సీనియర్ నేతలతో కలిసి ఓ కమిటీని కూడా ఏర్పాటు చేయాలని అధిష్టానం ఆదేశించినట్లు తెలిసింది.

● బాధ్యతలు మహేశ్వర్ రెడ్డి చేతికి..

ఉమ్మడి జిల్లాలోని పది సెగ్మెంట్‌లలో కుంతియా ఫార్ములా అమలు బాధ్యతలను మహేశ్వర్ రెడ్డికి అప్పగించినట్లు విశ్వసనీయంగా తెలుస్తోంది. నిర్మల్‌లో మాదిరిగానే అన్ని సెగ్మెంట్‌లలో స్థానిక నేతలతో కలిసి ఈ ఫార్ములా అమలుకు పని చేయాలని దీనికి సంబందించిన షెడ్యూల్‌ను రూపొందించాలంటూ కూడా మహేశ్వర్‌రెడ్డికి కుంతియా ఆదేశించినట్లు సమాచారం.

(- ఆంధ్రజ్యోతి, నిర్మల్)


నవరాత్రి ఉత్సవాల అనంతరం గర్భగుడిలో ఉంచే వినాయక చిత్రపటం

భక్తుల కొంగు బంగారం.. పాలజ్ సత్యగణేశుడు

● 69 సంవత్సరాలుగా పూజలందుకుంటున్న కర్ర వినాయకుడు ● ఐకమత్యంతో ఆలయ అభివృద్ధికి కృషి చేస్తున్న పాలజ్ గ్రామస్థులు

కుభీర్: నిర్మల్ జిల్లా కుభీర్ మండల సరిహద్దు మహారాష్ట్రలోని పాలజ్ గ్రామంలోని 69 సంవత్సరాల నుంచి కర్ర వినాయకుడు పూజలు అందుకుం టున్నాడు. భక్తుల కోర్కెలు తీర్చె సత్య గణేశుడిగా విరాజిల్లుతున్నాడు. ఈ ఆలయానికి యేటా లక్షలాది మంది భక్తులు వస్తారు. ప్రతీ యేటా వినాయక ఉత్సవాల సందర్భంగా ప్రతిష్ఠించిన కర్ర వినాయక విగ్రహానికి 11 రోజుల పాటు భక్తిశ్రద్ధలతో పూజలను నిర్వహిస్తారు. 11వ రోజు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన రథంలో గ్రామంలోని ప్రధాన వీదుల వెంట సాంస్కృతిక కార్యక్రమాలతో ఊరేగింపుగా గ్రామ సమీపంలోని వాగు దగ్గరకు తీసుకెళ్లి, నీటిని విగ్రహంపై చిలకరించి నిమజ్జనోత్సవ ప్రక్రియను పూర్తి చేస్తారు. అనంతరం విగ్రహాన్ని ఆలయంలో భద్ర పరుస్తారు. సత్య గణేశుడి ఆలయంలో చిత్రపటాన్ని ఉంచి సంవత్సరం పాటు పూజలను నిర్వహిస్తారు. మళ్లీ గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో ఈ కర్ర వినాయక విగ్రహాన్ని చవితి రోజు ప్రతిష్ఠాపన చేయడం ఇక్కడి ఆనవాయితీగా వస్తోంది. 69 సంవత్సరాలుగా భక్తుల కోరికలు తీర్చే సత్య గణేశుడిగా ఇక్కడి వారి నమ్మకం. తెలంగాణ, మహారాష్ట్రకు చెందిన వేలాది మంది భక్తులు దర్శించుకుని ముడుపులు చెల్లించి మొక్కులు తీర్చుకుంటున్నారు.

● గ్రామంలో సిరి సంపదలు

పాలజ్ గ్రామంలో 69సంవత్సరాలుగా కర్ర వినాయకుడిని ప్రతిష్ఠించి యేటా విగ్రహానికి పూజలు నిర్వహించడంతో గ్రామస్థులు సుఖసంతోషాలు సరిపందలతో ఉంటున్నామని గ్రామస్థులు చెబుతున్నారు. ఈ వినాయకుడి ప్రతిష్ఠ జరిగిన నాటి నుంచి గ్రామంలో పంటలు పుష్కలంగా పండి తమ పిల్లలకు ప్రభుత్వ ఉద్యోగాలు సైతం వస్తున్నాయని స్థానికులు చెబుతున్నారు. గ్రామంలోనూ ఆధ్యాత్మిక కార్యక్రమాలను చేపడుతున్నారు. యువత వ్యసనాలకు దూరంగా ఉండి వినాయక చవితి ఉత్సవాల్లో 11 రోజుల పాటు ఉపవాస దీక్షలు చేపట్టడంతో వారికి అనుకున్న కోరికలు నెరవేరుతాయని గ్రామస్థులకు ప్రగాఢ నమ్మకం.

● 1948లో కర్ర వినాయకుడి రూపకల్పన

పాలజ్ గ్రామంలో కర్ర వినాయక రూపకర్త నిర్మల్ పట్టణానికి చెందిన కళాకారుడు పోలకొండ గుండాజీ. ఆయన 21 రోజుల పాటు నియమనిష్ఠలతో ఉండి ఈ కర్ర వినాయక విగ్రహాన్ని తయారు చేశారు. 1948లో పాలజ్ గ్రామానికి చెందిన బుచ్చన్న, చట్లవార్ సంటెన్న, చిన్నన్నతో పాటు పలువురు గ్రామస్థులు కళాకారుడు గుండాజీ వద్దకు వచ్చి ఈ విగ్రహాన్ని తయారు చేయించారు. అప్పటి నుంచి పాలజ్ గ్రామం ఇదే విగ్రహానికి ప్రతియేటా గణేష్ నవరాత్రి ఉత్సవాలల్లో ప్రతిష్ఠిస్తారు.

● ఆలయాభివృద్ధికి గ్రామస్థుల ఐక్యత

భక్తులు అధిక సంఖ్యంలో యేటా తరలివస్తున్న నేపథ్యంలో పాలజ్ గ్రామ వాసులు నవరాత్రి ఉత్సవాలు ముగిసే వరకు చిన్నాపెద్ద, ఆడామగ అనే తేడా లేకుండా అందరూ అన్నదానంతో పాటు భక్తులకు తగిన సేవలను అందించేందుకు ముందుకు వస్తున్నారు. కులమతాలకు అతీతంగా ప్రతీ ఒక్కరూ ఒక కమిటీగా ఏర్పడి కావాల్సిన సౌకర్యలను చేస్తున్నారు. భక్తులు సమర్పించిన కానుకల రూపంలో వచ్చిన ఆదాయ, వ్యయాలతో కూడిన ఆడిట్ సైతం వానే చేసుకుంటారు. కాగా ఆలయ దర్శనానికి తెలంగాణ ప్రాంతం నుంచి 80 శాతం భక్తులు వస్తారిని గ్రామస్థులు చెబుతున్నారు. ఈ ప్రాంతంలోని ప్రచార సాధనాలలో వార్త కథనాలు రావడం మూలంగా భక్తులు అధిక సంఖ్యలో తరలివెలుతున్నారు. ఈ సంవత్సరం ఉత్సవాల్లో సత్య గణేషుడిని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులకు ఇబ్బందులు కలుగకుండా దర్శనం క్యూలైన్‌ల కోసం మూడంతస్తుల రెండు భవనాలను నిర్మించి కావాల్సిన ఏర్పాట్లను చేస్తున్నారు. ఆలయం ప్రాంగణంలో సీసీ రోడ్లు, విద్యుత్ దీపాలు, వాహనాల పార్కింగ్, ప్రసాదాల కౌంటర్లను రెట్టింపు చేసి భక్తులకు సౌకర్యం కల్పించనున్నారు.

రద్దీ దృష్ట్యా భక్తులు సహకరించాలి

- రాజేశ్వర్, పాలజ్ వాసి



పాలజ్ దర్శనానికి వచ్చే భక్తులు సహకారం అందించాలి. ఆలయ కమిటీ, గ్రామస్థులు ఆలయానికి వచ్చిపోయే భక్తులకు తగిన సేవలను అందిస్తున్నాం. రద్దీ దృష్ట్యా భక్తులు కూడా క్రమశిక్షణను పాటించి, దర్శనం అనంతరం తీర్థ ప్రసాదాలు స్వీకరించేందుకు సహకారం అందించాలి.

సహకారం అందిస్తున్నాం

- చట్లవార్ సురేష్, పాలజ్ వాసి



పాలజ్‌లోని వినాయకుడి దర్శనానికి వస్తున్న భక్తులకు ఆలయ కమిటీ సూచనలతో సహయ సహకారాలు అందిస్తున్నాం. కమిటీ అప్పజెప్పిన బాధ్యతలను సక్రమంగా నిర్వహిస్తున్నాం. కమిటీగా ఏర్పడి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ఏర్పట్లను చేస్తున్నాం.

గణేష్ నవరాత్రి ఉత్సవాలకు అన్ని ఏర్పాటు చేస్తున్నాం

- పాలజ్ ఆలయ కమిటీ అధ్యక్షుడు గంధం గణేష్



ప్రతీయేటా అనుభవాలను దృష్టిలో పెట్టుకుని భక్తులను కావాల్సిన సౌకర్యాలను ఏర్పాటు చేస్తున్నాం. అన్నదానం, తాగు నీటి వసతి కల్పిస్తున్నాం. ఉత్సవాల్లో ప్రతీ రోజు వివిధ భక్తి, సంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. ఈ సంవత్సరం భక్తులకు ఇబ్బంది కలుగకుండా దర్శన క్యూలైన్‌లను ప్రత్యేకంగా ఏర్పాటు చేశాము.

నేటి నిర్మల్ సమాచారం

రాష్ట్ర స్థాయి కార్ఫ్ బాల్ పోటీలకు నిర్మల్ విద్యార్థిని అన్విత ఎంపిక


అన్విత

నిర్మల్‌స్పోర్ట్స్: స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా కార్ఫ్ బాల్ సెలక్షన్ పోటీలో నిర్మల్ జిల్లాకు చెందిన సెయింట్ థామస్ పాఠశాల 9వ తరగతి విద్యార్థిని అన్విత రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపి కైంది. రాష్ట్రస్థాయికి ఎంపిక కావడం పట్ల పాఠశాల యాజమాన్యం, తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రస్థాయిలో అన్విత రాణించాలని ఆకాం క్షిస్తున్నారు.

26న అండర్-17 జిల్లా వాలీబాల్ జట్ల ఎంపిక

నిర్మల్‌స్పోర్ట్స్: ఈ నెల 26న నిర్మల్ జిల్లాస్థాయి అండర్-17 వాలీబాల్ బాల, బాలికల జట్ల ఎంపిక పోటీలను బీరవెల్లి ఉన్నత పాఠశాలలో నిర్వహించనున్నట్లు కన్వీనర్ వి. మురళీధర్ తెలిపారు. క్రీడాకారులు పాఠశాలకు ముగ్గురు చొప్పున ఆధార్ కార్డు, భోనాఫైడ్ సర్టిఫికేట్లను తీసుకొని రావాలని సూచించారు.

కేజీబీవీలో ప్రవేశాలకు దరఖాస్తుల స్వీకరణ

పెంబి: పెంబి మండలంలో మందపల్లి గ్రామంలో నూతనంగా ప్రారంభించిన కేజీబీవీ పాఠశాలలో 6,7వ తరగతుల ప్రవేశాలకు దరఖాస్తులను స్వీకరిస్తున్నట్లు ఎంఈవో రాంచందర్ ఒక సంయుక్త ప్రకటనలో తెలిపారు. బడి బయట ఉన్న పిల్లలు, అనాథ పిల్లలకు ఈ ప్రవేశాలను కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ నెల 24లోగా ఎంఈవో, సీఆర్‌పీ విఠల్‌ను సంప్రదించాలన్నారు. ఇతర వివరాలకు 81066 95385, 94411 38059 నంబర్‌లను సంప్రదించాలన్నారు.

'అమ్మచేతి వంటతోనే ఆరోగ్యం'

భైంసారూరల్: బయటదొరికే చిరుతిళ్లు, ఫాస్ట్‌ఫుడ్‌ల కంటే ఇంట్లో అమ్మ చేసిన వంటతోనే ఆరోగ్యంగా ఉంటామని ఆరోగ్యభారతి తెలంగాణ ప్రాంతప్రచారక్ కుమారస్వామి అన్నారు. మంగళవారం పట్టణంలోని ఏపీనగర్ ప్రాథమిక పాఠశాలలో ఆరోగ్యభారతి ఆధ్వర్యంలో నిర్వహించిన పాఠశాల ఆరోగ్య దినోత్సవం కార్యక్రమానికి ఆయన ముఖ్య అథితిగా హాజరై మాట్లాడారు. విద్యార్థులకు పరిసరాల శుభ్రత, వ్యక్తిగత పరిశుభ్రతపై అవగాహన కల్పించారు. విద్యార్థులు చదువుపైనే కాకుండా ఆరోగ్యంపై దృష్టి సారించాలన్నారు. ఆరోగ్యంపై తోటి విద్యార్థులు చర్చించుకుని ఆరోగ్యమిత్రులుగా ఏర్పాడలన్నారు. అనంతరం విద్యార్థులకు ఆరోగ్య విద్య, బీఎంజే పరీక్షలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆరోగ్యభారతి విభాగ్‌సంయోజక్ డా. రమకృష్ణగౌడ్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు మోనాజీ, వార్డు కౌన్సిలర్ రాణీ చందులాల్, గురుకృపా కళాశాల అధ్యాపకులు పాల్గొన్నారు.

ట్రిపుల్‌ఐటీ కాంట్రాక్టు అధ్యాపకుల ఆందోళన


ట్రిపుల్ ఐటీలో ర్యాలీ నిర్వహిస్తున్న కాంట్రాక్టు అధ్యాపకులు

బాసర: బాసర ఆర్జీయూకేటీ యూనివర్సిటీలో పనిచేసే కాంట్రాక్టు అధ్యాపకులు తమను పర్మినెంట్ చేయాలని డిమాండ్ చేస్తూ మంగళవారం ఆందోళనకు దిగారు. దాదాపు 200 మంది అధ్యాపకులు విధులను బహిష్కరించి యూనివర్సిటీ ప్రాంగణంలో ర్యాలీ నిర్వహించారు. ప్రధాన ద్వారం వద్ద శిబిరం ఏర్పాటుచేసి నిరసన కార్యక్రమాలను చేపట్టారు. బాసర-భైంసా ప్రధాన రహదారిపై కాంట్రాక్టర్ వ్యవస్థ దిష్టిబొమ్మను దహనం చేశారు. సీఎం కేసీఆర్ పలు సందర్భాల్లో కాంట్రాక్టు ఉద్యోగులకు ఇచ్చిన హామీలు, వ్యాఖ్యలను టేప్ రికార్డర్‌లో ప్లే చేస్తూ వారి నిరసనను తెలిపారు. 35 రోజుల నుంచి తరగతులకు ఆటంకం కలగకుండా నిరసన కార్యక్రమాలు చేపడితే ప్రభుత్వం ఇప్పటివరకూ స్పందించలేదని చెప్పారు. తప్పనిసరి పరిస్థితుల్లో తరగతులను బహిష్కరించి ఆందోళన చేయాల్సి వచ్చిందన్నారు. ప్రభుత్వం హామీ ఇచ్చేంత వరకూ ఆందోళనను ఇలాగే కొనసాగుతుందని యూనియన్ నాయకులు శ్రీశైలం, విజయ్‌కుమార్ స్పష్టం చేశారు.

ట్రిపుల్ ఐటీలో జిల్లా అధికారులకు శిక్షణ తరగతులు

బాసర: ఈ లెర్నింగ్‌పై బాసర ట్రిపుల్‌ఐటీలో మంగళవారం నిర్మల్ జిల్లా అధికారులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లా కలెక్టర్ ఇలంబరిది, జేసీ శివలింగయ్య హాజరై మాట్లాడారు. నేషనల్ ట్రెయినింగ్ పాలసీ 2012లో నిర్వహించబడుతున్న ఈ శిక్షణను అన్ని శాఖల అధికారులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. బంగారు తెలంగాణలో భాగంగా ప్రభుత్వ అధికారులకు ఈ లెర్నింగ్‌పై అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. 60 రోజుల పాటు ఈ కార్యక్రమం కొన సాగుతుందన్నారు. నేటి సమాజంలో కంప్యూటర్ పరిజ్ఞానం తప్ప నిసరని గుర్తు చేశారు. పాలన, ప్రజా సేవలో కంప్యూటర్ వినియోగం ప్రాముఖ్యత పెరిగిందని వివరించారు. ఈ కార్యక్రమంలో సీపీవో మల్లిఖార్జున్‌రావ్, ఈ డిస్టిక్ మేనేజర్ నజీమ్, వివిధ శాఖల ఉద్యోగులు పాల్గొన్నారు.


మాట్లాడుతున్న కలెక్టర్ ఇలంబరిది

బిందుసేద్యంతో అధిక దిగుబడి

● జిల్లా హర్టికల్చర్, సెరికల్చర్ అధికారి నర్సయ్య


రైతులకు స్పింక్లర్లను అందిస్తున్న దృశ్యం

కడెం: రైతులకు డ్రిఫ్ ఇరిగేషన్ పథకం కింద సబ్సిడీపై అందజేస్తున్నందున డ్రిఫ్, స్పింక్లర్లను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా హర్టికల్చర్, సెరికల్చర్ అధికారి నర్సయ్య అన్నారు. మండలంలోని నచ్చనెల్లాపూర్‌లో పట్టు పరిశ్రమ ఉత్పత్తి కేంద్రంలో రైతులకు మైక్రో ఇరిగేనషన్ పథకంపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మైక్రో ఇరిగేషన్ పథకంద్వారా రైతులకు అన్ని విధాల లబ్ధి చేకూరుతుందన్నారు. ప్రతీ మొక్కకు నీరు అందుతుందన్నారు. ప్రస్తుతం డ్రిఫ్, స్పింక్లర్లు రాయితీపై అందుబాటులో ఉన్నాయన్నారు. ఎస్సీ, ఎస్టీ రైతులకు 100 శాతం రాయితీ, సన్న, చిన్నకారు బీసీ రైతులకు 90శాతం రాయితీ, ఇతరులకు 80శాతం రాయితీపై అందజేస్తున్నామన్నారు. డ్రిప్, స్పింక్లర్లు కావాల్సిన రైతులు మీ సేవా కేంద్రాల్లో నేరుగా దరఖాస్తు చేసుకోవాలన్నారు. బోరు బావులు, కరెంటు సౌకర్యం కలిగిన వారు ఈ పథకానికి అర్హులన్నారు. అనంతరం 28 మంది రైతులకు డ్రిప్, స్పింక్లర్లను అందజేశారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ సంతోష్, సర్పంచ్ రాజు, ఎంపీటీసీలు సదర్‌లాల్, గంగాధర్, ఖానాపూర్ ఉద్యానవన అధికారి మౌనిక, భరత్, భిగ్యానాయక్, ప్రణీత తదితరులున్నారు.

మట్టి వినాయకున్నే పూజించాలి

బాసర: వినాయక ఉత్సవాల్లో మట్టి విగ్రహాలనే ఉపయోగించాలని కోరుతూ బాసర మండలకేంద్రంలోని నాగభూషణ గురుకుల విద్యాలయ విద్యార్థులు మంగళవారం ర్యాలీ నిర్వహించారు. మట్టి విగ్రహాల ఉపయోగాలు, ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాలతో కలిగే నష్టాలను గూర్చి ఫ్లకార్డులను చేతబట్టుకొని విద్యార్థులు గ్రామంలోని ప్రధాన వీదుల గుండా ర్యాలీ నిర్వహించారు


బాసరలో ర్యాలీ నిర్వహిస్తున్న విద్యార్థులు


శిథిలావస్థలో పోస్టాఫీస్ కార్యాలయ భవనం


కూలిపోయే స్థితిలో ఉర్దూ మీడియం కస్తూర్బా గాంధీ పాఠశాల


పగుళ్లు తేలిన ప్రభుత్వ జూనియర్ కళాశాల భవనం

ఎప్పుడు కూలునో ఎవరికెరుక!

❑ శిథిలావస్థలో భవనాలు ❑ వర్షాలతో పొంచి ఉన్న ముప్పు ❑ నిర్మల్ జిల్లాలో 100కు పైగా శిథిల భవనాల గుర్తింపు ❑ చోద్యం చూస్తున్న అధికారులు

భైంసా: జిల్లాలోని వివిధ పట్టణాలు, గ్రామాల్లో పలు పురాతన భవనాలు, పెంకుటిళ్లు శిథిలావస్థకు చేరాయి. ప్రస్తుతం వర్షాకాలం కావడంతో ఏ ఇల్లు ఎప్పుడు కూలుతుందో తెలియని పరిస్థితి నెలకొన్నది. ఏదైనా ప్రమాదం జరగకముందే అధికారులు రంగంలోకి దిగి, శిథిల గృహాలను కూల్చివేయాల్సిన అవసరముంది. ఈమేరకు ఇప్పటికే మున్సిపల్ శాఖ, జిల్లాలోని అన్ని మున్సిపాలిటీలు, నగరపంచాయతీలకు ఆదేశాలు జారీ చేసినా, అధికారయంత్రాంగం చోద్యం చూస్తున్న తీరు విమర్శలకు తావిస్తున్నది.


ప్రమాదకరంగా మారిన ఉన్నత పాఠశాల భవనం

● రెండు పట్టణాల్లో 100కు పైగా భవనాల గుర్తింపు

గతేడాది ప్రభుత్వ ఆదేశాల మేరకు మున్సిపల్ అధికారులు జిల్లాలోని నిర్మల్, భైంసా పట్టణాల్లో దాదాపు 100కు పైగా శిథిలమైన భవనాలు, నివాస గృహాలను గుర్తించారు. ఇందులో వివిధ ప్రభుత్వ శాఖలకు చెందిన, ప్రైవేట్ వ్యక్తులకు సంబంధించిన భవనాలు, పెంకుటిళ్లు ఉన్నాయి. భైంసా పట్టణ పరిధిలో 37 భవనాలు శిథిలావస్థకు చేరి, ప్రమాదకరంగా మారినట్లు మున్సిపల్ అధికారులు తేల్చి, యజమానులకు నోటీసులు జారీచేశారు. వారి నుంచి ఎలాంటి స్పందనా లేదు. అధికారులు కూల్చివేయాలంటే, ఆయా భవనాల నాణ్యతను మున్సిపల్ ఇంజినీరింగ్ అధికారులు పరిశీలించి ధ్రువీకరణపత్రం జారీ చేయాలి. కానీ ఈ విషయంలో తాత్సారం చేయడం వల్ల ప్రక్రియ ముందుకు సాగడం లేదు.

త్వరలోనే చర్యలు

- ప్రభాకర్, మున్సిపల్ కమిషనర్, భైంసా

భైంసాలో శిథిలావస్థకు చేరిన 37 భవనాలను ఇప్ప టికే గుర్తించాం. ఇంజినీరింగ్ అధికారుల ద్వారా వాటి నాణ్యత నిర్ధారిస్తాం. ఆ తర్వాతే తదుపరి చర్య లు తీసుకుంటాం. ఈలోపు ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ఆయా యజమానులకు నోటీసులు జారీచేశాం.

రైలు ప్రయాణికుల కోసం
టోల్‌ఫ్రీ నెం 182

రామకృష్ణాపూర్: కొన్నాళ్లుగా రైళ్లలో తరుచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. దీనికి తోడు దొంగ తనాలు, ఆకతాయిల ఆగడాలు పెరిగిపోవడంతో రైలు ప్రయాణం అంటేనే సామాన్యుల వెన్నులో వణుకుపుడుతున్నది. ఇలాంటి ఫిర్యాదుల నేప థ్యంలో తాజాగా రైల్వేశాఖ రంగంలోకి దిగింది. ప్రత్యేకంగా టోల్‌ఫ్రీ నంబర్‌ను ఏర్పాటు చేసింది. రైలులో ప్రయాణిస్తున్నప్పుడు ఆగంతుకులు బోగి లోకి చొరబడ్డా, బంగారం, నగదు ఎత్తుకెళ్లినా, తోటి ప్రయాణికులు పేకాడుతూ, మద్యం సేవిస్తూ



మీకు ఇబ్బంది కలిగించినా, రైలు లోంచి ఎవరైనా ప్రమాదవశాత్తూ కింద పడిపోయినా, ఎవరికైనా వైద్యసహాయం అవసరమైనా ఇన్నాళ్లూ ఎవరికి ఫిర్యాదు చేయాలో తెలిసేది కాదు. తాజాగా ఇలాంటి ఫిర్యాదులు స్వీకరించి, తక్షణం సాయం చేసేందుకు రైల్వే శాఖ 182 టోల్‌ఫ్రీ నంబర్ ఏర్పా టుచేసింది. ఈ ఉచిత కాల్ సదుపాయం ద్వారా మీ సమస్యను రైల్వే అధికారుల దృష్టికి తీసుకెళ్ల వచ్చు. ఒకవేళ పోన్ చేసి మాట్లాడే పరిస్థితి లేకుంటే సమస్య గురించి ఎస్ఎంఎస్ రూపంలో గానీ, వాట్సాప్ ద్వారాగానీ 9701373722 నంబర్‌కు మెస్సేజ్ కూడా పెట్టవచ్చు. ఈ మెస్సేజ్ అందగానే కంట్రోల్ రూంలో ఉన్న రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్(ఆర్ పీఎఫ్) సిబ్బంది అప్రమత్తమై, తదుపరి రైలు ఆగే స్టేషన్‌లోని సిబ్బందినిగానీ, రైలులోనే విధులు నిర్వహిస్తున్న సిబ్బందినిగానీ పంపి, మీకు సాయం అందిసారు.



అదిరిందయ్యా.. 'చంద్రం'...!!

అది కాగజ్‌నగర్ పట్ట ణంలోనే పేరుగాంచిన ఆసుపత్రి. దాని పక్కన ఖాళీగా ఉన్న ఎకరా స్థలం, సేంద్రియ సేద్యానికి కేరాఫ్ అడ్రస్‌గా మారింది. ఎస్పీఎం మిల్లులో పనిచేసి ఖాళీగా ఉంటున్న చంద్రయ్య అనే కార్మికుడు, కర్షకుడి అవ తారం ఎత్తి, వివిధ రకాల కూరగాయలు, పండ్లు, పూలు పండిస్తున్నాడు. పూర్తిగా ప్రకృతి విధానంలో సాగుచేస్తున్న ఆయన, పురు గుల ఏరివేతకు అవలంబి స్తున్న విధానం ఎందరినో ఆలోచింపజేస్తున్నది.

◆ కాగజ్‌నగర్

❑ కాగజ్‌నగర్ పట్టణం నడిబొడ్డున సేంద్రియ సాగు ❑ విభిన్న రకాల కూరగాయలు, పండ్ల మొక్కల పెంపకం ❑ పురుగుల ఏరివేతకు పక్షుల సాయం

కాగజ్‌నగర్ పట్టణంలోని చెక్‌పోస్టు సమీపంలో ఉండే మణికంఠ నర్సింగ్ హోంలో ఎకరా స్థలం ఖాళీగా ఉంది. ఇందులో సేంద్రియ పద్ధతిలో పూలు, కూరగాయలు, పండ్ల మొక్కలు పెంచితే బాగుంటుందని చంద్రయ్య ఆలోచించాడు. అనుకు న్నదే తడవుగా యజమానిని కలిసి మాట్లాడాడు. ఆయన ఒప్పుకోవడంతో మేలు రకం విత్తనాలు, మొక్కలను తెచ్చి నాటాడు. వంకాయ, కాకర, బీర కాయలాంటి కూరగాయాలతో పాటు కరివేప ఇతర ఆకుకూరలు, మామిడి, జామలాంటి పండ్ల మొక్కలు, మందారం, రాత్రిరాణి, అర్కిల్, నూరువా రాల పూలు లాంటి ఎన్నో మొక్కలను పెంచుతు న్నాడు.


చంద్రయ్య

● పురుగుల వేట..

సేంద్రియ వ్యవసాయం చేస్తున్న చంద్రయ్య, పురుగు లను చంపేందుకు వినూత్న పద్ధతులు అవలంబిస్తు న్నాడు. తోటలోని ఓ ప్రాంతంలో పక్షుల కోసం రోజూ ధాన్యం, ఇతరత్రా దాణావేయసాగాడు. దీంతో వందలా దిగా పక్షులు తరలిరావడం మొదలైంది. అవి కాస్తా మొక్కలు, చెట్ల మీది పురుగులను సైతం ఏరుకుతినడం ప్రారంభించా యి. దీంతో చీడపీడల సమస్య దూర మైంది.

● చాలా సంతోషంగా ఉంది..

- చంద్రయ్య, కాగజ్‌నగర్

నేను గతంలో ఎస్పీఎం మిల్లులో పని చేశాను. మూత పడడంతో ఖాళీగా ఉంటున్నాను. మణికంఠ నర్సింగ్ హోంలో ఎకరా స్థలం ఖాళీగా ఉంది. దీంతో సేంద్రియ పద్ధతిలో వివిధ పంటలు సాగుచేయాలనే ఆలోచన వచ్చింది. వెంటనే యజమానితో మాట్లాడి, వివిధ పంటలు వేశాను. సేంద్రియ ఎరువులు వాడడం వల్ల నాణ్యమైన పండ్లు, కూరగాయలు చేతికి వస్తున్నాయి. వీటిపై పురుగులను తొలిదశలోనే పక్షులు తినేస్తున్నాయి. రెండేళ్ల నుంచి ఇదే విధానాన్ని అవలం బిస్తున్నాను.




వివిధ రకాల పూల మొక్కలు

క్రీడల్లో రవికిరణం


హాకీ ఆడుతున్న రవి కుమార్

ఆయనో సింగరేణి కార్మికుడు. విధి ధర్మాన్ని నిర్వర్తిస్తూనే వివిధ ఆటల్లోనూ సత్తా చాటుతున్నాడు. పాల్గొన్న ప్రతిపోటీలోనూ పతకం సాధించడం ఆయన స్పెషాలిటీ. ఏరియా స్థాయిలో ఇప్పటికే ఆరుసార్లు చాంపియన్‌షిప్ గెలుచుకున్నాడు. ఈ క్రమంలో పనిచేస్తున్న సంస్థకు, జిల్లాకు పేరు ప్రఖ్యాతులు తీసుకువస్తున్నాడు.

◆ మందమర్రి

❑ సింగరేణి కార్మికుడి సత్తా ❑ ఏరియా స్థాయిలో ఆరుసార్లు చాంపియన్‌షిప్ ❑ అన్ని ఆటల్లోనూ ప్రతిభ

మందమర్రి ఏరియాలో కోల్ శాంప్లింగ్ మజ్దూర్‌గా పని చేస్తున్న అంగోతి రవికుమార్ అథ్లెటిక్స్, వాలీబాల్, ఫుట్‌బాల్, బాస్కెట్‌బాల్, కబ డ్డీ, బాల్ బ్యాడ్మింటన్, క్రికెట్, షాట్‌పుట్, డిస్కస్ త్రో, జావెలింగ్ త్రో తదితర క్రీడల్లో సత్తాచాటుతూ సింగరేణికి వన్నెతెస్తున్నాడు. 2007లో ఉద్యోగంలో చేరిన ఈ యువ క్రీడాకారుడు ఇప్పటి వరకు ఆరుసార్లు ఏరియా చాంపియన్‌షిప్ కైవసం చేసుకున్నాడు. 2009 నుంచి వరుసగా రవికుమార్ ఈ ఘనత సాధిస్తున్నాడు. పలుమార్లు కోల్‌ఇండియా పోటీల్లో పాల్గొని, సింగరేణి కీర్తి పతాకాన్ని ఎగరేశాడు. భూపాలపల్లి ఏరియాలో జరిగిన కోల్ ఇండియా స్థాయి అథ్లెటిక్స్‌లో ట్రిపుల్ జంప్ విభాగంలో కాంస్య పతకం సాధించాడు. ఏ ఆట ఆడినా తన జట్టును గెలిపించడమే ధ్యేయంగా రవికుమార్ పట్టుదలతో కృషిచేస్తాడు.


కోల్ ఇండియా పోటీల్లో కాంస్య పతకం అందుకుంటున్న రవికుమార్

● మిగతా కార్మికులకు భిన్నంగా..

మిగతా కార్మికులకు భిన్నంగా రవికుమార్ క్రీడలపై శ్రద్ధాసక్తులు కనబరుస్తున్నాడు. చాలామంది క్రీడల్లో రాణించినా, కొలువులో చేరాక వాటి ఊసే మరచిపోతుంటారు. కానీ రవికుమార్, ఓవైపు వృత్తిధర్మాన్ని నిర్వహిస్తూనే మరోవైపు క్రీడల్లో సత్తా చాటుతుండడం విశేషం. ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం క్రీడలు సాధన చేస్తుంటాడు. ఎప్పుడూ ఫిట్‌నెస్‌తో ఉండడం రవికుమార్ ప్రత్యేకత. చాలా మంది క్రీడాకారులు ఒకటి, రెండు ఆటలకే పరిమితమవుతుంటారు. కానీ రవికుమార్ లెక్కలేనన్ని క్రీడల్లో రాణిస్తూ సింగరేణికీ, జిల్లాకు పేరుతెస్తున్నాడు. ఈక్రమంలో జిల్లా, రాష్ట్ర స్థాయి క్రీడాల్లోనూ అనేక బహుమతులు సాధించాడు. జాతీయ స్థాయి పోటీల్లో రాణించడమే తన లక్ష్యమని చెబుతున్న రవికుమార్, ఆ దిశగా విజయవంతమవ్వాలని ఆశిద్దాం.


ప్రభుత్వ విప్‌తో రవికుమార్

● సింగరేణి అధికారుల ప్రోత్సాహం వల్లే..

సింగరేణి అధికారులు, తోటి కార్మికులు అందిస్తున్న ప్రోత్సాహం వల్లే క్రీడల్లో రాణించగలుగుతున్నాను. విద్యార్థి దశ నుంచే నాకు ఆటలంటే ఇష్టం. అన్ని క్రీడల్లోనూ ప్రావీణ్యం ఉంది. అందువల్ల ప్రతిరోజూ వివిధ అంశాల్లో సాధన చేస్తుంటాను. అథ్లెటిక్స్‌కు సంబంధించి 800, 200,1500 400, ట్రిపుల్ జంప్ అంశాల్లో ఎప్పుడూ మొదటి స్థానంలో నిలవాలనేది నా ఆకాంక్ష. మరో పదేళ్ల వరకు ఆటలు ఆడుతాను. క్రీడలతో శారీరక దారుఢ్యం, ఆరోగ్యం పెంపొందుతాయి.


రవికుమార్‌ను సన్మానిస్తున్న మందమర్రి ఏరియా జీఎం

సూక్తి

మనకోసం చేసే పని
మనతోనే
అంతరించిపోతుంది.
పరుల కోసం చేసేది
శాశ్వతంగా నిలుస్తుంది.


జంబ్లింగ్ వర్డ్స్

1. LMIK ▸ ....
2. DYUT ▸ ....
3. ALTS ▸ ....
4 RCKO ▸ ....

- గుర్రాల సాయిసుధ, మెట్‌పల్లి

ఔనా!

2007లో ఓ గూఢచర్యం
కేసులో 14 ఉడతలను
ఇరాన్ పోలీసులు
అరెస్టు చేశారు.



పాండాలకు ఓ ఆసుపత్రి



నలుపు, తెలుపు రంగుల్లో ముద్దుగా కనిపించే పాండాలంటే.. చాలామందికి ఇష్టం. పాండాలను అంతరించిపోతున్న జాతులలో ఒకటిగా గుర్తించారు. వీటిని పరిరక్షించడానికి పర్యావరణవేత్తలతో పాటు పలు స్వచ్ఛంద సంస్థలు ఎన్నో చర్యలు తీసుకుంటున్నాయి. అందులో భాగంగానే 'చైనా కన్జర్వేషన్ అండ్ రీసెర్చ్ సెంటర్ ఫర్ ది గెయింట్ పాండా (సీసీఆర్‌సీజీపీ) పనిచేస్తుంది. రోజు రోజుకీ తగ్గిపోతున్న పాండాల సంఖ్యను అభివృద్ధి చేయాలనే సంకల్పంతో చైనా ప్రభుత్వం 'డుజియాంగ్యాన్' నగరంలో పాండాల కోసమే ప్రత్యేకంగా ఓ ఆసుపత్రిని 2012లో ప్రారంభించింది. ఇది ప్రపంచంలోనే తొలి పాండా ఆసుపత్రి.

జలుబు చేసినా.. జ్వరం వచ్చినా.. డాక్టరు దగ్గరకు వెళుతుంటాం. మరి పాండాలకు జబ్బు చేస్తే? అనారోగ్యంతో అవి బాధపడుతుంటే? అందుకే వాటికోసం ప్రత్యేకంగా ఓ ఆసుపత్రి ఉంది. అందులో పాండాలను ఎంతో బాధ్యతగా చూసుకుంటారు. ప్రతి రోజూ హెల్త్ చెకప్‌లు చేస్తారు.. మంచి భోజనాన్ని అందిస్తారు. ఇది పాండాల పునరావాస కేంద్రం కూడా. అంతేకాదు ఇక్కడ పాండాలపై పరిశోధనలు చేస్తారు.

పాండాలపై పరిశోధన చేసిన తొమ్మిదిమంది వైద్యులు ఈ హాస్పిటల్‌లో పని చేస్తున్నారు. ఈ వైద్య బృందం పాండాలకి ఎలాంటి వ్యాధులు రాకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటుంది. పాండాలు వ్యాధుల భారినా పడితే తక్షణమే వాటికి వైద్యం చేస్తారు. పాండాల సంతతిని అభివృద్ధి చెందేలా ఆసుపత్రి వైద్యులు కృషి చేస్తారు. అత్యున్నత సాంకేతిక వ్యవస్థ ఈ ఆసుపత్రిలో ఉంది. ఇది కేవలం పాండాల ఆరోగ్యాన్ని పరిరక్షించే ఆసుపత్రి మాత్రమే కాదు ఇది పాండాల ఉనికిని కాపాడే సంస్థగా కూడా పనిచేస్తుంది. ఈ ఆసుపత్రిలో మొత్తం 33 పాండాలు ఉన్నాయి. 'పాన్ పాన్' అనే పాండా అన్నింటికన్నా వయసులో పెద్దది. దాని వయసు 33 సంవత్సరాలు. పాండాల కోసం ఈ ఆసుపత్రి చేసిన కృషి వల్లే పాండాల సంఖ్య 17 శాతానికి పెరిగింది.

- పాండాల కోసం క్యారెట్లు, పాలు, కార్న్ బ్రెడ్ వంటి ఆహారపదార్థాల్ని అందిస్తారు.
- మనుషులతో ఎలా ప్రవర్తించాలో పాండాలకు చక్కగా నేర్పుతారు.
- అడవుల్లో ఒంటిరిగా సంచరించే పాండాలను, ప్రకృతి వైపరీత్యాల వల్ల కష్టాల్లో పడిన పాండాలను ఆసుపత్రికి తీసుకు వచ్చి వాటిని సంరక్షిస్తారు.
- పాండాలకి ఇష్టమైన ఆహారం వెదురు చెట్లని తెలుసు కదా. పాండాల ఆహారం కోసమే ఆసుపత్రి యజమాన్యం వేల వెదురు చెట్లను పెంచుతుంది. పాండాలు హాయిగా అందులో విహరిస్తాయి. చక్కగా ఆడుకుంటాయి.



మీకు తెలుసా

- పాండా బరువు 100 నుంచి 120 కేజీల మధ్యలో ఉంటుంది.
- వీటి సగటు వయస్సు 20 సంవత్సరాలు.
- ఇప్పటి వరకూ 'బసి' అనే పాండా గరిష్ఠంగా 37 సంవత్సరాలు జీవించింది.
- పాండాలు తమ పిల్లలకి పాలిచ్చి పెంచుతాయి.
- ప్రపంచ వ్యాప్తంగా 1,864 పాండాలు మాత్రమే ఉన్నాయి.

పదాలు కనుక్కోండి

F	I	E	L	K	C	U	S	Y	E	N	O	H
N	P	B	C	A	G	Z	Q	T	T	P	F	Y
G	B	N	L	R	Z	I	Q	D	A	I	S	Y
P	O	I	F	G	O	Y	T	E	L	O	I	V
R	L	G	D	I	H	C	R	O	L	J	B	Q
H	E	A	E	L	Q	B	U	G	X	I	B	X
H	Y	W	V	R	O	V	Q	S	Q	Y	L	I
Q	S	F	O	E	A	G	M	P	F	S	Y	Y
U	L	U	S	L	N	N	I	R	Q	N	X	A
M	R	Q	W	X	F	D	I	R	O	A	C	S
L	T	U	L	I	P	N	E	U	A	P	E	T
C	K	V	C	E	X	S	U	R	M	M	X	E
D	A	F	F	O	D	I	L	S	D	M	S	R

ASTER, CROCUS, DAFFODIL, DAISY, GERANIUM, HONEYSUCKLE, LAVENDER, LILAC, LILY, MARIGOLD, ORCHID, PANSY, SUNFLOWER, TULIP, VIOLET

దారి కనుక్కోండి



మీకు తెలుసా?



మీరు చంద్రుడిపైకి వెళితే.. మీరు మీ బరువులో 16.5 శాతమే ఉంటారు.

టంగ్ ట్విస్టర్స్

1. It's not the cough that carries you off,it's the coffin they carry you off in!
2. I wish you were a fish in my dish
3. Dust is a disk's worst enemy.
4. She said she should sit. , She said she should sit.

చెప్పగలరా?

మందులో ఉన్నా
కానీ ముందులో లేను
దాతలో ఉన్నా
కానీ పీతలో లేను
రంగులో ఉన్నా
కానీ చెంగులో లేను
అయితే ఇంతకీ నేనెవర్నో చెప్పగలరా?

జంతర్‌మంతర్

1. ష్యభవిత్తు ▸ ....
2. మాణంరాయ ▸ ....
3. వృఅభిద్ధి ▸ ....
4. సంవరంత్స ▸ ....


నవ్వుల్ నవ్వుల్

టీచర్ : కోడి మాంసాహారా? శాకాహారా?
బిట్టు : మాంసాహారికి ఆహారం టీచర్ !
టీచర్ : !!!!!!!!

జవాబులు

చెప్పగలరా? :
మందారం
జంతర్‌మంతర్ :
1. భవిష్యత్తు
2. రామాయణం
3. అభివృద్ధి
4. సంవత్సరం
జంబ్లింగ్ వర్డ్స్ :
1. MILK
2. DUTY
3. SALT
4 ROCK

బొమ్మ గీయండి



రంగులు వేయండి



మూడేళ్ల క్రితం నవంబరు 29 ఏ వారమవుతుంది?

మెంటల్ ఎబిలిటీ

1. ఒక కోడ్ భాషలో PEACEను FEDIUగా రాశారు. అదే కోడ్‌లో FAITH ను ఎలా రాస్తారు?
ఎ) IVLEK బి) KLEVI
సి) EIKLK డి) ఏదీకాదు

2. ఒక కోడ్‌లో GENIUSను TVJOFHగా రాశారు. అదే కోడ్‌లో NATUREను ఎలా రాస్తారు?
ఎ) OBUSVF బి) FSVUBO
సి) UBOVFS డి) ఏదీకాదు

3. ఒక కోడ్‌లో GOODను 76గా రాశారు. అదే కోడ్‌లో HEARను ఎలా రాస్తారు?
ఎ) 67 బి) 58 సి) 49 డి) ఏదీకాదు

4. ఒక కోడ్‌లో STUDENTను FPWDRRRగా రాశారు. అదే కోడ్‌లో TEACHERను ఎలా రాస్తారు?
ఎ) XCUGISC బి) SCXCUGI
సి) IGUCSCX డి) ఏదీకాదు

(5 - 7) ఒక కోడ్ భాషలో
nic sac tic అంటే all are good
sac mic mec అంటే good luck people
tic mec rac అంటే all people nice
పై కోడ్ భాష ఆధారంగా కింది ప్రశ్నలకు సమాధానాలు తెలపండి.

5. sac నకు సరైన కోడ్?
ఎ) good బి) luck సి) are డి) ఏదీకాదు

6. rac నకు సరైన కోడ్?
ఎ) luck బి) nice సి) all డి) people

7. mec నకు సరైన కోడ్?
ఎ) all బి)good సి)people డి) luck

8. 10, 5.5, 6.5, 15, 64, ------
ఎ) 520 బి) 256 సి) 128 డి) 156

9. 600, 120, 30, 10, 5, ------
ఎ) 6 బి) 8 సి) 4 డి) 5

10. 68, 14, 85, 13, 93, 12, 89, ----
ఎ) 15 బి) 16 సి) 17 డి) 18

11. 5, 6, 11, 17, 28, 45, ------
ఎ) 73 బి) 75 సి) 78 డి) 81

(12 - 14) భిన్నమైన దానిని తెలపండి?

12. ఎ) LOP బి) KPO సి) TGW డి) IRM

13. ఎ) 347 బి) 819 సి) 628 డి) 529


14. ఎ) రాగి బి) తగరం సి) తుత్తినాగం డి) జింక్

15. FAME : GOCH :: KING : --------
ఎ) IPKM బి) IKMP సి) PMKI డి) ఏదీకాదు

16. గడియారంలో సమయం గం7.30నిలు అయింది. నిమిషాల ముల్లు ఈశాన్యాన్ని చూపిస్తోంది అనుకొంటే గంటల ముల్లు ఏ దిక్కును సూచిస్తుంది?
ఎ) పడమర బి) దక్షిణం సి) ఉత్తరం డి) తూర్పు

17. విజయ్ కాలేజీకి వెళ్లాలనుకొన్నాడు. అతను తన ఇంటి నుంచి బయలుదేరాడు. అతని ఇల్లు తూర్పున ఉంది. ఆ రోడ్డు కూడలికి వచ్చిన తరవాత ఎడమవైపున ఆడిటోరియం ఉంది. అతని ఇంటికి ఎదురు రోడ్డులో బ్యాంక్ ఉంది. అయితే కాలేజ్ ఏ దిశలో ఉంది?
ఎ) దక్షిణం బి) ఉత్తరం సి) పడమర డి) తూర్పు

18. ప్రశ్నార్థకం గుర్తుగల స్థానంలో వచ్చే సంఖ్యని తెలపండి?



ఎ) 260 బి) 220 సి) 280 డి) 240

19. ప్రశ్నార్థకం గుర్తుగల స్థానంలో వచ్చే సంఖ్యని తెలపండి?

L_8	N_4	M_{80}
M_4	L_3	N_{25}
N_6	M_8	?


ఎ) L_{100} బి) N_{80} సి) M_{60} డి) L_{120}



Panditi Meenakshi Pavan
Senior Faculty

Competitive Exams Special

20. ప్రశ్నార్థకం గుర్తుగల స్థానంలో వచ్చే సంఖ్య?



ఎ) 172 బి) 186 సి) 144 డి) 196

21. ఫొటోలో ఉన్న ఒక వ్యక్తిని చూపిస్తూ అజయ్ ఇలా చెబుతున్నాడు. 'అతను నా తల్లి తండ్రికి ఏకైక కుమారుని ఏకైక సోదరి భర్తకు కుమార్తె కొడుకు'. అయితే ఫొటోలోని వ్యక్తి అజయ్‌కు ఏమవుతాడు?
ఎ) మేనమామ బి) మేల్లుడు
సి) అల్లుడు డి) సోదరుడు

22. ఫొటోలో ఉన్న వ్యక్తిని చూపిస్తూ అవినాష్ ఇలా చెబుతున్నారు. 'అతను నా తండ్రి తల్లికి ఏకైక కువూరుడి సోదరి భర్త భార్యకు ఏకైక సోదరుడు.' అయితే ఫొటో లోని వ్యక్తికి అవినాష్ ఏమవుతాడు?
ఎ) అల్లుడు బి) సోదరుడు సి) తండ్రి డి) కుమారుడు

23. AA, BE, FI, OO, -------------
ఎ) EU బి) EV సి)FU డి) FV

24. AZ, CX, FT, JN, --------------
ఎ) DE బి) OF సి) FO డి)EP

25. TE, SF, QI, NN, ----------
ఎ) JU బి) KU సి) IV డి) TV

26. a - c - cbc - b - ca - cbab - a -
ఎ) babacac బి) baaabcc
సి) ababacc డి) ఏదీకాదు

27. aab - dab - cdabc - d - bc - d
ఎ) abcdc బి) bcdcd సి) cbcad డి) ఏదీకాదు

28. వికాస్ దక్షిణానికి 7మీ. నడిచిన తరవాత ఎడమ వైపునకు తిరిగి 9 మీటర్లు నడిచాడు. చివరకు మరల కుడివైపునకు తిరిగి 5మీ. నడిచాడు. అయితే ఇప్పుడు వికాస్ బయలుదేరిన స్థానం నుంచి ఎంత దూరంలో ఏ దిశలో ఉన్నాడు?
ఎ) 15 మీ నైరుతి బి) 15 మీ వాయవ్యం
సి) 15 మీ ఆగ్నేయం డి) 15 మీ ఈశాన్యం

29. ఒక వరసలో అనిల్ కుడివైపునుంచి 24వ స్థానంలోను, ఎడమవైపునుంచి 17వ స్థానంలోను ఉన్నాడు. అదే వరసలో సునీల్ ఎడమవైపు నుంచి 26వ స్థానంలో ఉంటే కుడి వైపు నుంచి సునీల్ స్థానమెంత?
ఎ) 15 బి) 18 సి) 16 డి) 19

30. ఒక వరసలో నిశాంత్ కుడివైపునుంచి 18వ స్థానంలోను, ఎడమవైపు నుంచి 13వ స్థానం లోను ఉన్నాడు. అదే వరసలో నిరంజన్ తన కుడివైపునకు 5 స్థానాలు జరిగాడు ప్రస్తుతం అతను ఎడమవైపు నుంచి 22వ స్థానంలో ఉన్నట్లయితే కుడివైపు నుంచి నిరంజన్ మొదటి స్థానం ఎంత?
ఎ) 16 బి) 14 సి) 18 డి) ఏదీకాదు

31. ఇంటర్వ్యూని నిర్వహించడానికి మేనేజింగ్ డైర్టెర్ గం. 10 కంటే 15 నిలు ముందుగా వచ్చారు. ఈ మేనేజింగ్ డైరెక్టర్, ఛైర్మన్ కంటే 30 నిలు ముందుగా వచ్చారు. ఛైర్మన్ ఇంటర్వ్యూ సమయం కంటే 45నిలు ముందు వచ్చారు. అయితే ఆయన ఏ సమయంలో ఇంటర్వ్యూ నిర్వహించదలచారు?
ఎ) గం. 11.00ని. బి) గం. 11.02ని.
సి) గం. 11.15 ని. డి) గం. 11.30ని.

32. అజయ్‌కు అతని తల్లిదండుల పెళ్లి రోజు నవంబరు 11, 15ల మధ్య అని గుర్తు. అతని సోదరి ఆర్తికి నవంబరు 13, 17ల మధ్య అని గుర్తు. అయితే వారి తల్లి దండ్రుల పెళ్లి రోజు ఎప్పుడు?
ఎ) నవంబరు 15 బి) నవంబరు 13
సి) నవంబరు 14 డి) ఏదీకాదు

33. (36 X 1/4) of 4 ÷ 6 x 2 - 8+6ను సూక్ష్మీకరించండి?
ఎ) 36 బి) 10 సి) 42 డి) ఏదీకాదు

34. P అంటే ÷, Q అంటే x, R అంటే -, S అంటే + అయితే 36P4Q5R8S4 విలువ ఎంత?
ఎ) 41 బి) 39 సి) 45 డి) ఏదీకాదు

35. కింది వానిలో సరైన దానిని తెలపండి
ఎ) 18 ÷ 3 X 4 - 5 + 3 = 20
బి) 25 ÷ 5X 3 - 6 + 4 = 15
సి) 35 ÷ 7X 6 - 4 + 7 = 33 డి) ఏదీకాదు

36. SHIPCYS పదంలోని అక్షరాల స్థానాలను మార్చగా ఒక పాఠ్యాంశం పేరు వస్తుంది. ఆ పేరులోని మొదటి అక్షరం ఏమిటి?
ఎ) H బి) P సి) I డి) ఏదీకాదు


37. కింది పదాలను నిఘంటువు ప్రకారం అమర్చిన తరవాత మధ్య ఏర్పడే పదాన్ని తెలపండి?
1. Mango 2. Music 3. Margin
4. Marble 5. Medium
ఎ) Music బి) Mango సి) Medium డి) Margin

38. ఈ రోజు నవంబరు 29 ఆదివారం. ఇది లీపు సంవత్సరమైతే మూడేళ్ల క్రితం నవంబరు 29 ఏ వారమవుతుంది?
ఎ) బుధవారం బి) గురువారం
సి) మంగళవారం డి) ఏదీకాదు

39. సెప్టెంబరు నెలలో ఏ తేదీకి ఏ వారం వస్తుందో అదే తేదీకి అదే వారం వచ్చే తదుపరి నెల ఏది?
ఎ) నవంబరు బి) డిసెంబరు
సి) జనవరి డి) ఏదీకాదు

40. గడియారంలో సమయం గం.2.30 నిలు అయితే గంటల ముల్లు, నిముషాల ముల్లు మధ్య కోణమెంత?
ఎ) 100^0 బి) 90^0 సి) 105^0 డి) ఏదీకాదు

(41-45)



పై రేఖాచిత్రంలో దీర్ఘచతురస్రం భారతీయులను, వృత్తం సైనికులను, త్రిభుజం పురుషులను సూచిస్తుంది. పై రేఖాచిత్రం ఆధారంగా కింది ప్రశ్నలకు సమాధానాలు తెలపండి

41. భారతీయులైన పురుషులను సూచించే అక్షరం?
ఎ) C బి) G సి) F డి) ఏదీకాదు

42. భారతీయ సైనికులను సూచించే అక్షరం?
ఎ) G బి) D సి) E డి) ఏదీకాదు

43. పురుషులైన భారతీయ సైనికులను సూచించే అక్షరం?
ఎ) C బి) F సి) D డి) ఏదీకాదు

44. భారతీయులను సూచించే అక్షరం?
ఎ) F బి) B సి) A డి) ఏదీకాదు

45. కేవలం సైనికులను సూచించే అక్షరం?
ఎ) B బి) D సి) E డి) ఏదీకాదు

46. అద్దంలో చూసినపుడు సమయం గం.4.20 నిలు. అయితే అసలు సమయం?
ఎ) గం.7.30ని బి) గం7.40ని
సి) గం.8.40ని డి) ఏదీకాదు

సమాధానాలు

1) ఎ	8) ఎ	15) ఎ	23) ఎ	31) ఎ	39) బి
2) బి	9) డి	16) డి	24) బి	32) సి	40) సి
3) ఎ	10) సి	17) బి	25) ఎ	33) బి	41) సి
4) సి	11) ఎ	18) బి	26) బి	34) ఎ	42) బి
5) ఎ	12) సి	19) ఎ	27) సి	35) సి	43) ఎ
6) బి	13) డి	20) సి	28) సి	36) బి	44) బి
7) సి	14) సి	21) బి	29) ఎ	37) డి	45) సి
		22) డి	30) బి	38) ఎ	46) బి

JOBS ఉద్యోగాలు

బిహెచ్ఇఎల్

భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్(బిహెచ్ఇఎల్)- టెక్నీషియన్ అప్రెంటిస్‌ల భర్తీకి ఇంటర్వ్యూ నిర్వహిస్తోంది.
మొత్తం ఖాళీలు: 310
అప్రెంటిస్‌షిప్ ట్రైనింగ్ వ్యవధి: ఏడాది
క్యాంపస్: బిహెచ్ఇఎల్, ఇడిఎన్, బెంగళూరు
విభాగాలు: ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్స్/ ఎలక్ట్రికల్ & ఎలక్ట్రానిక్స్/ మెకానికల్/ కంప్యూటర్ సైన్స్/ సివిల్/ మెకట్రానిక్ ఇంజనీరింగ్
అర్హత: 2015 జనవరి 1 నాటికి సంబంధిత విభాగంలో డిప్లొమా పూర్తిచేసిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
వయసు: ఆగస్టు 1 నాటికి 18 నుంచి 27 ఏళ్ల మధ్య ఉండాలి.
ఇంటర్వ్యూలు ప్రారంభమయ్యాయి.
ఇంటర్వ్యూలు పూర్తయ్యే తేదీ: ఆగస్టు 31
వేదిక: Bharath Heavy Electricals Limited, Electronics Division, Mysuru Road, Bengaluru - 560026
వెబ్‌సైట్: www. bheledn.com
www.bheldn.com

ఐఐటి మద్రాస్

మద్రాస్‌లోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటి)- జూనియర్ టెక్నీషియన్ కేడర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం ఖాళీలు: 32
పోస్టులు - ఖాళీలు: రిజిస్ట్రార్ 1, సిస్టమ్స్ ఇంజనీర్ 1, సెక్యూరిటీ ఆఫీసర్ 1, జూనియర్ ఇంజనీర్ 3, స్టాఫ్ నర్స్ 4, జూనియర్ టెక్నీషియన్ 12, జూనియర్ అసిస్టెంట్ 10
అర్హత: కనీసం 55 శాతం మార్కులతో ఎంఇ/ ఎంటెక్(కంప్యూటర్ సైన్స్) + ఎనిమిదేళ్ల అనుభవం ఉండాలి లేదా 60 శాతం మార్కులతో బిఇ/ బిటెక్/ ఎమ్మెస్సీ(కంప్యూటర్ సైన్స్) + పదేళ్ల అనుభవం ఉండాలి.
వయసు: 27 నుంచి 50 ఏళ్ల మధ్య ఉండాలి.
ఎంపిక: రిటెన్ టెస్ట్, పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా
దరఖాస్తు ఫీజు: రూ.100
ఆన్‌లైన్ దరఖాస్తుకు ఆఖరు తేదీ: సెప్టెంబరు 8
దరఖాస్తు హార్డ్ కాపీ చేరేందుకు ఆఖరు తేదీ: సెప్టెంబరు 15
చిరునామా: The Assistant Registrar, Recruitment Section, Admin. Building(First Floor), IIT Madras, Chennai - 600036
వెబ్‌సైట్: www.recruit.iitm.ac.in

డిఆర్‌డిఒ

డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (డిఆర్‌డిఒ)- జూనియర్ రీసెర్చ్ ఫెలోల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
ఖాళీలు: 11
అర్హత: ఫస్ట్ క్లాస్ మార్కులతో పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ ఇన్ సైకాలజీ ఉత్తీర్ణత + నెట్ అర్హత పొంది ఉండాలి.
వయసు: 28 ఏళ్లు మించరాదు
స్టయిపెండ్: మొదటి రెండేళ్లు నెలకు రూ.25,000 మూడో ఏడాది నెలకు రూ.28,000 ఇస్తారు. హెచ్ఆర్ఏ + మెడికల్ ఫెసిలిటీస్ తోపాటు కంటింజెన్సీ గ్రాంట్ కింద ఏడాదికి రూ.15000 ఇస్తారు.
ఎంపిక: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా
ఆసక్తిగల అభ్యర్థులు తమ దరఖాస్తుతోపాటు రూ.10ల ఇండియన్ పోస్టల్ ఆర్డర్‌ను జతచేసి కింది చిరునామాకు పంపుకోవాలి.
దరఖాస్తుకు ఆఖరు తేదీ: సెప్టెంబరు 7
చిరునామా: Director DIPR, Lucknow Road, Timarpur, Delhi - 110054

గోవధ నిషేధాన్ని తెలిపే ఆర్టికల్?

ఆదేశిక సూత్రాలు

1. ఆదేశిక సూత్రాలను రాజ్యాంగ నిర్మాతలు ఏ దేశం నుంచి స్వీకరించారు?
ఎ) ఐర్లాండ్ బి) అమెరికా సి) బ్రిటన్ డి) రష్యా

2. ఆదేశిక సూత్రాల ముఖ్య లక్ష్యం?
ఎ) సామ్యవాద వ్యవస్థను ఏర్పాటు చేయడం
బి) సంక్షేమ రాజ్యస్థాపన(లేదా) శ్రేయోరాజ్య స్థాపన
సి) పెట్టుబడిదారి వ్యవస్థను రూపొందించడం
డి) కమ్యూనిస్ట్ వ్యవస్థను రూపొందించడం

3. ఆదేశిక సూత్రాలను ఐర్లాండ్ ఏ దేశం నుంచి స్వీకరించింది?
ఎ) రోమ్ బి) అమెరికా సి) స్పెయిన్ డి) రష్యా

4. ఆదేశిక సూత్రాలను రాజ్యాంగంలో ఎక్కడ పొందుపరిచారు?
ఎ) రెండో భాగం 5 నుంచి 11 ఆర్టికల్ వరకు
బి) మూడో భాగం 12 నుంచి 35 ఆర్టికల్ వరకు
సి) నాలుగో భాగం 36 నుంచి 51 ఆర్టికల్ వరకు
డి) 4(ఎ) భాగం, 51(ఎ) ఆర్టికల్

5. ప్రభుత్వ విధానాలను రూపొందించడం, వాటిని అమలులో వేటిని ప్రాథమికాలుగా భావిస్తారు?
ఎ) ప్రాథమిక హక్కులు బి) ప్రాథమిక విధులు
సి) ఆదేశిక సూత్రాలు డి) ఏదీకాదు

6. ఆదేశిక సూత్రాలకు చట్ట సంరక్షణ లేదు, వీటిని కోర్టుల ద్వారా అమలు పరచడానికి వీలు లేదు అని తెలిపే అధికరణం?
ఎ) 36వ బి) 37వ సి) 38వ డి) 39వ

7. మన రాజ్యాంగంలోని ఆదేశిక సూత్రాలు వేటి ప్రభావ ఫలితం?
ఎ) సామ్యవాద భావాలు బి) ప్రాథమిక హక్కులు
సి) ప్రాథమిక విధులు డి) పైవన్నీ

8. మన రాజ్యాంగ పీఠికలో 'సామ్యవాద' అనే పదాన్ని ఏ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా చేర్చారు?
ఎ) 1956, 7వ రాజ్యాంగ సవరణ
బి) 1976, 42వ రాజ్యాంగ సవరణ
సి) 1978, 44వ రాజ్యాంగ సవరణ
డి) 2002, 86వ రాజ్యాంగ సవరణ

9. సామ్యవాదాన్ని అమలుచేయడానికి రాజ్యాంగంలో పొందుపరిచిన అంశాలు?
ఎ) విధివిధానాలు బి) ప్రాథమిక విధులు
సి) ప్రాథమిక హక్కులు డి) ఆదేశిక సూత్రాలు

10. ఆదేశిక సూత్రాలను ఏ ప్రభుత్వమైనా విస్మరిస్తే వారు ఎన్నికల కాలంలో ప్రజల ముందు జవాబుదారిగా నిలవాల్సి ఉంటుందని వ్యాఖ్యానించింది?
ఎ) గాంధీ బి) నెహ్రూ సి) పటేల్
డి) డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్

11. ఆదేశిక సూత్రాలు రాజ్యాంగ ప్రవేశికలో ఉదహరించిన ఆశయాలను పోలి ఉంటాయని అన్నది?
ఎ) డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ బి) బి.ఎన్.రావు
సి) ఎన్.గోపాలస్వామి డి) గాంధీజీ

12. ఆదేశిక సూత్రాలు శాసన వ్యవస్థకు కరదీపం వంటిదని పేర్కొనది?
ఎ) డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ బి) ఎన్.గోపాలస్వామి
సి) ఎం.సి.సెతల్వాడ్ డి) ఎవరూ కాదు

13. ఆదేశిక సూత్రాలను వాస్తవమైన మానసిక ప్రవృత్తుల చెత్తకుండీ అని ఎవరు అన్నారు?
ఎ) ఎం.సి.సెతల్వాడ్ బి) కె.ఎం.మున్షీ
సి) ఎం.సి.చాగ్లా
డి) ఎన్.గోపాలస్వామి అయ్యంగార్

14. భారత ప్రభుత్వం నిర్దేశిక నియమాలను నిజాయతీగా అమలుచేస్తే భారతదేశం ఒక భూతల స్వర్గం అవుతుందని పేర్కొనది?
ఎ) గాంధీ బి) ఎం.సి.చాగ్లా
సి) అంబేద్కర్ డి) ఎం.సి.సెతల్వాడ్

15. బలహీనవర్గాల విద్య, ఆర్థిక స్థితిగతులు మెరుగుదల కోసం ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టాలని తెలిపే నిబంధన?
ఎ) 44వ బి) 45వ సి) 46వ డి) 47వ

16. ఆదేశిక సూత్రాల్లో ఏ అధికరణం గ్రామపంచా యతీల ఏర్పాటును సూచిస్తుంది?
ఎ) 40 బి) 41 సి) 42 డి) 43

17. స్త్రీ, పురుషులకు సమాన పనికి సమాన వేతనం కల్పించాలి అని ఏ అధికరణం తెలుపుతుంది?
ఎ) 38 బి) 39 సి) 39(డి) డి) 39(ఇ)

18. రాజ్యాంగంలోని ఆదేశిక సూత్రాలు ఏ రాష్ట్రానికి వర్తించవు?
ఎ)జమ్మూకశ్మీర్ బి) అరుణాచల్‌ప్రదేశ్
సి) సిక్కిం డి) అస్సాం

19. గోవధను నిషేధించిన రాష్ట్రాలు?
ఎ) ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్
బి) ఆంధ్రప్రదేశ్, కర్ణాటక
సి) తమిళనాడు, జమ్మూకశ్మీర్
డి) మహారాష్ట్ర, తెలంగాణ

20. గోవధ నిషేధాన్ని తెలిపే ఆర్టికల్?
ఎ) 46వ బి) 47వ సి) 48వ డి) 49వ



కొమ్ము సుందర్‌రాజు
పాలిటీ ఫ్యాకల్టీ

జనరల్ స్టడీస్ - ఇండియన్ పాలిటీ

21. మత్తుమందులు, మత్తు పానీయాలను నిషేధించి ప్రజారోగ్యాన్ని సంరక్షించాలి అని తెలిపే అధికరణం?
ఎ) 39వ బి) 47వ సి) 48వ డి) 50వ

22. సంపూర్ణ మద్యపాన నిషేధం అమల్లో ఉన్న రాష్ట్రం?
ఎ) ఆంధ్రప్రదేశ్ బి) కర్ణాటక
సి) తెలంగాణ డి) గుజరాత్

23. ఒకే శిక్షాస్మృతి అమల్లో ఉన్న రాష్ట్రం?
ఎ) ఆంధ్రప్రదేశ్ బి) కేరళ సి) గోవా డి) తెలంగాణ

24. కార్మికులకు కనీస వేతనం, కనీస పనిగంటలు కల్పించాలని తెలిపే అధికరణం?
ఎ) 41వ బి) 42వ సి) 43వ డి) 44వ

25. మహిళలకు ప్రసూతి సౌకర్యం కల్పించాలని తెలిపే అధికరణం?
ఎ) 42వ బి) 43వ సి) 44వ డి) 45వ

26. దేశంలోని పౌరులందరికీ ఒకే శిక్షాస్మృతిని అమలు చేయాలని తెలిపే అధికరణం?
ఎ) 40వ బి) 44వ సి) 50వ డి) ఏదీకాదు

27. ఆరేళ్లలోపు బాలబాలికలకు అందించే బాలబడి విద్యను ఏ రాజ్యాంగ సవరణ ద్వారా 45వ అధికరణంలో చేర్చారు?
ఎ) 1976, 42వ రాజ్యాంగ సవరణ
బి) 1978, 44వ రాజ్యాంగ సవరణ
సి) 1956, 7వ రాజ్యాంగ సవరణ
డి) 2002, 86వ రాజ్యాంగ సవరణ

28. చారిత్రక కట్టడాలను, ప్రదేశాలను సంరక్షించాలని, జాతీయ వస్తువులను పరిరక్షించాలని ఏ అధికరణం తెలుపుతుంది?
ఎ) 48వ బి) 49వ సి) 50వ డి) 51వ

29. ఏ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా ఆదేశిక సూత్రాల్లో అదనపు సూత్రాలను చేర్చారు?
ఎ) 1976, 42వ రాజ్యాంగ సవరణ
బి) 1978, 44వ రాజ్యాంగ సవరణ
సి) 2001, 85వ రాజ్యాంగ సవరణ
డి) 2002, 86వ రాజ్యాంగ సవరణ

30. యువతీయువకులు, బాలబాలికలు దురల వాట్లకు లోనుకాకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక శ్రద్ధ వహించాలి అని తెలిపే నిబంధన?
ఎ) 39(ఎ) బి) 39(ఇ) సి) 39(ఎఫ్) డి) 39వ

31. రాజ్యాంగంలో ఏ అధికరణం నిరుద్యోగ భృతిని కల్పించాలని తెలుపుతుంది?
ఎ) 40వ బి) 41వ సి) 42వ డి) 43వ

32. వృద్ధాప్య పెన్షన్ ఏ అధికరణం ప్రకారం కల్పించాలి?
ఎ) 40వ బి) 41వ సి) 42వ డి) 43వ

33. ఆంధ్రప్రదేశ్‌లో వృద్ధాప్య పెన్షన్‌ను కల్పించిన మొదటి ముఖ్యమంత్రి?
ఎ) కోట్ల విజయభాస్కరరెడ్డి బి) నీలం సంజీవరెడ్డి
సి) వై.ఎస్.రాజశేఖరరెడ్డి డి) ఎన్.టి.రామారావు

34. ఆదేశిక సూత్రాలకు సంబంధించి ఆర్టికల్ 41లో లేనిది?
ఎ) ఆశ్రయ హక్కు బి) పని హక్కు
సి) విద్య హక్కు
డి) ప్రభుత్వ సహాయ హక్కు

35. ప్రపంచ శాంతికి కృషి చేయడం, అంతర్జాతీయ శాంతిభద్రతలను పెంపొందించుకోవాలని తెలిపే అధికరణం?
ఎ) 50వ బి) 51వ సి) 51(ఎ) డి) ఏదీకాదు

36. పేదలకు ఉచిత న్యాయసహాయం గురించి తెలిపే అధికరణం?
ఎ) 38వ బి) 39వ సి) 39(ఎ) డి) 43(ఎ)

37. యుపిఎ ప్రభుత్వం ఏ అధికరణం ప్రకారం 100 రోజుల ఉపాధి హామీ పథకాన్ని కల్పించింది?
ఎ) 41వ బి) 42వ సి) 43వ డి) 44వ

38. వెట్టిచాకిరి నిరోధక చట్టాన్ని ఎప్పుడు రూపొందించారు?
ఎ) 1973 బి) 1974 సి) 1975 డి) 1976

39. నిరుద్యోగ భృతిని అందిస్తున్న రాష్ట్రాలు?
ఎ) పశ్చిమ బెంగాల్, ఉత్తరప్రదేశ్
బి) ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
సి) కర్ణాటక, తమిళనాడు డి) మహారాష్ట్ర, బీహార్

40. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో వికలాంగులకు ఎంత పెన్షన్ ఇస్తున్నారు?
ఎ) రూ.500 బి) రూ.1000
సి) రూ.1200 డి) రూ.1500

41. వికలాంగులకు భృతిని కల్పిస్తున్న రాష్ట్రాలు?
ఎ) ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, సిక్కిం
బి) మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, హర్యాన
సి) గోవా, కేరళ, నాగాలాండ్ డి) పైవన్నీ

42. నిర్దేశిక నియమాలు రాజ్యాంగానికి ప్రాణవాయువు వంటిది అని అన్న దార్శనికుడు, న్యాయకోవిదుడు ఎవరు?
ఎ) ఎల్.ఎం.సింఘ్వి బి) కె.టి.షా
సి) ఎం.సి.సెతల్వాడ్ డి) ఎవరూ కాదు

43. ఏ రాజ్యాంగ సవరణ ద్వారా ఆదేశిక సూత్రాలకు ప్రాథమిక హక్కుల కంటే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారు?
ఎ) 1956, 7వ రాజ్యాంగ సవరణ
బి) 1976, 42వ రాజ్యాంగ సవరణ
సి) 1978, 44వ రాజ్యాంగ సవరణ
డి) 2002, 86వ రాజ్యాంగ సవరణ

44. యాజమాన్యంలో కార్మికులకు భాగస్వామ్యం కల్పించాలని తెలిపే అధికరణం?
ఎ) 39వ బి) 39(ఎ) సి) 43(ఎ) డి) 48(ఎ)

45. ఆదేశిక సూత్రాలను మూడు రకాలుగా వర్గీకరించిన పరిపాలన శాస్త్రవేత్త?
ఎ) ఎం.పి.శర్మ బి) జి.ఎన్.జోషి
సి) ఎ, బి డి) ఎవరూ కాదు

46. అడవులు, అటవీ జంతువుల సంరక్షణకు ప్రభుత్వం తగు చర్యలు చేపట్టాలని తెలిపే అధికరణం?
ఎ) 39(ఎ) బి) 43(ఎ) సి) 48(ఎ) డి) 50

47. వ్యవసాయం, పశుగణాభివృద్ధిని శాస్త్రీయ పద్ధతుల్లో అభివృద్ధి చేయాలని తెలిపే అధికరణం?
ఎ) 48వ బి) 48(ఎ)వ సి) 49వ డి) 50వ

48. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పౌరులకు పౌష్టికాహారం అందించాలని ఏ అధికరణం తెలుపుతుంది?
ఎ) 46వ బి) 47వ సి) 48వ డి) 49వ

సమాధానాలు

1) ఎ	8) బి	15) సి	22) డి	31) బి	40) డి			
2) బి	9) డి	16) ఎ	23) సి	32) బి	41) ఎ			
3) సి	10) డి	17) సి	24) సి	33) డి	42) ఎ			
4) సి	11) ఎ	18) ఎ	25) ఎ	34) ఎ	43) బి			
5) సి	12) సి	19) ఎ	26) బి	35) బి	44) సి			
6) బి	13) డి	20) సి	27) డి	36) సి	45) సి			
7) ఎ	14) బి	21) బి	28) బి	37) ఎ	46) సి			
			29) ఎ	38) సి	47) ఎ			
			30) సి	39) ఎ	48) బి			

అడ్మిషన్స్

బిఐఆర్‌ఇడి

హైదరాబాద్ రాజేంద్ర నగర్‌లోని బ్యాంకర్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రూరల్ అండ్ ఎంట్రప్రెన్యూర్‌షిప్ డెవలప్‌మెంట్ (బిఐఆర్‌ఇడి)- గ్రామీణ యువకుల కోసం ఉచిత స్వయం ఉపాధి శిక్షణ కార్యక్రమాలను నిర్వహిస్తోంది.
శిక్షణాంశాలు: మొబైల్ సర్వీసింగ్/ యంయస్ ఆఫీస్/ అడ్వాన్స్‌డ్ కంప్యూటర్ నెట్‌వర్కింగ్ / ఎలక్ట్రీషియన్ & వ్యవసాయ పంపుసెట్ రిపెయిర్
అర్హత: శిక్షణాంశాన్ని అనుసరించి పదోతరగతి/ ఇంటర్ ఉత్తీర్ణులై ఉండాలి.
వయసు: 19 నుంచి 30ఏళ్ల మధ్య ఉండాలి.
ఎంపికైన అభ్యర్థులకు ఉచిత భోజన, వసతి సౌకర్యాలు కల్పిస్తారు.
శిక్షణ కార్యక్రమాల తేదీలు: సెప్టెంబరు 13 నుంచి నవంబరు 7 వరకు
ప్రస్తుతం చదువు కొనసాగిస్తున్నవారు, బిఇడి/ ఇంజనీరింగ్/ ఎంబిఏ/ ఎంసిఏ పూర్తిచేసినవారు, ఆరోగ్య సమస్యలు ఉన్నవారు దరఖాస్తుకు అనర్హులు.
వెబ్‌సైట్: www.bired.org

ఉద్యోగాలు

ఐటిబిపిఎఫ్

ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ ఫోర్స్(ఐటిబిపిఎఫ్)- సబ్ ఇన్‌స్పెక్టర్ (ఓవర్‌సీర్) పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
ఖాళీలు: 21(పురుషులకు 18, మహిళలకు 3 పోస్టులు కేటాయించారు)
వయసు: సెప్టెంబరు 22 నాటికి 20 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి
అర్హత: మెట్రిక్యులేషన్ + డిప్లొమా(సివిల్) ఉత్తీర్ణులై ఉండాలి.
ఎంపిక: రిక్రూట్‌మెంట్ టెస్ట్, మెడికల్ ఎగ్జామ్ ద్వారా
ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: ఆగస్టు 23 నుంచి
ఆన్‌లైన్ దరఖాస్తుకు ఆఖరు తేదీ: సెప్టెంబరు 22
వెబ్‌సైట్: www.recruitment.itbpolice.nic.in

పారదీప్ పోర్ట్ ట్రస్ట్

పారదీప్ పోర్ట్ ట్రస్ట్ - కాంట్రాక్ట్ ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది
ఖాళీలు: 8
పోస్టులు: చీఫ్ మేనేజర్ 4, సీనియర్ మేనేజర్ 2, మేనేజర్ 2
విభాగాలు: ఇన్వెస్ట్‌మెంట్/ కమ్యూనికేషన్ & ట్రేడ్ ఫెసిలిటేట్/ఎన్విరాన్‌మెంట్ & సేఫ్టీ/ బిజినెస్ డెవలప్‌మెంట్ & ట్రేడ్ ప్రమోషన్/ కార్పొరేట్ రిలేషన్ & కమ్యూనికేషన్స్
దరఖాస్తుకు ఆఖరు తేదీ: సెప్టెంబరు 19
చిరునామా: Secretary, Paradip port Trust, Administrative Building, Paradip - 754142, Jagatsinghpur Dt, Odisha
వెబ్‌సైట్: www.paradipport.gov.in

నీతి ఆయోగ్

నేషనల్ ఇన్‌స్టిట్యూషన్ ఫర్ ట్రాన్స్‌ఫార్మింగ్ ఇండియా ఆయోగ్ (నీతి ఆయోగ్)- కింది పోస్టుల భర్తీకోసం దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం ఖాళీలు: 173
పోస్టులు - ఖాళీలు: అడ్వైజర్/ సీనియర్ అడ్వైజర్ 7, జాయింట్ అడ్వైజర్(ఫ్లెక్సీ పూల్) 19, డిప్యూటీ అడ్వైజర్(ఫ్లెక్సీ పూల్) 19, సీనియర్ రీసెర్చ్ ఆఫీసర్ 28, రీసెర్చ్ ఆఫీసర్(ఫ్లెక్సీ పూల్) 28, ఎకనామిక్ ఆఫీసర్ (ఫ్లెక్సీ పూల్)28, ఎకనామిక్ ఆఫీసర్ 44
అర్హత: పోస్టును అనుసరించి పీజీ/ ఎంబిబిఎస్
వయసు: 26 నుంచి 50 ఏళ్ల మధ్య ఉండాలి
ఎంపిక: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా
దరఖాస్తుకు చివరి తేదీ: ఆగస్టు 25, 2017
వెబ్‌సైట్: www.niti.gov.in

రేపే బ్రహ్మాండమైన విడుదల



సంధ్య 70 ఎంఎం ఏ/సి - ఆర్.టి.సి క్రాస్ రోడ్స్ 11.00,2.00,6.00,9.00

PRASADS 9.15,10.00,10.40,1.00,4.00,7.00,10.30	Cinépolis 10.20,4.30,10.40, తమిళ్: 1.25,7.35	ASIAN - అత్తాపూర్ 10.30,1.25,4.35,7.00,10.30
తమిళ్: 10.45,1.15,7.15, బిగ్ స్క్రీన్: 9.15PM	Cinépolis 10.00,1.05,4.10,7.15,10.20, తమిళ్: 2.00,5.25	ASIAN RADHIKA రాధికా - కాప్రా 10.50,4.30,10.30
PVR మాదాపూర్ 10.20,11.35,1.30,4.40,7.50,11.00	Cinépolis 10.00,1.05,4.10,7.15,10.20, తమిళ్: 2.00,8.00	ASIAN గంగ - దిల్‌సుఖ్‌నగర్ 11.15,2.15
PVR బంజారాహిల్స్ 10.15,1.00,7.25,11.00	TIVOLI సికింద్రాబాద్ 10.40,1.30,4.25,7.25	Cinetown సినీటౌన్ - మియాపూర్ 11.00,2.15
PVR పంజాగుట్ట 10.00,1.10,4.20,7.30,10.30	Cine Planet - కొంపల్లి 10.30,1.20,7.40,10.20	ASIAN ఏ/సి - చింతల్ 11.30,6.30,9.30
PVR 10.00,11.05,1.10,1.40,4.20,5.10,7.30,10.40, తమిళ్: 4.00PM	దిల్‌సుఖ్‌నగర్ 11.00,2.00,5.00,8.00,10.20	ASIAN - హన్మకొండ 10.40,1.40,4.10,7.05
INOX బంజారాహిల్స్ 10.00,11.15,12.45,4.10,6.50,10.10	ఏ/సి -ఇ.సి.ఐ.ఎల్ క్రాస్ రోడ్	GEETHA ASIAN - నిజామాబాద్ 10.40,1.35,4.35,10.30
INOX 10.20,12.40,3.40,4.45,6.40,10.20	ASIAN - ఉప్పల్ 10.45,1.40,4.35,7.30,10.25	ప్రతిమ ఏ/సి - కరీంనగర్
AMEERPET అమీర్‌పేట్ 10.40,1.40,4.20,7.50,10.40	లక్ష్మీకళ సినీప్రైడ్ ఏ/సి - మూసాపేట్	- వరంగల్ 11.30,3.00,6.30,9.30
SHAMEERPET ఏ/సి - శామీర్‌పేట్ 10.40,4.40,10.40	ASIAN - కూకట్‌పల్లి 10.40,4.35,7.35,10.20	

విజయలక్ష్మి - ఎల్.బి.నగర్ 10.45AM, 7.30PM
మహాలక్ష్మి ఏ/సి - కొత్తపేట 11.15,2.15
సప్న ఏ/సి - అబిడ్స్ 11.15,2.15,6.00,9.00
గెలాక్సి - టోలిచౌకి 11.00,2.00,6.00,9.00
శ్రీనివాస - ఉప్పల్ 11.00,2.00,6.00,9.00
నర్తకి - అల్వాల్ 11.30,2.30,6.30,9.30
శివశక్తి - కాప్రా 11.00,2.00,6.00,9.00
ఆరాధన - తార్నాక 11.00,2.00,6.00,9.00
స్వప్న 70 ఏ/సి - కాటేదాన్ 11.15,2.15,6.00
కళ్యాణి - బోయిన్‌పల్లి 11.00,2.00,6.00,9.00
శ్రీకృష్ణ - అలియాబాద్ 11.00,2.00,6.00,9.00
శ్రీప్రేమ - తుక్కుగూడ 11.00,2.00,6.00,9.00
శారదా - కాప్రా 11.00,2.00,6.00,9.00
సంతోష్ - ఇబ్రహీంపట్నం 11.00,2.00,6.00,9.00

ఒక్క రోజు మాత్రమే:

సత్యం - అమీర్‌పేట్ 11.45,2.45,6.45,9.45
వైజయంతి - నాచారం 11.00,2.00,6.00,9.00
విజేత - బోరబండ 11.00,2.00,6.00,9.00
సూపర్ - బాలాపూర్ 11.00,2.00,6.00,9.00
శ్రీరమణ కాంప్లెక్స్ - అంబర్‌పేట్ 11.00,2.00,6.00,9.00
విమల్ - బాలానగర్ 11.00,2.00,6.00,9.00
శ్రీరామా - బహదూర్‌పుర 11.00,2.00,6.00,9.00
రాఘవేంద్ర కాంప్లెక్స్ - మల్కాజ్‌గిరి 11.15,2.15,6.15,9.15

కిషోర్ ఏ/సి - సూర్యాపేట్	మనోజ్ ఏ/సి - దేవరకొండ	కేజేఆర్ ఏ/సి - భువనగిరి	సాయికృష్ణ ఏ/సి - పరిగి
కిన్నెరసాని ఏ/సి - ఖమ్మం	సాయికృష్ణ ఏ/సి - కోదాడ	రాఘవేంద్ర ఏ/సి - జడ్చర్ల	వెంకటేశ్వర - తిరుమలగిరి
వెంకటేశ్వర - నల్గొండ	శాంతి ఏ/సి - కామారెడ్డి	శాంతి ఏ/సి - మర్రిపెడ	రఘు పిక్చర్స్ ప్యాలెస్ - చర్ల

ఈ నెల 25న బ్రహ్మాండమైన విడుదల



వెంకటరమణ మెగాప్లెక్స్ ఏ/సి కాచిగూడ

INDRA రామకృష్ణ 70ఎంఎం ఏ/సి - అబిడ్స్

PRASADS మల్టీప్లెక్స్ - ఎన్.టి.ఆర్ గార్డెన్	మీరజ్ శాలిని శివాని - దిల్‌సుఖ్‌నగర్
PVR ఇన్ ఆర్బిట్‌మాల్ - మాదాపూర్	ASIAN సినీస్క్వేర్ ఏ/సి - ఉప్పల్
PVR ఆర్.కె. కాంప్లెక్స్ - బంజారాహిల్స్	లక్ష్మీకళ ఏ/సి - మూసాపేట్
PVR సెంట్రల్ మాల్ - పంజాగుట్ట	ASIAN జిపిఆర్ ఏ/సి - కూకట్‌పల్లి
PVR ఫోరం మాల్ - కూకట్‌పల్లి	ASIAN ఎంక్యూబ్ ఏ/సి - అత్తాపూర్
INOX జి.వి.కె. మాల్ - బంజారాహిల్స్	ASIAN RADHIKA రాధిక ఏ/సి - కాప్రా
INOX ఎం.పి మాల్ - కాచిగూడ	ASIAN శివగంగ - దిల్‌సుఖ్‌నగర్
AMEERPET బిగ్‌సినిమాస్ - అమీర్‌పేట్	Cinetown సినీటౌన్ ఏ/సి - మియాపూర్
SHAMEERPET లియోనియో - శామీర్‌పేట్	MULTIPLEX విజయలక్ష్మి - ఎల్.బి.నగర్
Cinépolis మంజీరా మాల్ - కూకట్‌పల్లి	ASIAN షా షహెన్‌షా ఏ/సి చింతల్
Cinépolis CCPL ఏ/సి - మల్కాజ్‌గిరి	ASIAN శ్రీదేవిమాల్ - హన్మకొండ
Cinépolis మంత్రామాల్ - అత్తాపూర్	GEETHA ASIAN ఉషాప్రసాద్ - నిజామాబాద్
TIVOLI కాంప్లెక్స్ ఏ/సి - సికింద్రాబాద్	INDRA స్వప్నమాల్ ఏ/సి - బీదర్
Cine Planet మల్టీప్లెక్స్ ఏ/సి - కొంపల్లి	

షమా ఏ/సి - జహనుమా	యాదగిరి - సంతోష్‌నగర్
ప్రియా 70 ఏ/సి - మల్లేపల్లి	సెన్సేషన్ ఇన్సోమ్నియా - ఖైరతాబాద్
శ్రీసాయిరాజా - ముషీరాబాద్	మరియు మీ అభిమాన థియేటర్లలో

నేడే చూడండి



తెలుగు వెర్షన్

సప్తగిరి 70 ఎంఎం ఏ/సి - ఆర్.టి.సి.క్రాస్‌రోడ్స్ 11.00,2.00,6.00,9.00

శ్రీక్రిష్ణ - మహబూబ్‌నగర్ | తిరుమల - కరీంనగర్ | ఆదిత్య 70 ఎంఎం - ఖమ్మం

ఇంగ్లీష్ వెర్షన్

తారకరామ 70 ఎంఎం ఏ/సి - కాచిగూడ 11.00,2.00,6.00,9.00

ప్రసాద్ మల్టీప్లెక్స్ - ఎన్.టి.ఆర్ గార్డెన్ 12.00,2.30,5.00,10.45	సినీపోలీస్ మంజీరామాల్ - కూకట్‌పల్లి 11.30,2.10,4.55,7.40,10.20	సినీటౌన్ ఏ/సి - మియాపూర్ 11.30AM & 6.30PM
పివిఆర్ ఫోరంమాల్ - కూకట్‌పల్లి 11.00,1.35,2.55,4.50,7.45,10.40	సినీపోలీస్ మంత్రమాల్ - అంత్తాపూర్ 11.40,2.00,4.55,7.25,9.45	టివోలీ సినిమాస్ - సికింద్రాబాద్ 11.00AM & 4.30PM
పివిఆర్ సెంట్రల్‌మాల్ - పంజాగుట్ట 11.10,1.40,5.00,10.20	సినీపోలీస్ సిసిపిఎల్ - మల్కాజ్‌గిరి 12.00,2.20,4.55,7.50,9.50	ఏషియన్ ఎంక్యూబ్ - అత్తాపూర్ 11.00AM & 7.45PM
పివిఆర్ ఇన్‌ఆర్బిట్‌మాల్ - మాదాపూర్ 10.30,2.25,7.40,10.30	బిగ్‌సినిమాస్ - అమీర్‌పేట 11.30,5.00,10.50PM	ఏషియన్ సినీస్క్వేర్ ఏ/సి - ఉప్పల్ 1.50 & 10.40PM
పివిఆర్ ఆర్.కె కాంప్లెక్స్ - బంజారాహిల్స్ 1.35 & 8.00PM	బిగ్‌సినిమాస్ లియోనియో - శామీర్‌పేట్ 12.00,5.20,10.40PM	ఏషియన్ లక్ష్మీకళ సినీప్రైడ్ - మూసాపేట 2.30 & 9.20PM
ఐనాక్స్ జివికె మాల్ - బంజారాహిల్స్ 10.35,2.10,5.30,7.45,11.00	మీరజ్ శాలినీశివాని - దిల్‌సుఖ్‌నగర్ 5.10,7.50,10.30PM	ఏషియన్ శ్రీదేవి మాల్ - హన్మకొండ
ఐనాక్స్ ఎంపి మాల్ - కాచిగూడ 10.20,3.05,8.00,10.20	సినీప్లానెట్ ఏ/సి - కొంపల్లి 11.00AM & 10.25PM	ఏషియన్ గీతా ఉషాప్రసాద్ - నిజామాబాద్
		ఎస్2 సినిమాస్ మల్టీప్లెక్స్ - వరంగల్

హిందీ వెర్షన్:

సంతోష్ 70 ఎంఎం - అబిడ్స్ 11.30,2.30,6.15,9.15	శ్రీరామా ఏ/సి - బహదూర్‌పుర 11.30,2.30,6.00,9.00

ఇంద్ర స్వప్న మాల్ - బీదర్ | ముక్తా ఎ2 సినిమాస్ - గుల్బర్గా | శెట్టి మల్టీప్లెక్స్ - గుల్బర్గా | మీరజ్ సినిమా - గుల్బర్గా

A WARNER BROS. PICTURES RELEASE

RAGHUVARAN IS BACK

ఈనెల 25న బ్రహ్మాండమైన విడుదల



సప్తగిరి 70 ఎంఎం ఎ/సి ఆర్.టి.సి క్రాస్ రోడ్స్

రాఘవేంద్ర 35 ఎంఎం ఎ/సి - మల్కాజ్‌గిరి
కుమార్ 70 ఎంఎం ఎ/సి - కాచిగూడ
శ్రీరమణ కాంప్లెక్స్ ఎ/సి - అంబర్‌పేట్
సంతోష్ 70 ఎంఎం ఎ/సి - అబిడ్స్
అంబ 70 ఎంఎం ఎ/సి - మెహిదీపట్నం
విజేత 70 ఎంఎం ఎ/సి - బోరబండ
SVC **మహాలక్ష్మి** కాంప్లెక్స్ ఎ/సి - కొత్తపేట్
శారద 70 ఎంఎం ఎ/సి - కాప్రా
SV సినీస్క్వేర్ 70 ఎంఎం ఎ/సి - పటాన్‌చెరు
సెన్సేషన్ కాంప్లెక్స్ ఎంఎం ఎ/సి - ఖైరతాబాద్

లక్ష్మీకళ - మూసాపేట్
సినీస్క్వేర్ ఎ/సి - ఉప్పల్
జిపిఆర్ ఎ/సి - కూకట్‌పల్లి
ఎంక్యూబ్ ఎ/సి - అత్తాపూర్
రాధిక ఎ/సి - కాప్రా
శివగంగ - దిల్‌సుఖ్‌నగర్
షా షహెన్‌షా ఎ/సి - చింతల్
PRASADS మల్టీప్లెక్స్ - ఎన్.టి.ఆర్ గార్డెన్
PVR ఇన్ ఆర్బిట్‌మాల్ - మాదాపూర్
PVR ఆర్.కె. కాంప్లెక్స్ - బంజారాహిల్స్
PVR సెంట్రల్ మాల్ ఎ/సి - పంజాగుట్ట
PVR ఫోరం మాల్ ఎ/సి - కూకట్‌పల్లి
INOX జి.వి.కె. మాల్ - బంజారాహిల్స్
INOX ఎం.పి మాల్ ఎ/సి - కాచిగూడ
బిగ్‌సినిమాస్ ఎ/సి - అమీర్‌పేట్
లియోనియో ఎ/సి - శామీర్‌పేట్
Cinépolis మంజీరా మాల్ ఎ/సి - కూకట్‌పల్లి
Cinépolis CCPL ఎ/సి - మల్కాజ్‌గిరి
Cinépolis మంత్రామాల్ - అత్తాపూర్
TIVOLI కాంప్లెక్స్ ఎ/సి - సికింద్రాబాద్
Cine Planet మల్టీప్లెక్స్ ఎ/సి - కొంపల్లి
మీరజ్ శాలిని శివాని - దిల్‌సుఖ్‌నగర్
కాంప్లెక్స్ ఎ/సి - కాటేదాన్
ఎ/సి - ఇ.సి.ఐ.ఎల్ క్రాస్ రోడ్
Cinetown సినీటౌన్ ఎ/సి - మియాపూర్
MULTIPLEX విజయలక్ష్మి ఎ/సి - ఎల్.బి.నగర్
ASIAN శ్రీదేవిమాల్ - హన్మకొండ
GEETHA ASIAN ఉషాప్రసాద్ - నిజామాబాద్
ప్రతీమ ఎ/సి - కరీంనగర్
ఎస్2 సినిమాస్ - వరంగల్

తిరుమల - కరీంనగర్
ప్రతిమ - కరీంనగర్
దుర్గ ఎ/సి - జగిత్యాల
శ్రీనివాస - గోదావరిఖని
ఆదిత్య ఎ/సి - ఖమ్మం
విశ్వరూప - కొత్తగూడెం
వేణుగోపాల్ - పాల్వంచ
సాగర్ డీలక్స్ - మెదక్
సంతోష్ - రామాయంపేట
అశోక ఎ/సి - కల్వకుర్తి
అలంకార్ - సూర్యాపేట్
వెంకట్రామ - వరంగల్
సాంబవి - ఖాజిపేట్
సంతోష్ - రామయంపేట్
సాయిరాం - పోచంపల్లి
వెంకటలక్ష్మీ ఎ/సి - చర్ల
వెంకటేశ్వర - తిరుమలగిరి
వెంకటేశ్వర - మర్రిపెడ

మరియు మీ అభిమాన థియేటర్లలో

GLOBAL CINEMAS

వినాయక చవితి శుభాకాంక్షలతో... "పెళ్ళిచూపులు" ఫేమ్ "విజయ్ దేవరకొండ" నటించిన **YOUTHFUL ENTERTAINER**

ఈనెల 25న బ్రహ్మాండమైన విడుదల



శ్రీమయూరి 70 ఎంఎం ఎ/సి ఆర్.టి.సి క్రాస్ రోడ్స్

తారకరామా 70 ఎంఎం ఎ/సి - కాచిగూడ

రాజధాని కాంప్లెక్స్ ఎ/సి - దిల్‌సుఖ్‌నగర్

PRASADS మల్టీప్లెక్స్ - ఎన్.టి.ఆర్ గార్డెన్
PVR ఇన్ ఆర్బిట్‌మాల్ - మాదాపూర్
PVR ఆర్.కె. కాంప్లెక్స్ - బంజారాహిల్స్
PVR సెంట్రల్ మాల్ ఎ/సి - పంజాగుట్ట
PVR ఫోరం మాల్ ఎ/సి - కూకట్‌పల్లి
INOX జి.వి.కె. మాల్ - బంజారాహిల్స్
INOX ఎం.పి మాల్ ఎ/సి - కాచిగూడ
బిగ్‌సినిమాస్ ఎ/సి - అమీర్‌పేట్
లియోనియో ఎ/సి - శామీర్‌పేట్
Cinépolis మంజీరా మాల్ ఎ/సి - కూకట్‌పల్లి

Cinépolis CCPL ఎ/సి - మల్కాజ్‌గిరి
Cinépolis మంత్రామాల్ - అత్తాపూర్
TIVOLI కాంప్లెక్స్ ఎ/సి - సికింద్రాబాద్
Cine Planet మల్టీప్లెక్స్ ఎ/సి - కొంపల్లి
మీరజ్ శాలిని శివాని - దిల్‌సుఖ్‌నగర్
ఎ/సి - ఇ.సి.ఐ.ఎల్ క్రాస్ రోడ్
ASIAN సినీస్క్వేర్ ఎ/సి - ఉప్పల్
LAXMIKALA CINEPRIDE లక్ష్మీకళ - మూసాపేట్
ASIAN జిపిఆర్ ఎ/సి - కూకట్‌పల్లి
ASIAN ఎంక్యూబ్ ఎ/సి - అత్తాపూర్

ASIAN రాధిక ఎ/సి - కాప్రా
ASIAN శివగంగ - దిల్‌సుఖ్‌నగర్
Cinetown సినీటౌన్ ఎ/సి - మియాపూర్
MULTIPLEX విజయలక్ష్మి ఎ/సి - ఎల్.బి.నగర్
షా షహెన్‌షా ఎ/సి - చింతల్
ASIAN శ్రీదేవిమాల్ - హన్మకొండ
GEETHA ASIAN ఉషాప్రసాద్ - నిజామాబాద్
ప్రతీమ ఎ/సి - కరీంనగర్
ఎస్2 సినిమాస్ - వరంగల్

సత్యం ఎ/సి - అమీర్‌పేట్
భ్రమరాంబ - కూకట్‌పల్లి
శ్రీలక్ష్మి ఎ/సి - కర్మన్‌ఘాట్
శ్రీరాములు - మూసాపేట్
లక్ష్మి 70 ఎ/సి - శంషాబాద్
వైజయంతి ఎ/సి - నాచారం
ALANKAR **అలంకార్** - లంగర్‌హౌజ్
సూపర్ ఎ/సి - బాలాపూర్
శ్రీదేవి/శ్రీలత కాంప్లెక్స్ - ఆర్.సి.పురం
రాఘవేంద్ర కాంప్లెక్స్ - మల్కాజ్‌గిరి
రాజ్యలక్ష్మి ఎ/సి - ఉప్పల్


శ్రీరామా ఎ/సి - బహదూర్‌పుర
స్వప్న కాంప్లెక్స్ ఎ/సి - కాటేదాన్
BRహైటెక్ ఎ/సి - మాదాపూర్
విమల్ 70 ఎ/సి - బాలానగర్
సాయిరంగ - మియాపూర్
శ్రీరమణ కాంప్లెక్స్ - అంబర్‌పేట్
SVC **మహాలక్ష్మి** కాంప్లెక్స్ - కొత్తపేట
SVC **ఈశ్వర్** - అత్తాపూర్
శ్రీదేవి ఎ/సి - చిలకలగూడ
శ్రీలక్ష్మి కళామందిర్ - అల్వాల్
సెన్సేషన్ సన్‌షైన్ - ఖైరతాబాద్

INDIRA CINEMAS **రామకృష్ణ** 70 - అబిడ్స్
శ్రీసాయిపూజ - సూరారం
MUKTA A2 **రామకృష్ణ** 35 - అబిడ్స్
రుక్మిణి ఎ/సి - పటాన్‌చెరు
సంతోష్ ఎ/సి - ఇబ్రహీంపట్నం
శివరంజిని - ఇస్నాపూర్
జ్యోతి ఎ/సి - ఐడిఎబొల్లారం
రంగా ఎ/సి - జీడిమెట్ల

మరియు మీ అభిమాన థియేటర్లలో

KFC ENTERTAINMENT

విజయవంతమైన 2వ వారం




శాంతి 70 ఎంఎం ఎ/సి - నారాయణగూడ 11.15,2.15,6.00,9.00

అర్జున్ 70 ఎంఎం ఎ/సి - కూకట్‌పల్లి 11.30,2.30,6.30,9.30
రాజధాని కాంప్లెక్స్ ఎ/సి - దిల్‌సుఖ్‌నగర్ 11.00,2.00,6.00,9.00
ప్రశాంత్ 70 ఎంఎ ఎ/సి - సికింద్రాబాద్ 11.00,2.00,6.00,9.00

ASIAN LAKSHMIKALA CINEPRIDE - మూసాపేట్ 11.15,2.30,6.15,9.30
ASIAN MULTIPLEX KUKATPALLY - కూకట్‌పల్లి 10.40,1.30,7.30,10.30
ASIAN CINEMAS అత్తాపూర్ 10.40,1.40,4.20,7.40,10.30
ASIAN RADHIKA కాప్రా 10.30,1.25,7.25,10.30
ASIAN SHIVA GANGA దిల్‌సుఖ్‌నగర్ 11.15,6.00,9.00
ASIAN - ఉప్పల్ 10.30,1.30,4.40,7.20,10.20
ASIAN SHAH SHAHENSHAH ఎ/సి - చింతల్ 11.15,6.15
PRASADS 10.45,2.30,5.00,7.30,10.30
PVR 10.20,1.30,4.40,7.50,11.00
PVR బంజారాహిల్స్ - 10.30,7.30,11.00
PVR ఎ/సి - 10.20,1.30,7.50,11.00
PVR 10.20,11.15,1.30,4.40,7.50,10.20,11.00
INOX 11.15,1.00,4.10,7.25,10.40
INOX 10.50,12.55,4.00,7.05,10.10
Cinemas AMEERPET 10.10,4.00,7.10,10.20
Cinemas SHAMEERPET ఎ/సి - 10.50,4.30,7.10,10.30
Cinépolis KUKATPALLY 11.10,1.50,4.30,7.15,10.25
Cinépolis CCPL - MALKAJGIRI 10.10,1.15,4.20,7.25,10.30
Cinépolis ATTAPUR 10.40,1.40,4.20,7.40,10.30
TIVOLI SECUNDERABAD ఎ/సి - 1.20,7.00,10.15
Cine Planet కోంపల్లి 10.30,1.30,4.30,7.30,10.20
11.30,2.30,8.00,11.00
ఇసిఐఎల్ క్రాస్ రోడ్స్ 2.00,6.15,9.00
MULTIPLEX BVK L.B.NAGAR 11.00,4.30,7.30,10.00
ASIAN - హన్మకొండ 10.40,1.40,4.40,7.30,10.25
GEETHA ASIAN - నిజామాబాద్ 10.30,1.30,4.20,7.20,10.30
\- వరంగల్ 12.45,3.55,7.05,10.15
SVC ప్రతిమ - కరీంనగర్ 11.00,7.35

SVC **మహాలక్ష్మి** కాంప్లెక్స్ - కొత్తపేట 11.15,2.15 PM
రాఘవేంద్ర కాంప్లెక్స్ - మల్కాజ్‌గిరి 11.15,2.15,6.15,9.15
సంపూర్ణ - వనస్థలిపురం 11.15,2.15,6.15,9.15
శ్రీదేవి - రామచంద్రాపురం 11.15,2.15,6.15,9.15
శ్రీరమణ కాంప్లెక్స్ - అంబర్‌పేట 11.00,2.00,6.00,9.00
నాగేంద్ర - కర్మన్‌ఘాట్ 12.00,3.00,7.00,10.00
రాజ్యలక్ష్మి ఎ/సి - ఉప్పల్ 11.00,2.00,6.00,9.00
రంగ 70 ఎ/సి - జీడిమెట్ల 11.00,2.00,6.00,9.00
శారద 70 ఎ/సి - కాప్రా 11.00,2.00,6.00,9.00
స్వప్న 70 ఎంఎం ఎ/సి - కాటేదాన్ 11.15,6.00,9.00
అలంకార్ - లంగర్‌హౌజ్ 11.00,2.00,6.00,9.00
సాయిరంగ - మియాపూర్ 11.00,2.00,6.00,9.00
సెన్సేషన్ ఇన్సోమ్నియ - ఖైరతాబాద్ 11.00,2.00,6.00,9.00
నర్తకి 70 ఎ/సి - అల్వాల్ 11.30,2.30,6.30,9.30
ఆరాధన ఎ/సి - తార్నాక 11.00,2.00,6.00,9.00
BR హైటెక్ - మాదాపూర్ 11.00,2.00,6.00,9.00
విజేత 70 ఎ/సి - బోరబండ 11.00,2.00,6.00,9.00
సూపర్ ఎ/సి - బాలాపూర్ 11.00,2.00,6.00,9.00
రుక్మిణి ఎ/సి - పటాన్‌చెరు 11.00,2.00,6.00,9.00
సంతోష్ - ఇబ్రహీంపట్నం 11.00,2.00,6.00,9.00
శ్రీప్రేమ ఎ/సి - తుక్కుగూడ 11.00,2.00,6.00,9.00



సంధ్య 70 ఎంఎం ఎ/సి- ఆర్.టి.సి క్రాస్ రోడ్స్ 11.00,2.00,6.00,9.00

భ్రమరాంబ - కూకట్‌పల్లి 11.15,2.30,6.15,9.30
రాజధాని కాంప్లెక్స్ - దిల్‌సుఖ్‌నగర్ 11.15,2.15,6.15,9.15

PRASADS ఎన్.టి.ఆర్ గార్డెన్స్ - 1.45,8.15
PVR మాదాపూర్ - 11.05,2.10,7.45
PVR బంజారాహిల్స్ - 10.25,4.25
PVR పంజాగుట్ట - 12.00,4.10
PVR 10.35,1.15,7.25,10.15
INOX బంజారాహిల్స్ - 4.25,10.25
INOX కాచిగూడ - 4.30,10.30
Cinemas AMEERPET అమీర్‌పేట్ - 10.20,5.00
Cinemas SHAMEERPET శామీర్‌పేట్ - 2.20,7.50
Cinépolis కూకట్‌పల్లి ఎ/సి - 1.55,7.30
Cinépolis మల్కాజ్‌గిరి - 11.10,5.00,10.55
Cinépolis అత్తాపూర్ ఎ/సి - 1.55,7.30
ASIAN కూకట్‌పల్లి - 1.40,7.40
ASIAN అత్తాపూర్ ఎ/సి - 1.40,7.20
ASIAN RADHIKA కాప్రా ఎ/సి - 4.40,10.40
ASIAN ఉప్పల్ - 10.50,4.30,10.30
Cine Planet కోంపల్లి - 1.25,4.15,10.15
\- దిల్‌సుఖ్‌నగర్ 10.45,5.15
ఇ.సి.ఐ.ఎల్ క్రాస్ రోడ్ 11.15,6.15
MULTIPLEX ఎ/సి - 2.00,4.40,7.30
ASIAN హన్మకొండ - 1.40,7.40
GEETHA ASIAN నిజామాబాద్ - 1.30,10.20
SVC కరీంనగర్ - 6.15,9.15
వరంగల్ - 12.40,3.45,9.20

లక్ష్మీకళ ఎ/సి - మూసాపేట 11.15,2.45,6.15,9.45
టివోలి ఎక్స్‌ట్రీమ్ - సికింద్రాబాద్ 2.00,4.50,7.40
సినీటౌన్ మల్టీప్లెక్స్ ఎ/సి - మియాపూర్ 2.15,9.45
గంగ మల్టీప్లెక్స్ ఎ/సి - దిల్‌సుఖ్‌నగర్ 2.15PM
షెహన్ షా 70 ఎ/సి - హెచ్ఎంటి చింతల్ 2.30,9.30
రాఘవేంద్ర - మల్కాజ్‌గిరి 11.152.15,6.15,9.15
శ్రీలత - రామచంద్రాపురం 11.15,2.15,6.15,9.15
శ్రీనివాస 70 ఎ/సి - ఉప్పల్ 11.00,2.00,6.00,9.00
స్వప్న 35 ఎంఎం ఎ/సి - కాటేదాన్ 11.15,2.15,6.00
జగదాంబ ఎ/సి - ఘట్‌కేసర్ 11.00,2.00,6.00,9.00
కృష్ణ సినిమా - అలియాబాద్ 11.00,2.00,6.00,9.00
సెలక్ట్ ఎ/సి - మచ్చబొల్లారం 12.00,3.00,7.00,10.00
జ్యోతి ఎ/సి - ఐడిఎ బొల్లారం 11.00,2.00,6.00,9.00
శ్రీరమణ కాంప్లెక్స్ - అంబర్‌పేట 11.00,2.00,6.00,9.00
విమల్ ఎ/సి - బాలానగర్ 11.00,2.00,6.00,9.00
శ్రీదేవి ఎ/సి - చిలకలగూడ 11.15,2.15,6.15,9.15
లక్ష్మీ కళామందిర్ ఎ/సి - అల్వాల్ 11.30,2.30,6.30,9.30
కృష్ణ సినిమా - నాగారం 11.00,2.00,6.00,9.00
ముకుంద్ ఎ/సి - మేడ్చల్ 11.00,2.00,6.00,9.00



దేవి 70 ఎంఎం ఎ/సి - ఆర్.టి.సి క్రాస్ రోడ్స్
11.00,2.15,5.45,9.15
Enjoy 4k Digital Projection & Dolby Atmos Sound System

SVC Cinemas **మహాలక్ష్మి** - కొత్తపేట్ 11.00,2.00,6.15,9.15

శివపార్వతి - కూకట్‌పల్లి 11.15,2.15,6.15,9.15

వెంకటాద్రి - దిల్‌సుఖ్‌నగర్ 11.15,2.15,6.15,9.15

PRASADS 1.00,3.30,8.15,10.45
PVR INORBIT MALL 11.35,2.20,7.35,10.20
PVR RK COMPLEX బంజారాహిల్స్ 1.50,7.45,11.00
PVR CENTRAL MALL - పంజాగుట్ట 4.55,7.40,10.20
PVR FORUM MALL 11.10,1.50,5.00,7.35,10.50
INOX GVK 11.00,4.40,7.20,10.00
INOX - కాచిగూడ 10.20,5.25,9.50
BIG Cinemas AMEERPET ఎ/సి - 11.00,1.50,7.40
BIG Cinemas SHAMEERPET - శామీర్‌పేట్ 1.50,7.40
Cinépolis KUKATPALLY - కూకట్‌పల్లి 11.40,2.15,7.50
Cinépolis CCPL - MALKAJGIRI - 11.00,2.20,7.55,10.45
Cinépolis ATTAPUR ఎ/సి - 11.10,2.00,7.35
Cine Planet - కొంపల్లి 10.50,4.00,7.40
Miraj ఎ/సి - 11.40,2.20,7.40
T ఇ.సి.ఐ.ఎల్ 11.15,2.15,9.15
ASIAN CINE SQUARE ఉప్పల్ 11.00,4.50,7.50
ASIAN MULTIPLEX - కూకట్‌పల్లి 10.50,4.50
ASIAN - అత్తాపూర్ 4.40,10.40
ASIAN RADHIKA రాధిక - కాప్రా 1.50,7.40
MULTIPLEX BVK L.B.NAGAR ఎ/సి - 11.15,4.45,10.15
ASIAN శ్రీదేవి - హన్మకొండ
GEETHA ASIAN ఎ/సి - నిజామాబాద్
SVC ప్రతిమ ఎ/సి - కరీంనగర్

లక్ష్మీకళా సినీప్రైడ్ - మూసాపేట్ 11.15,2.30,9.30
టివోలి ఎక్స్‌ట్రీమ్ - సికింద్రాబాద్ 1.50,4.30,7.10
సినీటౌన్ - మియాపూర్ 11.30,6.30,9.30
గంగ ఎ/సి - గడ్డిఅన్నారం 2.15,9.15
షెహన్ షా - హెచ్ఎంటి చింతల్ 11.30AM
స్వప్న - అబిడ్స్ 11.30,2.30,6.00,9.00
గోకుల్ - ఎర్రగడ్డ 11.15,2.15,6.15,9.15

అంబ - మెహిదీపట్నం 11.15,2.15,6.15,9.15
సెన్సేషన్ సన్‌షైన్ - ఖైరతాబాద్ 11.00,2.00,6.00,9.00
సాయిపూజ - సూరారం 11.00,2.00,6.00,9.00

శుక్రవారం నుండి:
SVR శివశక్తి 70 ఎంఎం ఎ/సి - కాప్రా
సెలక్ట్ 70 ఎంఎం ఎ/సి - మచ్చబొల్లారం

జెమిని కాంప్లెక్స్ - వరంగల్
సుందర్ మ్యాక్స్ - ఖమ్మం
రేపటి నుండి:
సీతారామా - మణుగూరు

సాయికృష్ణ - కరీంనగర్
శ్రీనివాస - మహబూబ్‌నగర్
శుక్రవారం నుండి:
వెంకటేశ్వర - నల్గొండ

శ్రీదేవి ఎ/సి - నిజామాబాద్
కృష్ణప్రియ ఎ/సి - కోదాడ
రంగా 70 ఎ/సి - వనపర్తి
భవాని ఎ/సి - పరిగి

దుర్గా కళామందిర్ - జగిత్యాల
విశ్వరూప ఎ/సి - కొత్తగూడెం
కేజేఆర్ - భువనగిరి
బాలాజీ - సిద్దిపేట

తెలుగు ప్రేక్షకుల్ని ఫిదా చేస్తున్న BLOCKBUSTER



సుదర్శన్ 35 - ఆర్.టి.సి. క్రాస్ రోడ్స్
11.15,2.15,6.15,9.15
Enjoy 4k Digital Projection & Dolby Atmos Sound System

PRASADS 11.30,5.00,8.15
PVR - మాదాపూర్ 1.00,7.25
PVR - బంజారాహిల్స్ 4.00PM
PVR - పంజాగుట్ట 11.00AM, 7.15PM
PVR - కూకట్‌పల్లి 11.00,7.45,10.30
BIG Cinemas AMEERPET ఎ/సి - అమీర్‌పేట్ 7.30PM
Cinépolis KUKATPALLY ఎ/సి - కూకట్‌పల్లి 4.50PM
Cinépolis CCPL - MALKAJGIRI - మల్కాజ్‌గిరి 4.40PM
Cinépolis ATTAPUR - అత్తాపూర్ 7.35PM
TIVOLI SECUNDERABAD 11.00,10.00PM
Cine Planet - కొంపల్లి 1.50,7.40PM
Miraj మీరజ్ - దిల్‌సుఖ్‌నగర్ 4.40PM
ASIAN CINE SQUARE - ఉప్పల్ 1.45,7.45
T ఇసిఐఎల్ - 2.15,9.15
INOX - బంజారహిల్స్ 2.25,7.25
INOX ఎంపి - కాచిగూడ 4.20PM
ASIAN MULTIPLEX - కూకట్‌పల్లి 7.30PM
ASIAN - అత్తాపూర్ 1.30PM
ASIAN RADHIKA - కాప్రా 1.40,7.30
ASIAN SHIVA GANGA - దిల్‌సుఖ్‌నగర్ 2.00,6.00
MULTIPLEX BVK L.B.NAGAR - ఎల్‌బినగర్ 2.00,7.30
Cinetown - మియాపూర్ 2.30PM
ASIAN - హన్మకొండ - 4.50PM
GEETHA ASIAN నిజామాబాద్ - 4.40PM
ఎస్2 సినిమాస్ - 2.05,7.35

లక్ష్మీకళా సినీప్రైడ్ - మూసాపేట్ 11.30,2.30,6.15
విశ్వనాథ్ - కూకట్‌పల్లి 11.45,2.45,6.45,9.45
మెగా - దిల్‌సుఖ్‌నగర్ 11.15,2.15,6.15,9.15
శ్రీలక్ష్మి - కర్మన్‌ఘాట్ 12.00,3.00,7.00,10.00
జ్యోతి - ఆర్.సి.పురం 11.15,2.15,6.15,9.15
శ్రీసాయిరాం - మల్కాజ్‌గిరి 11.00,2.00,6.00,9.00
సుష్మ - వనస్థలిపురం 11.15,2.15,6.15,9.15
మహేశ్వరి- మహేశ్వరం 11.00,2.00,6.00,9.00

SVC **ప్రతిమ** - కరీంనగర్ | SVC **దేవి** - జనగాం | SVC **రామకృష్ణ** - షాద్‌నగర్

వరంగల్
రామ్ ఎ/సి - వరంగల్
అమృత - హన్మకొండ
జయశ్రీ ఎ/సి - నర్సంపేట్

ఖమ్మం
వినోద ఎ/సి - ఖమ్మం
దుర్గా ఎ/సి - కొత్తగూడెం
ఉదయ్‌భాస్కర్ - భద్రాచలం
బాలాజీ ఎ/సి - సత్తుపల్లి
సీతారామా - మణుగూరు

కరీంనగర్
తిరందాజ్ - కరీంనగర్
న్యూఅశోక - గోదావరిఖని
బాలాజీ ఎ/సి - జగిత్యాల

నిజామాబాద్
విజయ ఎ/సి - నిజామాబాద్
ప్రియా ఎ/సి - కామారెడ్డి
మహేశ్వరి - బాన్సువాడ
వెంకటేశ్వర - ఆర్మూర్
వెంకటేశ్వర - బోధన్

మహబూబ్‌నగర్
తిరుమల కాంప్లెక్స్ - మహబూబ్‌నగర్
శ్రీనివాస ఎ/సి - వనపర్తి
వెంకటేశ్వర - గద్వాల్
బాబా - నారాయణ్‌పేట్
శ్రీనివాస ఎ/సి - జడ్చర్ల
పరమేశ్వరి - కొత్తకోట

నల్గొండ
తిరుమల ఎ/సి- నల్గొండ
శ్రీనివాస - మిర్యాలగూడ
తిరుమల - సూర్యాపేట్
వసుంధర - భువనగిరి
రంగ ఎ/సి - కోదాడ

ఆదిలాబాద్
మహేశ్వరి - ఆదిలాబాద్
శ్రీనివాస - మంచిర్యాల
నారాయణ ఎ/సి - నిర్మల్

మెదక్
సీతారామ ఎ/సి- సిద్దిపేట
రుక్మిణి ఎ/సి - సంగారెడ్డి
మోహన్ -జహీరాబాద్

రంగారెడ్డి
లక్ష్మి ఎ/సి - తాండూర్
భవాని ఎ/సి - పరిగి

ముగిసిన అంతర్ జిల్లాల అథ్లెటిక్స్ పోటీలు

● అట్టహాసంగా రెండో రోజు ముగిసిన వేడుకలు ● క్రీడాకారులను అన్ని రకాల ఆదుకుంటాం : కుమరం భీం ట్రాన్స్‌పోర్టు అధికారి శ్యాం నాయక్


సమావేశంలో మాట్లాడుతున్న డీటీవో శ్యాంనాయక్


5 కె రన్‌లో పాల్గొన్న క్రీడాకారులు


ట్రిపుల్ జంప్ చేస్తున్న క్రీడాకారుడు

కాగజ్‌నగర్ : కాగజ్‌నగర్ పట్టణంలోని అంతర్ జిల్లాల నవోదయ అథ్లెటిక్స్, సైన్స్ ఫెయిర్ పోటీలు మంగళవారంతో ముగిశాయి. ఉదయం జావెలింగ్ త్రో, లాంగ్ జంప్, 100 మీటర్ల పరుగు పందెం, 800 ట్రాక్ మీటర్లు, 5 కిలోమీటర్ల పరుగు పందెం, హార్డిల్స్, ట్రిపుల్ జంప్, షాట్‌పుట్ పోటీలు నిర్వహించారు. ఈ పోటీలు సాయంత్రం వరకు సాగాయి.

అనంతరం ముగింపు ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన వివిధ కార్యక్రమాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. కుమరం భీం జిల్లా ట్రాన్స్‌పోర్టు అధికారి శ్యాం నాయక్ మాట్లాడుతూ క్రీడాకారులు తమ లక్ష్యాలను అధిగమించేందుకు పట్టుదలతో కృషి చేయాలన్నారు. దీంతో రాష్ట్ర స్థాయికి గుర్తింపు వస్తోందన్నారు. విద్యార్థి దశ నుంచి ప్రతి ఒక్కరు చదువుతో పాటు క్రీడల్లో కూడా రాణించాలన్నారు. క్రీడల వల్ల శరీర దృఢత్వం ఏర్పడుతుందన్నారు. అంతేకాకుండా చక్కటి ఆరోగ్యవంతంగా ఉంటారన్నారు. దీంతో చదువులపై ప్రత్యేక దృష్టి సారించేందుకు అవకాశాలుంటాయన్నారు. లయన్స్ క్లబ్ జోన్ ఛైర్మన్ డాక్టర్ శ్రీనివాస్ మాట్లాడుతూ విద్యార్థులు చిన్నప్పటి నుంచి చక్కటి లక్ష్యాలతో చదువులు కొనసాగించాలన్నారు. వీటితో పాటు క్రీడల్లో కూడా రాణించాలన్నారు. దీంతో జిల్లా, రాష్ట్ర స్థాయిలో వారికి మంచి గుర్తింపు వస్తోందన్నారు. మార్కెట్ కమిటీ ఛైర్‌పర్సన్ పద్మ సత్యనారాయణ మాట్లాడుతూ యువత చేతిలోనే బంగారు భవిష్యత్తు ఉంటుందన్నారు. విద్యార్థి దశ నుంచి అత్యున్నత లక్ష్యాలతో చదువాలన్నారు. ప్రతి ఒక్క విద్యార్థి కూడా చక్కటి లక్ష్యాలను ఏర్పాటు చేసుకోవాలన్నారు. ప్రిన్సిపాల్ చక్రపాణి మాట్లాడుతూ కుమరం భీం జిల్లాలో తొలిసారిగా అంతర్ జిల్లా నవోదయ విద్యాలయాల అథ్లెటిక్స్ మీట్, సైన్స్ ఫెయిర్ నిర్వహించటం చాలా సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమం విజయవంతానికి సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పీడీలు, నవోదయా విద్యాలయం సిబ్బంది, 9 జిల్లాల నుంచి వచ్చిన క్రీడాకారులు పాల్గొన్నారు.

విజేతలు వీరే..

అథ్లెటిక్స్ విభాగంలో అంతర్ జిల్లా నవోదయ స్థాయిలో గెలుపొందిన క్రీడాకారుల వివరాలను నిర్వాహకులు, ప్రిన్సిపాల్ మంగళవారం సాయంత్రం

అండర్-19 విభాగంలో డిస్క్ త్రో ఎల్.వెంకట్(వరంగల్) ప్రథమ, కె.పరుశురాం(మహబూబ్‌నగర్) ద్వితీయ, బి.నిశిత్(మెదక్) తృతీయ, హైజంప్ విభాగంలో పి.సాయికుమార్(ఆదిలాబాద్) ప్రథమ, ఎం.సాయిప్రదీప్(రంగారెడ్డి) ద్వితీయ, 5 కిలోమీటర్ల పరుగు పందెంలో ఎ.కార్తిక్(ఆదిలాబాద్) ప్రథమ, వి.చంద్రశేఖర్(రంగారెడ్డి) ద్వితీయ, ఏ.పృథ్వీరాజ్(మెదక్) తృతీయ, 5 కిలోమీటర్ల నడకలో జె.ఉదయ్(వరంగల్) ప్రథమ, ఎన్.సాయి కార్తీక్(ఆదిలాబాద్) ద్వితీయ, 800 మీటర్ల విభాగంలో వై.బార్గవ్(నల్గొండ) ప్రథమ, ఎం.అకాష్(మెదక్) ద్వితీయ స్థానంలో నిలిచారు.

అండర్-19 బాలికల విభాగంలో లాంగ్ జంప్ యు.స్వర్ణలత(మెదక్) ప్రథమ, బీసీ మహేశ్వరీ(మహబూబ్‌నగర్) ద్వితీయ, ఆర్.సాయి ప్రసన్న(ఆదిలాబాద్) తృతీయలో నిలిచినట్లు ప్రిన్సిపాల్ తెలిపారు. డిస్క్ త్రోలో డి.లిఖిత(కరీంనగర్) ప్రథమ, డి.అఖిల(మహబూబ్‌నగర్) ద్వితీయ, 800 మీటర్ల ట్రాక్ ఈవెంట్‌లో టీ.గౌతమి(మహబూబ్‌నగర్) ప్రథమ, ఎం.విజయలక్ష్మి(ఆదిలాబాద్) ద్వితీయ, 200 మీటర్ల ట్రాక్ ఈవెంట్‌లో బి.నిహారిక(మహబూబ్‌నగర్) ప్రథమ, వి.మనుష(ఆదిలాబాద్) ద్వితీయ, షాట్‌పుట్‌లో కె.పవిత్ర(మెదక్) ప్రథమ, బీసీ మహేశ్వరీ(మహబూబ్‌నగర్) ద్వితీయ, ఏ.శిరిష(ఆదిలాబాద్) తృతీయ, ట్రిపుల్ జంప్ విభాగంలో కె.రవలి(మెదక్) ప్రథమ, బీసీ మహేశ్వరీ(మహబూబ్‌నగర్) ద్వితీయ, ఆర్.రాజేశ్వరీ(ఆదిలాబాద్) తృతీయ, హైజంప్‌లో లక్ష్మి బార్గవి(నల్గొండ) ప్రథమ, 100 మీటర్ల హార్డిల్స్ యు.స్వర్ణలత(మెదక్) ప్రథమ, 5 కిలో మీటర్ల పరుగు పందెంలో డి.అఖిల(మహబూబ్‌నగర్) ప్రథమ, స్థానంలో నిలిచినట్లు పేర్కొన్నారు.

అండర్-17 బాలుర విభాగంలో హై జంప్‌లో పి.అనీల్‌కుమార్(ఆదిలాబాద్) ప్రథమ, ఎం.జగపత్ నాయక్(మహబూబ్‌నగర్) ద్వితీయ, 100 మీటర్ల విభాగంలో కె.దినేష్(మహబూబ్‌నగర్) ప్రథమ, ఎల్.ఈశ్వర్(వరంగల్) ద్వితీయ, ఎస్.దత్తు(నిజామాబాద్) తృతీయ, 3 కిలోమీటర్ల రన్నింగ్ విభాగంలో కుమార్ శంకర్(రంగారెడ్డి) ప్రథమ, జి.అఖిల్(వరంగల్) ద్వితీయ, ఎం.జగపతినాయక్(మహబూబ్‌నగర్) తృతీయ, లాంగ్ జంప్ విభాగంలో ఎం.కృష్ణ(నల్గొండ) ద్వితీయ, బయాఖాన్(రంగారెడ్డి) తృతీయ స్థానాల్లో చోటు దక్కించుకున్నట్లు పేర్కొన్నారు.

మిగితా గెలుపొందిన వారి జాబితా వివరాలు సంబంధిత అధికారులకు అందజేస్తున్నట్టు ప్రకటించారు.

విద్యుత్ స్తంభాలకు అల్లుకున్న తీగ..


కాగజ్‌నగర్ నవోదయలోని విద్యుత్ స్తంభాలకు అల్లుకున్న తీగ

కాగజ్‌నగర్ పట్టణంలోని నవోదయ విద్యాలయంలో పలు విద్యుత్ స్తంభాలకు తీగ మొక్కలు అల్లుకున్నాయి. దీంతో ఎప్పుడు ఎం జరుగుతోందో తెలియని పరిస్థితి నెలకొంది. ఇప్పటికైనా ట్రాన్స్‌కో అధికారులు వెంటనే స్పందించి వీటిని తొలగించాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు. - కాగజ్‌నగర్

ఘనంగా చిన్న పొలాల పండగ


కలపతో తయారు చేసిన ఎడ్లబండ్లతో ప్రదర్శనగా వెళ్తున్న చిన్నారులు

ఆసిఫాబాద్ : పొలాల అమావాస్యను పురస్కరించుకుని మంగళవారం చిన్నపొలాల పండగను ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా చిన్నారులు నూతన వస్త్రాలు ధరించి కలపతో తయారు చేసిన ఎడ్లబండ్లతో పట్టణంలోని పలు వీధుల గుం డా ర్యాలీ నిర్వహించారు. అనంతరం గాంధీ చౌక్‌లోని అంకమరాజు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఏటేటా తగ్గుతున్న కార్మికులు

● 2012లో 63,429 మంది ఓటర్లు ● 2017 జూలై నాటికి 55,376

(ఆంధ్రజ్యోతి-మంచిర్యాల)

సింగరేణి కాలరీస్‌లో ఐదేళ్లలో ఓటర్ల సంఖ్య (కార్మికుల సంఖ్య) భారీగా తగ్గింది. 2012 జూన్ 28న జరిగిన గుర్తింపు ఎన్నికల్లో 63,429 మంది ఓటర్లు ఉండగా 2017, జూలై నాటికి 55,376కు పడిపోయింది. 2016-17 సంవత్సరాలలో 5,500 మంది కొత్తగా రిక్రూట్ కావడం వల్ల ఈ సంఖ్య అక్కడ ఉంది. మంచిర్యాల, కుమరంభీం ఆసిఫాబాద్, జయశంకర్ భూపాలపల్లి, పెద్దపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాలలో మొత్తం 55,376 మంది కార్మికులు 11 ఏరియాల్లో పని చేస్తున్నారు.

ఓటర్ల జాబితాను మరోసారి సరిచేసి ఈ నెల 30న డిప్యూటీ చీఫ్ లేబర్ కమిషనర్, సింగరేణి ఎన్నికల రిటర్నింగ్ అధికారి శ్యాంసుందర్ ప్రకటించనున్నారు.

ప్రతిసారి ఎన్నికలు ఆలస్యం

సింగరేణిలో ఇప్పటి వరకు ఐదుసార్లు ఎన్నికలు జరగగా మూడుసార్లు ఏఐటీయూసీ, ఒకసారి ఐఎన్‌టీయూసీ, మరోసారి టీబీజీకేఎస్‌లు విజయం సాధించాయి. 1998 సెప్టెంబర్ 14న జరిగిన మొట్టమొదటి ఎన్నికల్లో ఏఐటీయూసీ విజయం సాధించి రెండేళ్ల పాటు గుర్తింపు సంఘంగా ఉంది. తిరిగి 2000ల సంవత్సరం ఫిబ్రవరి 11న జరిగిన ఎన్నికల్లో విజయం సాధించింది. అప్పుడు యూనియన్ గుర్తింపు కాల పరిమితి రెండు సంవత్సరాలే ఉంది. కాగా 2003 మే 9న జరిగిన గుర్తింపు ఎన్నికల్లో ఐఎన్‌టీయూసీ విజయం సాధించింది. అప్పటికి గుర్తింపుసంఘం కాల పరిమితిని నాలుగు సంవత్సరాలకు పెంచారు. తిరిగి 2007 ఆగస్టు 10న జరిగిన ఎన్నికల్లో ఏఐటీయూసీ విజయం సాధించి నాలుగు సంవత్సరాలు అధికార సంఘంగా కొనసాగింది. 2012 జూన్ 28న జరిగిన ఎన్నికల్లో టీబీజీకేఎస్ విజయం సాధించింది.

సింగరేణిలో గుర్తింపు ఎన్నికలు ప్రతిసారి అనుకున్న సమయానికి జరగడం లేదు. ప్రస్తుతం టీబీజీకేఎస్ జూన్ 2012 నుంచి అధికార సంఘంగా కొనసాగుతుండగా ఎన్నికలు 14 నెలలు ఆలస్యంగా జరుగుతున్నాయి. మరో వైపు మొదటిసారి ఐదు నెలలు, రెండోసారి మూడున్నర నెలలు, మూడోసారి మూడున్నర నెలలు, నాల్గవసారి 10 నెలలు ఆలస్యంగా ఎన్నికలు జరిగిన దాఖలాలున్నాయి.

జనవరి 19 నుంచి కాంట్రాక్టు కార్మికులకు పెంచిన వేతనాలు అమలు


మాట్లాడుతున్న కనీస వేతనాల సలహా మండలి ఛైర్మన్ ఆవుల గోవర్ధన్

జైపూర్: కాంట్రాక్టు కార్మికులకు జనవరి 19 నుంచి సవరించిన వేతనాలు అమలు చేయాల్సి వుందని కనీస వేతనాల సలహా మండలి ఛైర్మన్ ఆవుల గోవర్ధన్ పేర్కొన్నారు. మంగళవారం పెగడపల్లి సింగరేణి విద్యుత్ ప్లాంట్‌ను సందర్శించిన ఆయన ప్లాంట్ పరిధిలో పనిచే స్తున్న కాంట్రాక్టు కార్మికులను కలిసి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. కాంట్రాక్టు కార్మికుల పూర్తి బాధ్యత సింగరేణిదేనని గోవర్ధన్ పేర్కొన్నారు. ప్రతి నెల 10 లోపు కార్మికులకు వేతనాలు అందేవిధంగా యాజమాన్యం చొరవ చూపాలని తెలిపారు. కాంట్రాక్టు కార్మికుడి బ్యాంకు ఖాతాలోకి నేరుగా జీతం సొమ్ము చేరే విధంగా చూడాలన్నారు. జీతానికి సంబంధించి పే స్లిప్ ఇవ్వా లని సూచించారు. ఈ సందర్భంగా ఆయన కార్మికులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా వేతనాల చెల్లింపుల్లో అవకతవకలు, పనుల నిర్వహణలో ఇబ్బందులు గురించి అడిగారు. అనంతరం పవర్‌ప్లాంట్ సైటాపీస్‌లో ప్లాంట్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సంజయ్‌కుమార్ సూర్, ఇన్‌చార్జి జనరల్ మేనేజర్ రాజేశ్‌లను కలిసి ప్లాంట్‌కు సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో బీఎంఎస్ రాష్ట్ర కార్యదర్శి పులి రాజిరెడ్డి, జాతీయ కమిటీ సభ్యులు భట్టాచార్య, సింగరేణి వర్కింగ్ ప్రెసిడెంట్ భూర్ల లక్ష్మినారాయణ, బీజేపీ దళితమోర్చా రాష్ట్ర కార్యదర్శి వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు.